

www.andhrajyothy.com

ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHI



గురువారం | 16-10-2025 | పేజీలు: 18 | వెల (Price) : Rs. 6.50 | సంపుటి (Volume) : 66 సంచిక (Issue) : 181 | శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, బహుళపక్షం, తిథి: దశమి ఉ.10:36 తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఆశ్లేష మ.12:42 తదుపరి మఖ, వర్జ్యం: రా.1:20-3:01, దుర్ముహూర్తం: ఉ.10:04-10:50, మ.2:43-3:29, అమృతఘడియలు: ఉ.11:03-12:42, రాహుకాలం: మ.1:30-3:00, సూర్యోదయం: 6:12, సూర్యాస్తమయం: 5:49 | విజయవాడ సిటీ**

Vijayawada | Hyderabad | Mahaboobnagar | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru


స్వాగతం... సుస్వాగతం
భారతదేశంలో మొట్టమొదటి సారిగా
సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి
ఉమ్మడి కర్నూలు జిల్లాకు విచ్చేయుచున్న
భారత ప్రధానమంత్రివర్యులు గౌ॥ శ్రీ నరేంద్ర మోదీ గారికి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు
గౌ॥ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు
గౌ॥ శ్రీ పవన్‌కళ్యాణ్ గారికి
స్వాగతం... సుస్వాగతం...
గౌ॥ శ్రీ నరేంద్ర మోదీ గారు,
భారత ప్రధానమంత్రివర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
ముఖ్యమంత్రి వర్యులు
వేదిక : రాగమయూరి గ్రీన్ హిల్స్ (నన్నూరు)
దగ్గర భారీ బహిరంగ సభకు NDA కూటమి సభ్యులు,
నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ
అత్యధికంగా తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం
చేయవలసిందిగా కోరుచున్నాము.
తేది : 16-10-2025

www.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHI

లలిత సంగీత 'సరస్వతీ'.. సెలవు



- సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీదేవి కన్నుమూత
- నాలుగో ఏటనే స్టేజ్ మీద పాటలు.. ఆరో ఏట గ్రామ్‌ఫోన్ రికార్డు
- 'భాగ్యలక్ష్మి' చిత్రంతో నేపథ్య గాయనిగా సినీ రంగ ప్రవేశం
- తెలుగు, తమిళ, కన్నడ, సింహళం భాషల్లో 2 వేలకుపైగా పాటలు
- హైదరాబాద్ మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు

6

గురువారం | 16-10-2025 | Vijayawada | Hyderabad | Mahaboobnagar | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru | విజయవాడ సిటీ**



కర్నూలు నగరంలో ప్రధాని మోదీ పర్యటించే మార్గంలో భారీ కటౌట్లు, స్వాగత ద్వారాలు

ఏపీకి వస్తున్నా.. తెలుగులో మోదీ ట్వీట్

ఏపీ పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. తన పర్యటన వివరాలను వెల్లడిస్తూ బుధవారం ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. "అక్టోబరు 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలులో రూ.13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతో పాటు మరిన్ని రంగాలకు సంబంధించినవి" అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Narendra Modi
@narendramodi
Translate post
రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి.



వైజాగ్ పేరులో గూగుల్
చంద్రబాబు పోస్టు వైరల్

వైజాగ్‌ను, గూగుల్‌ను కలుపుతూ సీఎం పంచుకున్న పోస్టర్

14

మోదీ @ ఏపీ



నేడే రాష్ట్రానికి ప్రధాని రాక.. 13 వేల కోట్లకు పైగా పనులకు శ్రీకారం, ప్రారంభోత్సవాలు

- డ్రోన్ సిటీకి ప్రధాని శంకుస్థాపన
- శ్రీశైల మల్లన్న, భ్రమరాంబకు పూజలు
- 'జీఎస్టీ 2.0'పై కర్నూలులో సభ
- ప్రధాని పర్యటనకు సర్వం సిద్ధం
- రాష్ట్ర మంత్రులంతా కర్నూలులోనే

ఏపీ... ఇప్పుడు ట్రెండింగ్!

మంగళవారం గూగుల్‌తో ఒప్పందంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించింది.

గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రాకతో మరో సారి జాతీయ స్థాయిలో వార్తల్లోకి ఎక్కుతోంది.

ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్' తొలి సభకు కర్నూలు వేదికైంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. రూ.13,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. శ్రీశైలంలోనూ పర్యటించనున్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్' సభ ముఖ్య

మిగతా 14వ పేజీలో...

గూగుల్ రాకతో ప్రపంచం చూపు
ఆంధ్రా వైపు



- మాది డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు
- ప్రధాని మోదీ సహకారం.. సీఎం చంద్రబాబు సమర్థత
- హైదరాబాద్‌లా విశాఖ ముఖచిత్రం మారుతుంది
- వచ్చే నెల నుంచి మరిన్ని పెట్టుబడుల రాక
- గూగుల్ డేటా సెంటర్ కోసం ఎంతో కృషి
- మెడికల్ కాలేజీల నుంచి బయటకు రాలేదు
- ఆస్తులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించలేదు
- ఆర్థిక పరిస్థితుల వల్లే పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం
- వైసీపీ రాష్ట్రానికి హానికరం: మంత్రి లోకేశ్

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. గూగుల్ రాకతో ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని అన్నారు. ప్రధాని మోదీ సహకారం, సీఎం చంద్రబాబు సమర్థతతో రాష్ట్రానికి గూగుల్‌ను రప్పించామని

మిగతా 14వ పేజీలో...

ఆశన్న కూడా..
లొంగుబాటలో మరో మావోయిస్టు అగ్రనేత!

- 70 మంది సహచరులతో కలిసి
- నేడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ముందుకు
- ఆశన్న అసలు పేరు తక్కళ్లపల్లి వాసుదేవరావు
- స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్
- ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కరోజే 78 మంది లొంగుబాటు.. వీరిలో 48 మంది మహిళలు
- 11కు తగ్గిన నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య

ములుగు, చర్ల, గడ్చిరోలి, కాంకేర్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ అభయ్ 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఎదుట లొంగిపోగా.. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న 70 మంది సహచరులతో కలిసి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎదుట గురువారం లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు సమాచారం. మల్లోజుల టీమ్ లొంగిపోయిన 24 గంటల వ్యవధిలోనే ఆశన్న కూడా తన సహచరులతో కలిసి అదే బాట పట్టడం

మిగతా 2వ పేజీలో...



మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌కు తుపాకీని అప్పగిస్తున్న మల్లోజుల వేణుగోపాల్‌రావు

మల్లోజుల ముందుకొస్తే మా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తాం

- లొంగిపోయిన మిగతా నక్సల్స్‌కూ పని కల్పిస్తాం
- ఓ మైనింగ్ కంపెనీ ప్రకటన

2

మహారాష్ట్ర సీఎం ఎదుట మల్లోజుల సరెండర్

- మరో 60 మందితో కలిసి.. ఆయుధాల అప్పగింత
- నక్సల్స్ పతనానికి మల్లోజుల లొంగుబాటు నాంది: ఫడణవీస్
- రూ.6 కోట్ల రివార్డు వేణుగోపాల్‌కే

పోలవరం నిర్వాసితులకు 1,100 కోట్లు

సహాయ పునరావాసానికి రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల

3

విశాఖ ఉక్కుకు భరోసా



3

- సీఎం చంద్రబాబు 'ఉక్కు' సంకల్పంతో స్టీల్ ప్లాంటుకు 2,400 కోట్ల సాయానికి ఉత్తర్వులు
- మూడేళ్ల వరకూ విద్యుత్, నీటి చార్జీలకు ఊరట
- డబ్బుకు బదులు ప్రిఫరెన్షియల్ షేర్లు చాలన్న ప్రభుత్వం
- నాడు స్టీల్ ప్లాంట్ విద్యుత్ చార్జీల చెల్లింపునకు మూడు నెలలు గడువు కోరినా జగన్ ససేమిరా

రైల్లో అత్యాచారం

2

మహిళల బోగీలో దారుణం

- బాధితురాలు ఒక్కరే ఉండటంతో కత్తితో బెదిరించి అఘాయిత్యం
- ఆపై నగదు, ఫోన్‌తో పరార్.. సంత్రాగచ్చి-చర్లపల్లి స్పెషల్ ట్రైన్‌లో గుంటూరు సమీపంలో ఘటన.. సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు

మరో డీఎస్సీకి సన్నద్ధం

3

- త్వరలో టెట్.. జనవరిలో డీఎస్సీ!
- సుమారు 2 వేల పోస్టుల భర్తీ
- ఎన్‌సీటీఈ నిబంధనల అమలు




సోషల్ మీడియాలో హద్దు మీరితే జైలే

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పోస్టులు పెట్టినా చర్యలు: డీజీపీ

ఆశన్న కూడా..

(మొదటిపేజీ తరువాయి)

గమనార్హం. ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్. ఈ గ్రామానికి చెందిన తక్కళ్లపల్లి భిక్షపతిరావు, సరోజన దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు వాసుదేవరావు (ఆశన్న). చిన్న కుమారుడు సహదేవరావు. ఆశన్న ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. అనంతరం కాజీపేట ఫాతిమా స్కూల్‌లో సెకండరీ విద్యను అభ్యసించాడు. చిన్నతనంలోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై 1990లో అడవి బాట పట్టాడు. ఆశన్నపై 38 సంవత్సరాల క్రితం వెంకటాపూర్ పోలీస్‌స్టేషన్‌లో తొలి కేసు నమోదైంది. మొదట కాకతీయ యూనివర్సిటీ సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్‌కు ఆశన్న నాయకత్వం వహించారు. ఐపీఎస్ ఉమేష్‌చంద్ర, మాజీ హోంమంత్రి మాధవరెడ్డి హత్యలో కూడా ఆశన్న పాత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం చంద్రబాబునాయుడిపై 2003 అక్టోబరు 1న అలిపిరిలో జరిగిన దాడిలో కీలకపాత్ర ఆశన్నదే. మావోయిస్టు పార్టీలో రాజకీయ వ్యూహాలు, సైనిక కార్యకలాపాల్లో ప్రచార విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆశన్న.. 2024 నవంబరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టు వదంతులు వ్యాపించాయి. కాగా.. ఆశన్న అజ్ఞాతంలోకి వెళ్లిన కొద్దిరోజులకే ఆయన తండ్రి మరణించారని, తల్లి సరోజన చిన్న కుమారుడి వద్ద ఉంటోందని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం ఆశన్న వయసు 60 సంవత్సరాలు పైబడి ఉండొచ్చని ఇంటలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయన లొంగుబాటు మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బే!



మల్లోజుల వేణుగోపాల్‌కు రాజ్యాంగ ప్రతిని అందజేస్తున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్

లొంగుబాట్ల పర్వం

దేశంలోని 16 రాష్ట్రాల్లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్టులు 'ఆపరేషన్ కగార్' దెబ్బకు కకావికలం అవుతున్నారు. ఎన్‌కౌంటర్ల ధాటికి ఆయుధాలను అప్పగిస్తున్నారు. రోజురోజుకూ సరెండర్ల సంఖ్య పెరుగుతోంది. పార్టీ అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం ఎదుట తన సహచరులు 60 మందితో సహా లొంగిపోగా.. ఛత్తీస్‌గఢ్‌లోను మావోయిస్టులు భారీగా అదే బాట పట్టారు. కాంకేర్, సుక్మాల్లో బుధవారం 78 మంది నక్సల్స్ పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 42 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన ఇద్దరు నేతలు కూడా ఉన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. సుక్మాలో పదిమంది మహిళలు సహా 27 మంది.. పోలీసుల ఎదుట అస్త్రసన్యాసం చేశారు. ఇందులో 16 మందిపై రూ.50 లక్షల చొప్పున రివార్డు ఉంది. కాంకేర్‌లో 32 మంది మహిళలు సహా 51 మంది.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎదుట లొంగిపోయారు. 39 తుపాకులను కూడా సమర్పించారు. వీరిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీఎస్‌జడ్‌సీ) సభ్యుల నుంచి డివిజనల్ కమిటీలు, పలు పార్టీ విభాగాలకు చెందిన మావోయిస్టులు ఉన్నారు. డీఎస్‌జడ్‌సీ నుంచి రాజు సలామ్, రాజ్‌మల్ మండావీ ఉన్నారు. ఇక గురువారంనాడు.. మాడ్ ఏరియా కమిటీ సభ్యులు సుమారు 70 నుంచి 100 మంది జగ్దల్‌పూర్ పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు సమాచారం. ఇదే టీంలో కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మాడ్ ఏరియాకు చెందిన సాల్మన్, రాజు, రజిత ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే వీరంతా జగ్దల్‌పూర్ పోలీస్ హెడ్ క్వార్టర్‌కు చేరుకున్నట్లు సమాచారం.



బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో లొంగిపోయిన నక్సలైట్లు

అగ్రనాయకులు ఇంకెవరున్నారు?

లొంగుబాట్లు, అరెస్టుల తరువాత మావోయిస్టు పార్టీలో అగ్రనాయకులు ఇంకెవరు ఉన్నారు అంటే.. తెలంగాణలో పార్టీ కార్యదర్శి దామోదర్, చంద్రన్న, ఆజాద్ ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో హిడ్మా, బాలు, పాపారావు, తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, సంగ్రాం, ఘణపతి, విశ్వనాథ్, ఘనేష్, విశేష్ బెహరా అలియాస్ భాష్కర్, తునాన్‌దా ఇతరులు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో తెలంగాణ చెందిన పలువురు నాయకులు కీలక ప్రాత పోషించారు. వారి మాటలతో అనేక మంది మావోయిస్టు పార్టీలో చేరారు. వారి వల్ల సాయుధ పోరాటం తీవ్రస్థాయికి చేరింది. అలాంటివారు ఇప్పుడు తాము లొంగిపోవడమే కాక పదుల సంఖ్యలో తమ సహచరులను కూడా లొంగిపోయేలా చేయడం గమనార్హం.





మల్లోజులతో పాటు లొంగిపోయిన నక్సలైట్లు



ఆశన్న (ఫైల్ ఫొటో)


మిగిలింది మూడు జిల్లాలే: కేంద్రం

మావోయిస్టుల అత్యధిక ప్రాబల్యం ఉన్న జిల్లాల సంఖ్య ఆరు నుంచి మూడుకు, ప్రాబల్య జిల్లాల సంఖ్య 18 నుంచి 11కు చేరుకున్నదని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్‌లకు మాత్రమే నక్సల్స్ కదలికలు పరిమితం అయ్యాయని పేర్కొంది. 'మావోయిస్టు రహిత భారతదేశ నిర్మాణం దిశగా భారీ అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు అడ్డాలు తగ్గిపోతున్నాయి' అని కేంద్ర హోం శాఖ వ్యాఖ్యానించింది. ఈ ఒక్క ఏడాదిలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, ఎనిమిదిమంది పొలిట్‌బ్యూరో/కేంద్ర కమిటీ సభ్యులు సహా 312 మంది కాల్పుల్లో మరణించారని... 836 మంది అరెస్టుకాగా, 1,639 మంది లొంగిపోయారని పేర్కొంది. లొంగిపోయినవారిలో పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీకి చెందిన ఇద్దరు ఉన్నారని వివరించింది.

మల్లోజులను మా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తాం

- లొంగిపోయిన మిగతా నక్సల్స్‌కూ పని కల్పిస్తాం
- ఓ మైనింగ్ కంపెనీ ప్రకటన

లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి కల్పించేందుకు లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ అనే కంపెనీ ముందుకొచ్చింది. శిక్షణ ఇచ్చి తమ కంపెనీలో పనికి పెట్టుకుంటామని ఈ కంపెనీ ఎండీ బి. ప్రభాకరన్ ప్రకటించారు. "తన సిద్ధాంతం కోసం అడవిలో 30 ఏళ్లకు పైగా పనిచేసిన మల్లోజుల వేణుగోపాల్ జనజీవన స్రవంతిలో కలిశారు. ఆయనతో కలిసి పనిచేయడానికి మాకిది మంచి అవకాశం. ఆయన ముందుకొస్తే మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తాం. మిగతా లొంగిపోయిన నక్సల్స్‌ను కూడా మా కంపెనీలో భాగం చేసుకుని, వారు చేయగల పని ఇవ్వడంపై దృష్టి సారించాం" అని ప్రభాకరన్ తెలిపారు.



సంచలన లొంగుబాటు

- నాలుగు దశాబ్దాల పోరును వదిలి.. మల్లోజుల వేణుగోపాల్ సరెండర్
- రూ.6కోట్ల రివార్డు వేణుగోపాల్‌కే

పెద్దపల్లి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): భారత విప్లవోద్యమ చరిత్రలోనే సంచలనం! లొంగుబాటు ఘట్టాల్లో అతి భారీ సన్నివేశం బుధవారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆవిష్కృతమైంది. నాలుగు దశాబ్దాల సాయుధ పోరాటాన్ని వదిలి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సిద్ధాంతకర్త మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, సోను దాదా, భూపతి జనజీవన స్రవంతిలో కలిశారు. మరో 60మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలతో సహా మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ సమక్షంలో ఆయన లొంగిపోయారు. మల్లోజుల లొంగుబాటు మహారాష్ట్ర సహా రెడ్ కారిడార్ పరిధిలోని తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో మావోయిస్టుల పతనానికి నాంది పలికిందని ఈ సందర్భంగా ఫడణవీస్ వ్యాఖ్యానించారు. కాగా, వేణుగోపాల్‌పై రూ.ఆరు కోట్ల రివార్డు ఉంది. ఆ రివార్డును ఆయనకు సీఎం అందించారు. వేణుగోపాల్‌ది ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి పట్టణం. కాగా, ఆయనతో పాటు తెలంగాణకు చెందిన మరో ఇద్దరు కూడా లొంగిపోయారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి సలాకుల సరోజ అలియాస్ లత, నిర్మల్ జిల్లా కుంచనపల్లికి చెందిన దండకారణ్య కమిటీ సభ్యుడు ఇర్రి మోహన్‌రెడ్డి అలియాస్ వివేక్ వీరిలో ఉన్నారు.

లేఖల యుద్ధంతో మొదలై..

సీపీఐ(ఎంఎల్) పీపుల్స్ వార్, ఎంసీసీలు 2004లో ఏకమై సీపీఐ మావోయిస్టు పార్టీగా అవతరించిన నాటి నుంచి పెద్దఎత్తున ఆయుధాలతో ఒక పొలిట్‌బ్యూరో స్థాయి నేత లొంగిపోవడం ఇదే ప్రథమం. వివిధ కారణాలతో గతంలో అనేకమంది నక్సలైట్లు లొంగిపోయారు. కానీ, ఇంత పెద్ద మొత్తంలో లొంగిపోయిన ఉదంతం ఇదే కావడం గమనార్హం. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న కేంద్ర ప్రభుత్వం గత ఏడాదిన్నర క్రితం ఆపరేషన్ కగార్ చేపట్టింది. దండకారణ్యం, కర్రెగుట్టలు, అబూజ్‌మడ్ కేంద్రంగా మావోయిస్టులను మట్టుబెడుతోంది. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది. ఆ తర్వాత మరో ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు కూడా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. కగార్‌ని నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు, మావోయిస్టులు కోరుతున్నప్పటికీ, తగ్గేదిలేదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చిచెబుతోంది. ఇదేక్రమంలో నెలరోజుల క్రితం సాయుధ పోరాటాన్ని వదిలి పెట్టాలనీ, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టి పార్టీని రక్షించుకోవాలంటూ మల్లోజుల వేణుగోపాలరావు విడుదల చేసిన లేఖ విప్లవ శిబిరంలో కలకలం రేపింది. ఆయన వైఖరిని మావోయిస్టులు ఖండించారు. లొంగి పోవాలనుకుంటే ఆయుధాలను పార్టీకి ఇచ్చి లొంగిపోవాలని ఆయనకు అల్టిమేటం జారీచేశారు.

భార్యాభర్తలిద్దరూ సీఎం ఎదుట లొంగుబాటు..

మల్లోజుల వేణుగోపాల్ సహచరి, కేంద్రకమిటీ సభ్యురాలు సిడాం విమల చంద్ర అలియాస్ తార ఈ ఏడాది జనవరి 1న ఫడణవీస్ ఎదుట లొంగిపోగా, వేణుగోపాలరావు కూడా ఆయన ఎదుటే లొంగిపోయారు. ఆయన హైదరాబాద్‌లో డీజీపీ ఎదుట లొంగిపోనున్నారని వారం రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కాగా, తార లొంగిపోయినప్పుడు సీఎం ఫడణవీస్ మాట్లాడుతూ, వేణుగోపాల్ కూడా ఆరుమాసాల్లో వస్తాడని తమకు సమాచారం ఉందని వ్యాఖ్యానించారు. అలాగే వేణుగోపాల్ సోదరుడు మల్లోజుల కోటేశ్వరరావు సహచరి, కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల సుజాత అలియాస్ మైనా ఈ ఏడాది సెప్టెంబరు 13వ తేదీన హైదరాబాద్‌లో డీజీపీ ఎదుట లొంగిపోయారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో హరిత టపాసులకు సుప్రీంకోర్టు ఓకే..

- దీపావళి నేపథ్యంలో పలు షరతులతో అనుమతి
- 19, 20వ తేదీల్లో 3 గంటల చొప్పున మాత్రమే..

న్యూఢిల్లీ, అక్టోబరు 15: దీపావళి సందర్భంగా ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో పర్యావరణ హిత టపాసుల విక్రయాలు, వినియోగానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఇది తాత్కాలికమేనని.. ఇందుకు సంబంధించి పలు షరతులను కూడా విధించింది. ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకే పర్యావరణ హిత బాణసంచా అమ్మకాలకు అనుమతి ఉంటుందని.. అలాగే 19, 20వ తేదీ (దీపావళి)న మాత్రమే ఆ టపాసులు కాల్చుకోవచ్చని స్పష్టం చేసింది. అది కూడా ఈ రెండు రోజుల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు.. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమేనని వివరించింది. గతేడాది ఢిల్లీలో టపాసులపై విధించిన పూర్తి నిషేధాన్ని సడలించాలంటూ కేంద్రం, ఢిల్లీ సర్కారు సంయుక్తంగా చేసిన అభ్యర్థనను, గ్రీన్ క్రాకర్స్ తయారీదారుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ధర్మాసనం బుధవారం అనుమతునిచ్చింది. 'నీరి (సీఎస్ఐఆర్-జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ) ఆమోదించిన గ్రీన్ క్రాకర్స్‌ను మాత్రమే అనుమతిస్తారు.

జపాన్‌లో ఫ్లూ కలకలం..135 బడుల మూసివేత

టోక్యో, అక్టోబరు 15: కొవిడ్ మహమ్మారి అనంతరం, తాజాగా ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) విజృంభణతో జపాన్‌లో కలకలం రేగింది. దేశవ్యాప్తంగా 6వేల మందికి పైగా తీవ్ర జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఫ్లూ ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపుతోంది. దీంతో టోక్యో, ఒకినావా, కగోషిమా వంటి నగరాల్లో 135 పాఠశాలలతో పాటు శిశు సంరక్షణ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు.

చైనాను ఎదుర్కోవడానికి భారత్ సాయం కావాలి

- అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వ్యాఖ్యలు

వాషింగ్టన్, అక్టోబరు 15: భారత్‌పై అడ్డగోలుగా 50శాతం సుంకాలు విధించిన అమెరికా.. ఇప్పుడు చైనాను ఎదుర్కొనేందుకు మాత్రం భారత్ సాయం కావాలని కోరుకుంటోంది. అమెరికాలోని టెక్, రక్షణ, వాహన కంపెనీలకు అత్యంత కీలకమైన అరుదైన లోహాల సరఫరాపై చైనా నియంత్రణలు విధించడమే దీనికి కారణం. అమెరికాలో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.."ఇది చైనాకు, ప్రపంచానికి మధ్య జరుగుతున్న పోరు. మొత్తం ప్రపంచ పారిశ్రామిక, పంపిణీ వ్యవస్థలపైనే చైనా బల్లెం ఎక్కుపెట్టింది. అది మనల్ని నియంత్రించలేదు. దీనిపై మేం మా మిత్రదేశాలతో మాట్లాడుతున్నాం. ఈ వారంలో సమావేశం కాబోతున్నాం. ఈ అంశంలో యూరప్ దేశాలు, భారత్‌తోపాటు ఆసియాలోని ప్రజాస్వామ్య దేశాల సహకారం కోరుతున్నాం. అమెరికా ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తుంటే.. చైనా యుద్ధానికి దిగుతోంది" అని పేర్కొన్నారు.

రక్షణ భూముల స్వాధీనానికి మార్గదర్శకాలు ఇవ్వండి

- సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి

న్యూఢిల్లీ, అక్టోబరు 15: దేశంలో వివిధ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన రక్షణశాఖ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మేరకు ఏర్పాటైన హైపవర్ కమిటీ ఆక్రమణలు జరిగిన ప్రాంతాలను సందర్శించి వివరాలు సేకరిస్తోందని వెల్లడించింది. భూముల స్వాధీనంలో కోర్టు స్టేలు, స్థానిక యంత్రాంగం సహకరించకపోవటం వంటి అంశాలు అడ్డంకిగా నిలుస్తున్నాయని.. దీనిని నివారించటానికి అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. రక్షణశాఖ భూములను ఆక్రమణల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవాలంటూ కామన్‌కాజ్ అనే స్వచ్ఛందసంస్థ 2014లో దాఖలు చేసిన పిల్ మీద విచారణను సుప్రీంకోర్టు బుధవారం కొనసాగించింది. దేశంలో 75,629 ఎకరాల రక్షణశాఖ భూములు ఉండగా.. వాటిలో 4,418 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయని రక్షణశాఖ ఈ ఏడాది జూలైలో కోర్టుకు సమర్పించిన నివేదికలో వివరించింది.

తమిళనాట హిందీ నిషేధం దుమారం

- ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతుందంటూ వార్తలు
- దేశ వ్యాప్తంగా పెల్లుబికిన వ్యతిరేకత, వెనక్కి తగ్గిన డీఎంకే
- బిల్లు ప్రతిపాదన అవాస్తవమంటూ శాసనసభ కార్యదర్శితో వివరణ



బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతున్న స్టాలిన్

చెన్నై, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తమిళనాట హిందీ భాషా వినియోగంపై నిషేధం విధిస్తున్నారని, ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడుతోందని బుధవారం జరిగిన ప్రచారంతో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. తమిళనాడులో మరో ఏడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, నూతన విద్యా విధానం అమలు అంశంలో కేంద్రం, తమిళనాడు మధ్య వివాదం నడుస్తుండడం ఈ దుమారానికి మరింత ఊతం ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా హిందీ హోర్డింగులు, బోర్డులు, సినిమాలు, పాటల్లో హిందీ భాషను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని సీఎం భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో తీవ్ర చర్చ మొదలవ్వగా.. ప్రాంతీయ భాషలపై హిందీని రుద్దడానికి ప్రతిస్పందనగా ఈ బిల్లు తీసుకువస్తున్నట్లు డీఎంకే వర్గాలు ఆ వార్తలను సమర్థించాయి. అయితే, తాము రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమీ చేయబోమని, దానికి కట్టుబడే చర్యలు ఉంటాయని డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ ఓ మీడియా సంస్థతో వ్యాఖ్యానించారు. మరోపక్క, ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకేను ఇరుకున పెట్టేందుకే సీఎం స్టాలిన్ హిందీ నిషేధం బిల్లును తెరపైకి తెచ్చారనే చర్చ కూడా జరిగింది. ఒక వేళ ఆ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడితే బీజేపీతో పొత్తుపెట్టుకున్న అన్నాడీఎంకే.. బిల్లుకు మద్దతిస్తే బీజేపీని విభేదించినట్లవుతుంది. మద్దతు ఇవ్వకపోతే స్వరాష్ట్రంలో విమర్శలు ఎదుర్కొనేది. అయితే, తమిళనాడులో హిందీ భాష వినియోగంపై నిషేధమనే వార్తలపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. దీంతో పునరాలోచనలో పడ్డ స్టాలిన్ ప్రభుత్వం వెనక్కితగ్గి హిందీ నిషేధ వార్తలను బుధవారం రాత్రి ఖండించింది. హిందీ భాష నిషేధానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నారనే వార్తలను తీవ్రంగా తప్పు పట్టింది. అలాంటి బిల్లు ప్రతిపాదన ఏదీ తమకు అందలేదని తమిళనాడు శాసనసభ కార్యదర్శి స్పష్టం చేశారంటూ తమిళనాడు ప్రభుత్వ అధికారిక సామాజిక ఖాతా 'టీఎన్ ఫ్యాక్ట్ చెక్'లో బుధవారం రాత్రి ప్రకటన చేసింది.

కేంద్ర కేబినెట్ పరిశీలనకు కనీస పింఛను పెంపు!

- కార్మిక మంత్రి మాండవీయ వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబరు 15: కనీస పింఛనును రూ.7,500కి పెంచాలన్న ప్రతిపాదనపై ఈపీఎఫ్‌వో ట్రస్టీల బోర్డు తాజా సమావేశంలో చర్చించకపోవడంపై పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా ఈపీఎస్-95 కేటగిరీలోకి వచ్చే పింఛనుదారులు గత సోమవారం ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ఈపీఎఫ్‌వో ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. దీనిపై కేంద్ర కార్మిక-ఉపాధికల్పన మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తాజాగా స్పందించారు. కనీస పింఛనును రూ.7,500కి పెంచాలన్న ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందని.. దానిని కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఇది గనుక ఆమోదం పొందితే.. 6.5 కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులకు లబ్ధి చేకూరుతుంది. ఇటీవల ఈపీఎఫ్‌వో ట్రస్టీల సెంట్రల్ బోర్డ్ సమావేశమై.. పీఎఫ్ ఖాతాల నుంచి వంద శాతం విత్‌డ్రా చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. కొన్ని నిబంధనలను సడలించింది. అయితే ఈపీఎస్-95 జాతీయ ఉద్యమ కమిటీ చేసిన కీలక సుదీర్ఘ డిమాండ్లపై చర్చించలేదు. రూ.7,500కి కనీస పింఛను పెంపు, పూర్తిస్థాయిలో డీఏ, వైద్య ప్రయోజనాల తక్షణ పునరుద్ధరణ, అధిక వేతనాలకు తగినట్లుగా పెన్షన్ల క్రమబద్ధీకరణ వీటిలో ముఖ్యమైనవి. వీటిని నెరవేర్చాలంటూ పలు రాష్ట్రాల్లో ఈపీఎస్-95 పెన్షనర్లు కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి మాండవీయ హామీ వారికి కాస్త ఉపశమనం కలిగించింది. మరోవైపు.. ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలో దాచుకున్న మొత్తంలో 25% కనీస బ్యాలెన్సుగా ఉంటుందని.. పీఎఫ్ తుది సెటిల్మెంట్‌ను గతంలో మాదిరిగా 2నెలలకు గాక ఏడాదికి పెంచుతూ ట్రస్టీల బోర్డు తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్ మండిపడింది. తప్పుడు విధానాలతో వేతన జీవులను శిక్షిస్తున్నారని.. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని ఇలాంటి నిరంకుశ నిబంధనలు తీసుకురాకుండా కార్మిక మంత్రిని అడ్డుకోవాలని ఆ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ బుధవారం డిమాండ్ చేశారు. ఆయన విమర్శలను మాండవీయ తోసిపుచ్చారు.

మాజీ సైనికోద్యోగుల పిల్లల వివాహానికి రూ.లక్ష

న్యూఢిల్లీ, అక్టోబరు 15: దేశంలో పింఛనుకు అర్హులు కాని మాజీ సైనికోద్యోగులకు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రక్షణ శాఖ 100% పెంచింది. ఈ ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆమోదం తెలిపారు. కేంద్రీయ సైనిక బోర్డు ద్వారా మాజీ సైనికోద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి వివిధ సంక్షేమ పథకాల కింద అందిస్తున్న మొత్తాలను రెట్టింపు చేసినట్టు రక్షణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పెంపు కోసం నవంబరు 1 నుంచి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా, ప్రస్తుతం ఏటా 32 లక్షల మంది ఆర్థిక సాయం పొందుతున్నారని, ప్రతి సంవత్సరం 60 వేల మంది కొత్తగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపింది.

- పెన్షన్‌కు అర్హులు కానీ మాజీ సైనికోద్యోగులకు ప్రస్తుత ఇస్తున్న పెనరీ గ్రాంట్‌ను రూ.4 వేల నుంచి రూ.8 వేలకు పెంచారు.
- పెన్షన్‌కు అర్హులు కాని సైనికోద్యోగుల భార్యలకు(వితంతువులు) కూడా రూ.8 వేల చొప్పున ఇస్తారు. ఇది ఎలాంటి ఆదాయం లేని, 65 ఏళ్లు పైబడిన వారికి వర్తిస్తుంది.
- సైనికోద్యోగుల కుటుంబాల్లో ఇద్దరు పిల్లల చదువులకు ప్రస్తుతం నెలవారీ ఇస్తున్న రూ.వెయ్యిని రూ.2 వేలకు పెంచారు. వితంతువులు పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసేందుకు కూడా ఇస్తారు.
- సైనికోద్యోగుల కుటుంబాల్లోని యువతుల వివాహానికి ఇస్తున్న రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచారు. ఇది ఇద్దరు కుమార్తెల వరకు వర్తిస్తుంది.

కదులుతున్న రైల్లో అత్యాచారం

- కత్తితో బెదిరించి మహిళపై అఘాయిత్యం
- నగదు, ఫోన్‌తో ఆగంతకుడు పరార్
- గుంటూరు సమీపంలో ఘటన

హైదరాబాద్ సిటీ, గుంటూరు, రాజమహేంద్రవరం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కదులుతున్న రైల్లో మహిళా ప్రయాణికురాలు అత్యాచారానికి గురైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ సంత్రగచి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు వస్తున్నారు. రైలు గుంటూరు స్టేషన్‌కు చేరుకునేసరికి తోటి మహిళా ప్రయాణికులంతా దిగిపోయారు. ఈ క్రమంలోనే రైలు కదులుతుండగా.. సుమారు 40 ఏళ్ల వయసున్న ఆగంతకుడు వచ్చి మిగతా బోగీల డోర్లన్నీ లాక్ చేసి ఉన్నాయి.. తలుపు తీయమని బతిమాలాడటంతో ఆమె తీశారు. అందులోకి ఎక్కిన దుండగుడు.. 20 నిమిషాల తర్వాత తన వద్దనున్న కత్తి చూపి బెదిరించాడు. దీంతో డబ్బులున్న బ్యాగు, మొబైల్ ఫోన్‌ను అక్కడే వదిలేసిన బాధితురాలు బాత్రూంలోకి వెళ్లి గడియపెట్టుకుంది. బ్యాగు కింద పారేస్తానని బెదిరించడంతో ఆమె డోర్ తీసి చూడబోగా, బలవంతంగా బాత్రూం బయటకు లాగిన ఆగంతకుడు ఆమెపై దాడి చేశాడు. ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పెదకూరపాడు స్టేషన్ సమీపంలో రైలు నెమ్మదించడంతో బ్యాగులో ఉన్న రూ.5,600, ఫోన్ తీసుకొని కిందకు దూకి పారిపోయాడు. బాధితురాలు హైదరాబాద్‌లోని చర్లపల్లిలో దిగి స్టేషన్ సిబ్బందికి జరిగిన విషయాన్ని వివరించగా.. వారి సూచనతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులను ఆశ్రయించారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అక్కడి పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతం నడికుడి పోలీస్ స్టేషన్ పరిధిలోది కావడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.

రాజమండ్రిలో ఆ మహిళ ఆ బోగీ ఎక్కలేదు!

సంత్రగచి ఎక్స్‌ప్రెస్‌లోని మహిళా బోగీలోకి ఆ మహిళ ఎక్కలేదని రాజమండ్రి రైల్వే పోలీసులు చెబుతున్నారు. వారు అందించిన వివరాల ప్రకారం, రాజమండ్రి రైల్వే స్టేషనులో ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో నల్లటి బురఖా ధరించిన మహిళ, మరో మహిళ, ఇద్దరు చిన్న అబ్బాయిలు ఏటీవీఎం వద్ద జనరల్ టికెట్ కొనుక్కున్నట్టు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా తెలిసింది. అయితే బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్టు... ఆమె లేడీస్ కోచ్‌లో ఎక్కలేదు. పసుపు రంగు దుస్తుల్లో ఉన్న మహిళ ఆ బోగీ ఎక్కినట్టు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. బ్యాగేజీ ఆధారంగా చూసినా బాధితురాలి చేతిలో ఉన్న బ్యాగ్‌కే, ఫుటేజీల్లో కనిపించిన బ్యాగ్‌కే పొంతన లేదు. కాగా ఆమె, గురువారం గుంటూరులో కేసు నమోదు చేసిన పోలీసుల ముందు హాజరు కానున్నట్టు తెలిసింది. మేజిస్ట్రేట్ ముందు ఇన్ కెమెరాలో వాంగ్మూలానికి పోలీసులు ఏర్పాట్లు చేశారని చెబుతున్నారు.

మహిళల కోచ్‌లోకి పురుషులను ఎలా అనుమతిస్తారు?

రైల్వే డీఆర్ఎం, విజయవాడ రైల్వే ఎస్పీలకు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ లేఖ

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రైళ్లలో మహిళలకు కేటాయించిన కోచ్‌ల్లో పురుషులను ఎలా అనుమతిస్తారని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ ప్రశ్నించారు. సంత్రగచి-చర్లపల్లి ప్రత్యేక రైలులో ప్రయాణిస్తున్న మహిళపై గుంటూరు-పెదకూరపాడు స్టేషన్ల మధ్య సోమవారం జరిగిన అత్యాచార ఘటనపై బుధవారం ఆమె స్పందించారు. ఘటన చాలా బాధాకరమని, ఈ విషయమై గుంటూరు ఆర్పీఎఫ్ అధికారులతో మాట్లాడి చర్యలకు ఆదేశించారు. తక్షణమే దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని శైలజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులను కోరారు. ఈ మేరకు గుంటూరు రైల్వేస్టేషన్ డివిజనల్ మేనేజర్ సుదేష్ణసేన్‌కు, విజయవాడ రైల్వే ఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే సెక్యూరిటీ ఫోర్స్ గుంటూరుకు మహిళా కమిషన్ ద్వారా బుధవారం లేఖలు పంపారు.

మరో డీఎస్సీకి సన్నద్ధం

» త్వరలో టెట్.. జనవరిలో డీఎస్సీ!

» సుమారు 2 వేల పోస్టుల భర్తీ.. ఎన్‌సీటీఈ నిబంధనల అమలు

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ మరో డీఎస్సీకి సన్నద్ధమవుతోంది. జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ముందుగా టెట్ నిర్వహణకు చర్యలు ప్రారంభించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను త్వరలోనే జారీ చేయనుంది. అయితే, ఈసారి న్యాయ వివాదాలను మరింత తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈసారి టెట్‌కు అర్హతల విషయంలో పూర్తిగా ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి(ఎన్‌సీటీఈ) నిబంధనలను పాటించాలని నిర్ణయించారు. అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు, ఇతర అంశాల్లో పూర్తిగా ఎన్‌సీటీఈ నిబంధనలనే అమలు చేయనున్నారు. సుదీర్ఘ కాలం నుంచి టెట్‌లో ఒకే తరహా నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటి వల్ల ప్రతిసారీ డీఎస్సీ నిర్వహణ సమయంలో న్యాయ వివాదాలు తలెత్తుతున్నాయి. ఈసారి నిబంధనలను పూర్తిగా ఎన్‌సీటీఈ తరహాలోకి మార్చి, తద్వారా న్యాయ వివాదాలు తలెత్తకుండా చూడాలని అధికారులు నిర్ణయించారు. అలాగే జనవరిలో ఇచ్చే డీఎస్సీ నోటిఫికేషన్‌లో సుమారు 2 వేల పోస్టులు ఉండే అవకాశం ఉంది. స్పెషల్ డీఎస్సీ పోస్టులు వెయ్యి, మెగా డీఎస్సీ-2025లో మిగిలిన పోస్టులు 406, ఈ ఏడాది ఉపాధ్యాయుల పదవీ విరమణలతో ఏర్పడే ఖాళీలను కూడా కలుపుకొని డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు. ఖాళీలు పెరిగినా విద్యార్థుల సంఖ్యను కూడా భర్తీకి ప్రామాణికంగా తీసుకుంటారు.

పోలవరం నిర్వాసితులకు 1,100 కోట్లు

» సహాయ పునరావాసానికి రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు శుభవార్త. వారికి సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు రాష్ట్ర ఆర్థిక శాఖ రూ.1,100 కోట్లు విడుదల చేసింది. కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో మిగిలి ఉన్న రూ.1,800 కోట్ల నుంచి ఈ మొత్తాన్ని ప్రాజెక్టు ప్రత్యేక ఖాతాకు జమ చేసింది. ఈ డబ్బు ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల కాంటూరులోని నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు ఇంచుమించుగా సరిపోతుందని జల వనరుల శాఖ చెబుతోంది. మరో రూ.100 కోట్లు కూడా ఇస్తే పూర్తిగా నిధులు జమ చేసేయొచ్చని అధికారులు అంటున్నారు. గత ఏడాది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో దాదాపు రూ.1,000 కోట్లను సహాయ పునరావాసం కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సంగతి తెలిసిందే. తమ ఖాతాల్లో డబ్బులు పడిన సమాచారం బ్యాంకుల నుంచి వచ్చిన మెసేజ్‌ల ద్వారా తెలుసుకుని వారు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు విడుదలైన రూ.1,100 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో ఒకేసారి ఆ డబ్బులు వేయడంతో పాటు.. నిర్వాసితులతో ఆనందం పంచుకుంటూ వారితో ఒక సభ నిర్వహించాలని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు యోచిస్తున్నారు.

కేంద్రం పదేపదే..

గత ఏడాది అధికార పగ్గాలు చేపట్టాక సీఎం చంద్రబాబు పదే పదే ఢిల్లీ వెళ్లి.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పలు దఫాలు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టును వడివడిగా పూర్తిచేసేందుకు.. తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ముందస్తుగా నిధులివ్వాలని సీఎం అభ్యర్థించడం.. ప్రధాని ఆమోదించడంతో కేంద్రం రూ.12,157 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటికే రూ.5,052 కోట్లు విడుదల చేసింది. నిధులున్నా నిర్వాసితులకు చెల్లింపులు చేయకపోవడంపై కేంద్రం పలుసార్లుగా ఒత్తిడి తెస్తూనే ఉంది. ఈ నెల మొదట్లో ఢిల్లీలో పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎన్‌సీ నరసింహమూర్తితో పాటు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా హాజరయ్యారు. బడ్జెట్ కేటాయింపుల ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో ఖర్చు చేయకపోతే.. మురిగిపోతాయని కేంద్ర ఆర్థికశాఖ హెచ్చరించింది. దీంతో త్వరగా నిర్వాసితులకు చెల్లింపులు చేయాలని పాటిల్ ఆదేశించారు. నిమ్మల, సాయిప్రసాద్ ఈసమాచారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రూ.1,100 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళవారం నిర్ణయం తీసుకుంది.

వచ్చేనెల నుంచి క్షేత్రస్థాయికి..

పథకాల అమలు పరిశీలిస్తా

» నవంబరు మొదటివారంలో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల పనితీరు మదింపు

» జీఎస్టీ సంస్కరణలపై దీపావళి తర్వాతా అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తాం

» బెల్టు నిర్వహిస్తే పీడీ యాక్టు కింద చర్యలు

» ఆర్టీజీఎస్, ఎక్సైజ్ సమీక్షలో సీఎం చంద్రబాబు


ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలపై ఆర్‌టీజీఎస్‌లో సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల అమలు తీరును పరిశీలించేందుకు వచ్చేనెల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతి పౌరుడికీ సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయో తనిఖీ చేస్తానని తెలిపారు. రియల్ టైమ్, ప్రభుత్వ సేవల్లో సంతృప్తి స్థాయిపై వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన సమీక్షించారు. ప్రజలంతా మెచ్చేలా సుపరిపాలన అందిస్తున్నామని, పాలనలో సుస్థిర విధానాలు అమలు చేస్తున్నామని అన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలతో అందే లబ్ధి తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని స్పష్టం చేశారు. నిత్యావసరాలు, ఇతర ఉత్పత్తులపై తగ్గిన పన్నుల గురించి గిరిజన ప్రాంతాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేసి, వారికి అవగాహన కల్పించాలని సూచించారు. దీపావళి పండుగ తర్వాత కూడా జీఎస్టీ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సీఎం తెలిపారు.

'వన్ గవర్నమెంట్.. వన్ సిటిజన్'

ప్రభుత్వ శాఖలు అందించే సేవలపై టెక్నాలజీ డేటా ఆడిటింగ్ ద్వారా సంతృప్త స్థాయిని అంచనా వేస్తామని చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం, అధికారులు ఇచ్చే సమాచారానికి పొంతన ఉండాలని స్పష్టం చేశారు. సామాన్యుడికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. 'వన్ గవర్నమెంట్.. వన్ సిటిజన్' విధానంతో ప్రభుత్వ సేవలు సమర్థంగా అందించాలని సూచించారు. దీనిపై నవంబరు మొదటివారంలో మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్ల పనితీరును మదింపు చేస్తామని చెప్పారు.

రాజకీయ కుట్రలు బట్టబయలు

సాంకేతికతతో రాజకీయ కుట్రలు బట్టబయలవుతున్నాయని చంద్రబాబు అన్నారు. కొన్ని అంశాలను రాజకీయంగా వాడుకుని నేరాలు చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చరించారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తుంటే ప్రైవేటుపరం చేస్తున్నామంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ ద్వారా వచ్చే కాలేజీల్లో పేద విద్యార్థులకు అదనంగా మరిన్ని వైద్య సీట్లు అందుతాయని చెప్పారు. అంబేడ్కర్ విగ్రహానికి నిప్పుపెట్టి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు కొందరు కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు నకిలీ మద్యం తయారు చేసి ఆ బురదను ప్రభుత్వంపై చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఐటీ, ఆర్టీజీఎస్, ఎక్సైజ్, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

ప్రతి మద్యం సీసాను స్కాన్ చేశాకే విక్రయించాలి : సీఎం

బెల్టు షాపులు నిర్వహిస్తే పీడీ చట్టం కింద చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైతే చట్టాన్ని కూడా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇకనుంచి ప్రతి మద్యం సీసాను స్కాన్ చేసిన తర్వాతే విక్రయించాలన్నారు. ఎక్సైజ్ సురక్ష యాప్‌ను ఇప్పటివరకూ 27వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. 53,430 మంది స్కాన్‌చేశాకే మద్యం కొనుగోలు చేశారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ 1,248 మంది సురక్ష యాప్ ద్వారా మద్యం సీసాలను స్కాన్ చేసినట్లు గుర్తించామని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం..త్వరలోనే బీరుసీసాలకూ బార్‌కోడ్ పెట్టాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలను డిజిటలైజ్ చేయకపోవడంవల్లే నేరాలు పెరిగాయన్నారు. చివరికి యాచకుడు చనిపోయినా నకిలీ మద్యం కేసుగా మలిచే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నకిలీ మద్యానికి తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.


అమరావతిలో ఏర్పాటు చేయనున్న పొట్టి శ్రీరాములు విగ్రహ నమూనాలను పరిశీలిస్తున్న సీఎం

'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్'గా పొట్టి శ్రీరాములు విగ్రహం

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మించనున్న 58 అడుగుల ఎత్తైన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి 'స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్'గా నామకరణం చేశారు. ఈ విగ్రహ నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం అమరావతి సచివాలయంలో పరిశీలించారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో 6.8 ఎకరాల్లో ప్రభుత్వం పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సోషల్ మీడియాలో హద్దు మీరితే జైలే

» రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, పోస్టులు పెట్టినా చర్యలు: డీజీపీ

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): విద్వేష పూరిత వ్యాఖ్యలు, ప్రాంతీయ వైషమ్యాలతో సమాజంలో అశాంతి నెలకొల్పేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులపై రాష్ట్రంలోని సైబర్ విభాగాలు సమన్వయంతో నిఘా పెట్టినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ ఎవరిని ఎవరు కించ పరిచినా... వర్గాలు, కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు రేపేలా వ్యాఖ్యలు, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసినా.. జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. 'విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యులు, ప్రభావిత వ్యక్తులు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రతి ఆన్‌లైన్ వేదికనూ సృజనాత్మక చర్చల కోసమో.. జ్ఞాన సముపార్జన కోసమో వినియోగించుకోవాలి. ఇతరులపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఉద్రిక్తతలు సృష్టించే వాటిని ఆన్‌లైన్లో వీక్షించి మరొకరితో పంచుకున్నా చట్టం చూస్తూ ఊరుకోదు. ఏఐ ద్వారా ఫేక్ వీడియోలు సృష్టించే వారిని పోలీసులు వదిలి పెట్టబోరు. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు' అని హెచ్చరించారు.



విశాఖ ఉక్కుకు భరోసా

» స్టీల్ ప్లాంటుకు 2,400 కోట్ల సాయానికి ఉత్తర్వులు

» మూడేళ్ల వరకూ విద్యుత్, నీటి చార్జీలకు ఊరట

» నాడు స్టీల్ ప్లాంట్ విద్యుత్ చార్జీల చెల్లింపునకు.. మూడు నెలలు గడువు కోరినా జగన్ ససేమిరా

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. విద్యుత్, నీటి చార్జీల భారం దాదాపురూ.2,400 కోట్లను రెండేళ్ల వరకు భరించడానికి అంగీకరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వీటిని పదేళ్ల వరకూ చెల్లించాల్సిన అవసరం లేదని, తర్వాత ఆ మొత్తానికీ ప్లాంటులో ప్రిఫరెన్షియల్ షేర్లు ఇస్తే చాలని సూచించారు. విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం విక్రయానికి పెట్టిందని, ప్రైవేటీకరణ చేస్తుందని వైసీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కొద్దికాలంగా పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నాయి. వారం క్రితం నర్సీపట్నం పర్యటనకు వచ్చిన మాజీ సీఎం జగన్ స్టీల్ ప్లాంటు ఉద్యోగులను తన వాహనం వద్దకు పిలిపించుకొని వారి నుంచి సమస్యలపై లేఖ అడిగి తీసుకున్నారు. అయితే.. ఇదే జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కు కార్మిక సంఘ నాయకులు వచ్చి కలుస్తామంటే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఎన్నో ప్రయత్నాల అనంతరం ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు విమానాశ్రయం లాంజ్‌లో కొద్దిసేపు వారితో మాట్లాడారు. విశాఖ ఉక్కు యాజమాన్యం తమకు నెల నెలా జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నదని కార్మిక నాయకులు జగన్ వద్ద వాపోయారు. నెలకు రూ.100 కోట్ల విద్యుత్ బిల్లు వస్తోందని, వాటిని కూడా చెల్లించలేకపోతున్నారని, ఈపీడీసీఎల్ అధికారులు వారం వారం వచ్చి బ్యాంకులో ఎంత ఉంటే అంత తీసుకుపోతున్నారని, దీనివల్ల జీతాలు మరింత ఆలస్యం అవుతున్నాయని వివరించారు. ఓ మూడు నెలలు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు గడువు ఇవ్వాలని వారు అభ్యర్థించగా జగన్ తిరస్కరించారు.

ఉక్కు మంత్రిత్వ శాఖ అడిగినవి ఏమిటంటే...

కేంద్రం తరఫున విశాఖ ఉక్కుకు తాము రూ.11,440 కోట్లు ఆర్థిక సాయం చేస్తున్నామని, రాష్ట్రం తరఫున తమకు మూడు అంశాల్లో సాయంచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కు మంత్రిత్వ శాఖ కోరింది. అవి ఏమిటంటే..

1. స్టీల్ ప్లాంటుపై ఆర్థిక వ్యయం తగ్గించుకోవడానికిసీఐఎస్ఎఫ్ సిబ్బందిని తొలగించింది. వారి స్థానంలో ఏపీఎస్‌పీఎఫ్ సిబ్బందిని కోరింది. వెంటనే స్పందించిన రాష్ట్రప్రభుత్వం 167మందిని ఇచ్చింది.నెలకు 20లక్షల జీతాల్ని భరిస్తోంది.
2. మూడేళ్ల విద్యుత్,నీటి బిల్లులు మాఫీ చేయాలని ఉక్కు శాఖ కోరింది. దీనికి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,400 కోట్ల సాయం అందిస్తామని తెలిపింది.
3. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులన్నింటికీ విశాఖ స్టీల్‌ను కొనుగోలు చేయాలని ఉక్కు మంత్రిత్వ శాఖ సూచించగా దీన్ని పరిశీలనలో పెట్టారు.

ఆంధ్రజ్యోతి
▲ తమసోమా జ్యోతిర్గమయ

కరూర్ ప్రశ్నలు...

కరూర్‌లో సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటమీద బుధవారం తమిళనాడులోని శాసనసభలో చర్చకంటే రచ్చ అధికంగా జరిగింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధినేత, నటుడు సి.జోసెఫ్ విజయ్ పేరు ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి స్టాలిన్ చాలా విమర్శలు చేశారు. కరూర్‌లో తలపెట్టిన ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావడం ఈ తొక్కిసలాటకు దారితీసి, ఘోరాతి ఘోరంగా నలభై ఒక్కమంది ప్రాణాలు పోయాయంటూ బాధిత కుటుంబాలకు ఆయన సభాముఖంగా తీవ్ర సానుభూతి తెలియ చేశారు. పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న సమయానికి ఏ మాత్రం కట్టుబడకుండా టీవీకే పూర్తి భిన్నంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. విజయ్ ఏడుగంటలు ఆలస్యంగా రావడంతో పాటు, ఆయన భారీ ప్రచారవాహనం జనం మధ్యనుంచి వెడుతున్న క్రమంలో గందరగోళం, తొక్కిసలాట చోటుచేసుకున్నాయని, ఈ క్రమంలో కొందరు జనరేటర్ గదిలోకి ప్రవేశించి దానిని నిలిపివేశారని, ప్రజలకు కనీసం మంచినీళ్ళు కూడా ఆ పార్టీ ఏర్పాటు చేయలేదని స్టాలిన్ విమర్శించారు. క్షతగాత్రులకు సాయపడేందుకు వైద్యసిబ్బంది ప్రయత్నిస్తుంటే, టీవీకే కార్యకర్తలు రెండు అంబులెన్స్‌లమీద దాడిచేశారనీ, పదకొండు నిబంధనలతో పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి మంజూరు చేస్తే, విజయ్‌పార్టీ వాటిని పాటించలేదనీ స్టాలిన్ ఆరోపణ. ఈ దారుణం జరగకుండా నివారించాల్సింది ప్రభుత్వమేననీ, స్టాలిన్ తన వైఫల్యం ఒప్పుకోవాల్సిందేనంటూ అన్నాడీఎంకె సభలో టీవీకేనీ, విజయ్‌నీ సమర్థించుకుంటూ వచ్చినందుకు ముఖ్యమంత్రికి మాచెడ్డకోపం వచ్చింది. మన విపక్షం మరోపార్టీ పక్షాన ఇంతగా ఎందుకు గొంతుచించుకుంటున్నదీ అంటే, పొత్తు కోసం... ఏది జరిగినా అధికారం మళ్ళీ మాదేనంటూ స్టాలిన్ ప్రకటించారు. కరూర్ విషాద ఘటన జరగ్గానే, పోలీసులు చెప్పిన విషయాలు, మంత్రులు చేసిన ఆరోపణలనే స్టాలిన్ చట్టసభలోనూ పునరుద్ఘాటించినట్టు కనిపిస్తున్నప్పటికీ, సీబీఐ దర్యాప్తుతో ఈ అంశం చేజారిపోతున్న కోపం, బాధ ఆయనకు ఉండటం సహజం.

సుప్రీంకోర్టు సోమవారం తీసుకున్న నిర్ణయంమీద విభిన్నమైన అభిప్రాయాలు, విశ్లేషణలూ సాగుతున్నాయి. ఒక ప్రఖ్యాత నటుడు, రాజకీయనాయకుడిగా అవతారమెత్తి ఒక భారీ ర్యాలీ సంకల్పించినప్పుడు సంభవించిన ఈ విషాదంమీద లోతైన దర్యాప్తు జరగాల్సిందే. అంచనాలను మించి జనాన్ని పోగేస్తున్న నిర్వాహకులు, అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ వ్యవస్థలు బాధ్యతగా వ్యవహరించిందీ లేనిదీ తేలవలసిందే. ఆ పాపంలో ఎవరివాటాలూ కోటాలూ ఎంతో సీబీఐ అయితే కచ్చితంగా, పక్షపాతరహితంగా నిగ్గుతేలుస్తుందని అధికుల నమ్మకం. దీనికితోడు, సీబీఐ జరపబోయే ఈ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్‌రస్తోగీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని కూడా సర్వోన్నత న్యాయస్థానం నియమించినందున, అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రమేయం ఉండదని ఓ నమ్మకం. దేశాన్ని కుదిపేసిన ఈ విషాదఘటనను తమిళనాట పార్టీలన్నీ రాజకీయం చేస్తున్న తరుణంలో వాటి ప్రభావాలకు అతీతంగా, అందనంత ఎత్తులో ఈ దర్యాప్తు జరగాలన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం కావచ్చు.

అయితే, సుప్రీం నిర్ణయం మీద మద్రాస్ హైకోర్టు వైఖరి అధికంగా పనిచేసినట్టు కనిపిస్తోంది. టీవీకే కోరుతున్నట్టుగా సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు అంగీకరించకపోవడమే కాక, విజయ్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, ఘటన జరగ్గానే వారంతా పారిపోయారని సదరు న్యాయమూర్తి విమర్శలు చేయడంతోపాటు, విజయ్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోయారంటూ కొన్ని అనవసర, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం టీవీకే పార్టీకి కలిసొచ్చింది. రాష్ట్ర పోలీసుల మీద తమకు నమ్మకంలేదని, అది నియమించిన విచారణ కమిటీ తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని ఆరోపణలు చేస్తూ సీబీఐ దర్యాప్తును కోరుతున్న టీవీకే పార్టీ హైకోర్టు తీర్పును కూడా బూచిగా చూపడం, దానిని సుప్రీంకోర్టు అంగీకరించడంతో అంతిమంగా విజయ్ వాదనే నెగ్గింది. ఇప్పటివరకూ రాష్ట్రస్థాయిలో జరిగిన దర్యాప్తును అధ్యయనం చేసి, అందులో తీవ్రమైన లోటుపాట్లు ఉన్నపక్షంలో సీబీఐ గురించి సర్వోన్నత న్యాయస్థానం ఆలోచించివుంటే బాగుండేది. కానీ, విషాదానికి కారకులైనవారే తమకు ఏ విధంగా న్యాయం జరుగుతోందో చెప్పడం, తాము కోరుకున్న దానినే చివరకు సాధించుకోవడం విచిత్రం. మా పోలీసులమీద మాకు నమ్మకం లేదని ఓ రాజకీయనాయకుడో, ఓ పార్టీయో అన్నంతమాత్రాన సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తే ఎలా? అని గతంలో వ్యాఖ్యానించిన సర్వోన్నతన్యాయస్థానమే, 'పంజరంలో చిలుక' అంటూ తాను తప్పుబట్టిన సంస్థకే ఈ కేసు అప్పగించడం విశేషం. మరో ఆరేడునెలల్లో తమిళనాడు ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో, అంతలోగా నిజాలు వెలుగుచూడాలని కోరుకుందాం.

సనాతనమా, సామాజిక న్యాయమా?

భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్‌పై నిండు న్యాయస్థానంలో ఆయన విధి నిర్వహణలో ఉండగా జరిగిన బూటు దాడి అత్యంత ఆందోళనకరమైనది. దీని మీద దేశంలో ఆశించిన స్థాయిలో నిరసన వ్యక్తం కాలేదు. ముఖ్యంగా రాజ్యాంగ రక్షణ బాధ్యత గల ప్రభుత్వం నుంచి, పాలక పక్షం నుంచి తగిన స్థాయిలో ఖండన వెల్లడి కాలేదు. ఈ దాడి చేసిన లాయర్ రాకేశ్ కిశోర్ సనాతన ధర్మాన్ని ప్రస్తావించారు. దానిని కాపాడడమే తన దాడి ఉద్దేశమని స్పష్టం చేశారు. నేడు దేశాన్ని పాలిస్తున్నవారు అదే ధర్మానికి అండగా నిలబడినవారు కావడం ఇక్కడ గమనించవలసిన విషయం. తాను కూడా దళితుడనేనని 71 సంవత్సరాల రాకేశ్ కిశోర్ ప్రకటించారు. దళిత కోణానికి ఎక్కువ ప్రాధాన్యం లభించకుండా చూడడానికి ఈ దాడి చేయించినవారు అందుకు దళితుడినే ఉపయోగించారని భావించవచ్చు.

ఈ వివాదం నేపథ్యంలోకి వెళ్తే– ఖజురహోలో ముఖం తొలగించిన దేవతామూర్తి విగ్రహం తాను ఇష్టంగా ఆరాధించే విష్ణువు విగ్రహమనీ, దానిని పూర్వస్థితికి తీసుకువచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలనీ కోరుతూ రాకేశ్ దలాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో దావా వేశారు. ఈ విగ్రహం మధ్యప్రదేశ్‌లోని ఖజురహో సముదాయంలోని జవారి ఆలయంలో ఉన్నది. ఖజురహో ఐక్యరాజ్యసమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ – యునెస్కో పరిధిలోనిది. మొగలాయీల కాలంలో దెబ్బతిన్నదని చెబుతున్న ఈ విగ్రహం శతాబ్దాలుగా భారత పురాసర్వే సంస్థ (Archeological Survey of India–ఏఎస్ఐ) నిరాదరణకు గురి అవుతున్నదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. తమ ఇష్టదైవం పరిపూర్ణ విగ్రహాన్ని ఆరాధించడానికి భక్తులకు గల ప్రాథమిక హక్కును ఇది ఉల్లంఘిస్తున్నదని అన్నారు. దేశ పౌరులకు ఆరాధనా స్వేచ్ఛను హామీ ఇస్తున్న రాజ్యాంగం 25వ అధికరణ కింద జనహిత వ్యాజ్యాన్ని పిటిషనర్ దాఖలు చేశారు.

> దేశంలోని ప్రార్థనాలయాలు స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఏ స్థితిలో ఉన్నాయో వాటిని అలాగే కొనసాగనివ్వాలని చెప్పుకున్న గాఢ సంకల్పానికి విరుద్ధంగా సాగుతున్న మతోన్మత్తత సమాజాన్ని విభజించి ఎంత అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నదో సీజేఐకి తెలుసు. అటువంటి మరో విపత్తు తలెత్తరాదన్న జాగరూకతతోనే పిటిషనర్‌ను నిరుత్సాహపరిచే వ్యాఖ్యలను ఆయన చేశారని బోధపడుతున్నది.

దీనికి సమాధానంగా 'ముఖం కోల్పోయిన పురాతన విగ్రహాన్ని అలాగే ఉంచవలసిన బాధ్యత తమపై ఉన్నదనీ, దాని స్థానంలో కొత్త దానిని చేర్చడం పురా సంపద పరిరక్షణ నియమాలనూ, ఆ మేరకు గల అంతర్జాతీయ వారసత్వ నిబంధనలనూ ఉల్లంఘించడమే అవుతుందనీ ఏఎస్ఐ స్పష్టం చేసింది. జస్టిస్ గవాయ్ సారథ్యంలోని ధర్మాసనం ఇదే విషయాన్ని విశదీకరించి పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిని ప్రజాప్రయోజన వ్యాజ్యం అనడానికి బదులు ప్రచార ప్రయోజన వ్యాజ్యం (publicity interest litigation) అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. 'మీరు గాఢమైన విష్ణుభక్తుడినని చెప్పుకుంటున్నారు కాబట్టి విగ్రహ పునరుద్ధరణకు ఆయన్నే ప్రార్థించండి' అని విచారణ సమయంలో పిటిషనర్‌ను ఉద్దేశించి జస్టిస్ గవాయ్ అన్నారని తెలిసింది. "సనాతన ధర్మాన్ని అవహేళన చేయడాన్ని సహించబోము" అని లాయర్ రాకేశ్ కిశోర్ బూటు విసురుతూ అరిచారు.

తనపై దాడి సమయంలో గవాయ్ మెచ్చుకోదగిన ప్రశాంతతను, పరిణతిని ప్రదర్శించారు. ఆయన తలచుకుంటే రాకేశ్ కిశోర్ అరెస్టుకు ఆదేశించి ఉండవచ్చు, ఆగ్రహోదగ్రులు కావొచ్చు. కాని కోపం తెచ్చుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోయారు. పైపెచ్చు "ఇటువంటి ఘటనలను పట్టించుకోవద్దు, మేమూ పట్టించుకోవడం లేదు, ఇటువంటివి నన్ను ప్రభావితం చేయజాలవు" అన్నారు. దాడి చేసిన వ్యక్తిపై ఎటువంటి చర్యా తీసుకోవద్దని కోర్టును ఆదేశించారు. అప్పటికీ పిటిషనర్ ఆధ్యాత్మిక విశ్వాసాలను, దైవ భక్తిని సీజేఐ అవహేళన చేశారనీ భక్తుల మనోభావాలను గాయపరిచారనీ ఆరోపించేవారు ఉంటారు. అత్యున్నత న్యాయస్థానం దేశ సెక్యులర్ మనుగడకు అభయమిచ్చే రాజ్యాంగానికి రక్షణ కోట. దేశంలోని ప్రార్థనాలయాలు స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఏ స్థితిలో ఉన్నాయో వాటిని అలాగే కొనసాగనివ్వాలని చెప్పుకున్న గాఢ సంకల్పానికి విరుద్ధంగా సాగుతున్న మతోన్మత్తత సమాజాన్ని విభజించి ఎంత అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నదో



సీజేఐకి తెలుసు. అటువంటి మరో విపత్తు తలెత్తరాదన్న జాగరూకతతోనే పిటిషనర్‌ను నిరుత్సాహపరిచే వ్యాఖ్యలను ఆయన చేశారని బోధపడుతున్నది. విగ్రహాలను చెక్కేసి వాటి రూపు రేఖలను కప్పిపుచ్చి అన్యమత విగ్రహాలుగా మార్చడం గురించి చాలా చర్చ జరిగింది. బౌద్ధ విగ్రహాలను హిందూ దేవతల విగ్రహాలుగా మార్చారనే విమర్శ కొత్తది కాదు. ప్రస్తుత కేసులో విష్ణు విగ్రహంగా పిటిషనర్ పేర్కొంటున్న విగ్రహం కూడా బుద్ధ విగ్రహం అయి ఉంటే ఆశ్చర్యపోవలసినపని లేదని కొందరు మేధావుల అభిప్రాయం.

ఈ కేసులో పిటిషనర్ తన వాదనకు మద్దతుగా పేర్కొన్న రాజ్యాంగ అధికరణ 25 గురించి చూద్దాం. ఎటువంటి విశ్వాసాన్నైనా కలిగివుండే స్వాతంత్ర్యాన్ని భారత పౌరులకు ఈ అధికరణ ఇస్తున్నది. అలాగే శాంతిభద్రతలకు భంగం వాటిల్లని రీతిలో తన మతాన్ని అవలంబించే, దానిని ప్రచారం చేసుకునే స్వేచ్ఛనూ ప్రసాదిస్తున్నది. భారత రాజ్యాంగం 49వ అధికరణ జాతీయ ప్రాధాన్యం గల విగ్రహాలు, కళాఖండాలు, స్థలాలు మున్నగువాటిని కాపాడే బాధ్యతను ప్రభుత్వంపై ఉంచుతున్నది. తవ్వకాల్లో, ఇతరత్రా లభించిన విగ్రహాలను దొరికినవాటిని దొరికినట్టు భద్రపరచవలసిన బాధ్యత ఇందులో ఇమిడి ఉంది. వాటికి ఎటువంటి మార్పులు చేసినా సీజేఐ అన్నట్టు దానివల్ల వాటి సాధికారత దెబ్బతింటుంది. ఇది ఆర్టికల్ 49కి విరుద్ధం.

సర్వమత సమానత్వాన్ని కాంక్షించే రాజ్యాంగాన్ని విఫలం చేయించడానికి బీజేపీ పడుతున్న తాపత్రయం తెలిసిందే. సనాతనం కుల వ్యవస్థను పెంచి పోషించిందనీ, మెజారిటీ ప్రజలను శారీరక శ్రమకు పరిమితం చేసి, వారిని, స్త్రీలను విద్యకు, జ్ఞానానికి దూరంగా ఉంచిందనీ సామాజిక న్యాయవాదులు స్పష్టం చేస్తుండగా, సనాతనవాదులు అది ఎలా అబద్ధమో చెప్పలేకపోతున్నారు. కులవివక్ష, స్త్రీలపై అణచివేత అంతరించి దేశం ముందుకు పోవాలంటే సనాతనం వెనుకడుగు వేయాలి. దానిని కాపాడుకోవలసిన అవసరమేమిటో సనాతనవాదులు చెప్పలేకపోతున్నారు. దానికి బదులు ప్రగతివాదులపై దాడులకు సమకడుతున్నారు.

జస్టిస్ గవాయ్ ఇటీవల వియత్నాంలో ఒక సభలో మాట్లాడుతూ, కింది కులంలో పుట్టిన తాను రాజ్యాంగం వల్లనే సమానత్వాన్ని చవి చూసి పైకి వచ్చానని చెప్పుకున్నారు. ఇంత కాలానికి సనాతనాన్ని పునరుద్ధరించాలని కోరే శక్తులది పైచేయి అయింది. కింది కులాలకు అందిన ఈ సౌభాగ్యాన్ని వారికి దూరం చేసి దానిని నిర్మూలించాలని అవి చూస్తున్నాయి. సామాజిక దోపిడీని స్థిరపరచిన సంప్రదాయాన్ని, సనాతనాన్ని కనుమరుగు చేయడానికి అవసరమైన సాంస్కృతిక విప్లవం మన దేశంలో చోటుచేసుకోకపోవడమే ఇందుకు ముఖ్య కారణం. చైనాలో మావో తెచ్చిన సాంస్కృతిక విప్లవాన్ని ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా అది తీసుకొచ్చిన సామాజిక చైతన్యాన్ని గుర్తించకుండా ఉండలేం. అది చైనా సమాజంలోని సంప్రదాయ సామాజిక శ్రేణులను, హెచ్చు తగ్గులను తొలగించింది. శతాబ్దాలుగా ఊడలు తన్నుకున్న ఫ్యూడల్ ఆధిపత్య వర్గాల కాడిని కిందికి దించి, వారికి ప్రశ్నించడం నేర్పి గ్రామీణుల చేతి ఆయుధమైంది. అంతవరకు ఉన్నతవర్గాల గుప్పెట్లోగల విద్య, జ్ఞానం ప్రజాపరం అయ్యేలా చేసింది. హేతువుకు, శాస్త్రీయ విద్యకు ప్రాణం పోసింది. మన దేశంలో కూడా అటువంటిది రెక్క విప్పుకోవాలి. సనాతన వాదుల ఉక్కు కౌగిట్లో రాజ్యాంగనీతి విలవిలలాడుతున్నది. దీని ఫలితమే సీజేఐపై బూటు దాడి.

◆ గార శ్రీరామమూర్తి

ఆరెస్సెస్‌ను లాగడం ఎందుకు?

'ఈ అధర్మ దాడికి జవాబుదారీ ఎవరు?' అనే శీర్షికతో అక్టోబర్ 10న రాజ్‌దీప్ సర్దేశాయి రాసిన వ్యాసానికి నా ప్రతిస్పందన ఇది. ఈ వ్యాసం వాస్తవ విషయాలను కప్పిపుచ్చేలా ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్‌పై రాకేశ్ కిశోర్ అనే లాయర్ బూటును విసిరివేయడానికి, ఆరెస్సెస్ ఆలోచనా విధానానికి సంబంధం ఏమిటి? ఈ దేశ హితాన్ని కోరే ఏ భారతీయుణ్ణి అడిగినా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ త్యాగం, శీలం, సేవాభావం, దేశభక్తి, అనుశాసనం, కర్తవ్యం, నిష్ఠ వంటి విషయాలలో తన కార్యకర్తలకు శిక్షణ ఇస్తుందని తక్కున చెబుతాడు. అదే భారతీయుడు ఈ సంస్థను పనిగట్టుకుని అనవసరంగా, అసందర్భంగా దూషించే వాళ్ళ నైజాన్ని కూడా చక్కగానే చెబుతాడు.

ఇక సీజేఐపై బూటు విసిరిన వ్యక్తి రాకేశ్ కిశోర్ కాకుండా రహీంఖాన్ అయి ఉంటే ఏమి జరిగేది? అనే ప్రశ్నకు– '15 నిమిషాలు పోలీసులను పక్కన పెడితే, ఈ దేశంలో ఉండే హిందువులందరినీ (ఇందులోకి ఈ దేశంలోని హిందూ న్యాయమూర్తులు అందరూ వస్తారని ఒప్పుకుంటే) ముస్లింలు మట్టుపెడతారని గతంలో భీషణ ప్రతిజ్ఞ చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యే సరైన సమాధానం.

ఇక ఖజురహో ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహ విషయమై ఒక వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విషయంపై ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై దేశంలో పెద్ద చర్చ చెలరేగింది. ఆయన వ్యాఖ్యలపై అనేకమంది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై తమ నిరసనలను వ్యక్తం చేశారు. వాస్తవంగా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇస్లాం మతంపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేశ ప్రజలకు చెప్పిన సుద్దుల కథ ఏమిటి? లౌకికవాద ముసుగు వేసుకున్న ప్రతి రాజకీయ నాయకుడు హిందువుల ఆచారాలను, సంప్రదాయాలను, జీవన విధానాలను దునుమాడడమే లౌకికవాద పరిరక్షణగా భావిస్తున్న ఈ దేశంలో న్యాయమూర్తులకు కూడా ఆ హక్కు ఉంటుందని భావించాలా?

సీజేఐపై దాడి గురించి న్యాయశాఖ మంత్రి మౌనంగా ఉన్నారని, ఈ ఘటన సంభవించిన ఎనిమిది గంటల అనంతరం ప్రధానమంత్రి స్పందించారని చెప్పడం, ఈ విషయానికి సంబంధం లేని బీజేపీ ఎంపీ ప్రజ్ఞాఠాకూర్ సింగ్ విషయాన్ని ఇందుకు జోడించి చెప్పడం వెనుక వ్యాసకర్త దురుద్దేశం అర్థమైంది. కేంద్ర మంత్రివర్గాన్ని నడిపించేది ప్రధానమంత్రి. దేశానికి సంబంధించిన ముఖ్యమైన విషయంపై ఆయనే మాట్లాడాలి. ఇది పార్లమెంటరీ వ్యవస్థలో ఒక నియమం. సీజేఐపై దాడి జరుగుతుంది కాబట్టి తాను వెంటనే స్పందించడానికి రెడీగా ఉండాలని ప్రధానమంత్రి ఊహిస్తారా? గాడ్సే గాంధీని చంపడానికి, సీజేఐపై ఒక లాయర్ బూటు విసరడానికి సంబంధం ఏమైనా ఉందా? దీనిని విజ్ఞులు ఒప్పుకుంటారా?



> సీజేఐపై దాడి జరుగుతుంది కాబట్టి తాను వెంటనే స్పందించడానికి రెడీగా ఉండాలని ప్రధానమంత్రి ఊహిస్తారా? గాడ్సే గాంధీని చంపడానికి, సీజేఐపై ఒక లాయర్ బూటు విసరడానికి సంబంధం ఏమైనా ఉందా? దీనిని విజ్ఞులు ఒప్పుకుంటారా? ఈ దాడి ఆరెస్సెస్ భావజాల పరంపరలోనిదని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆరెస్సెస్ హింసను ప్రేరేపించదు.

ఇక ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రెండవ దళితుడని చెప్పడం... కుల వైషమ్యాలను ప్రోదిచేసేలా ఉంది. వాస్తవంగా జస్టిస్ బి.ఆర్ గవాయ్ తాను తొలి బౌద్ధ న్యాయమూర్తినని చెప్పుకున్నారు. బౌద్ధంలో కులాలు లేవు అనే విషయం ఈ వ్యాసకర్తకు తెలియదేమో! దళిత ఉద్యమంతో కుటుంబ మూలాలు ఉన్నందువల్ల ఈ దాడి జరిగిందని చెప్పడం పచ్చి అబద్ధం. దళిత ఉద్యమాల నేపథ్యమున్న అనేకమంది ఆరెస్సెస్‌లో ప్రముఖ బాధ్యతల్లో ఉన్నారు. ఈ దాడి ఆరెస్సెస్ భావజాల పరంపరలోనిదని చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆరెస్సెస్ హింసను ప్రేరేపించదు. ఈ దేశం నాది అనే భావనను దేశీయులలో నిర్మాణం చేస్తుంది.

ఇక బుల్డోజర్ న్యాయానికి వ్యతిరేకంగా జస్టిస్ బి.ఆర్ గవాయ్ తీర్పు హిందుత్వవాదులకు కోపం తెప్పించిందని చెప్పడంలో అంతర్యం ఏమిటి? బూటు విసిరిన రాకేశ్ కిశోర్ హిందుత్వ సంస్థల ప్రతినిధి కాదే! ఆయన ఏనాడు హిందుత్వ సంస్థల కార్యకలాపాలలో పాల్గొన్న దాఖలాలు కూడా లేవు. బీజేపీ ప్రతినిధి నుపుర్ శర్మ ఫొటోను స్టేటస్‌లో పెట్టుకున్నందుకు టైలర్ కన్హయ్య లాల్‌ను హత్య చేసి, వీడియోను తీసిన సంఘటనతో పోలిస్తే, రాకేశ్ కిశోర్ చేసిన పని ఎలాంటిది? దోషులు హిందువులు అయితే ఒక వాదన, ముస్లింలు అయితే మరొక వాదన. ఈ వాదనల పరంపరతోనే ఘనత వహించిన వక్రబుద్ధి లౌకికవాదం నడుస్తోంది.

ఇక ఈ బూటు దాడి ఒక రాజకీయ లక్ష్యంతో జరిగిందని చెప్పడం పెద్ద జోకే. ఒక వ్యక్తి తన మత భావాలను అవహేళన చేశాడనే క్షణికావేశంతో చేసిన చర్యకు ఇలాంటి పెద్ద పెద్ద విశ్లేషణలు చేయడం విజ్ఞత అనిపించుకోదు. రాకేశ్ కిశోర్ తన బూటు దాడిలో జస్టిస్ గవాయ్‌నే కాకుండా వివేకవంతమైన, న్యాయబద్ధంగా, వివక్షారహితంగా పనిచేస్తున్న న్యాయ వ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకున్నారని చెప్పడం వెనక అంతర్యం ఏమిటి? మన దేశ న్యాయ వ్యవస్థలో పనిచేసే న్యాయమూర్తుల్లో సగం మంది అవినీతిపరులని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ ఖట్జూ వ్యాఖ్యానించిన విషయం విదితమే. అలాగే జస్టిస్ తరుణ్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల కేసు, జస్టిస్ రామస్వామిపై అవినీతి ఆరోపణలు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం, తమకు అనుకూలమైన వ్యక్తులను కొలీజియం ద్వారా న్యాయమూర్తులుగా అపాయింట్ చేసుకోవడం, భయంకరమైన నేరాల విషయంలో బెయిల్ మంజూరు చేయడంలో కపిల్ సిబల్ లాంటి లాయర్ల ప్రభావానికి లోనుకావడం వంటి విషయాలను పరిశీలిస్తే మన న్యాయ వ్యవస్థ వివేకవంతమైనది, వివక్షారహితమైందని చెప్పడానికి సరైన ఆనవాళ్లు దొరకవు.

ఇక చివరగా కులాన్ని, మతాన్ని, భాషను, ప్రాంతాన్ని, ఆలంబనగా చేసుకుని, గోరంతను కొండంతలుగా చిత్రీకరించి తాము మాత్రమే మేధావులమని, తాము చెప్పింది నిజమని భ్రమింపజేయాలని ప్రయత్నించేవారు మితవాదులైనా, కుహనా లౌకికవాదులైనా భంగపాటు తప్పదు.

• ఉల్లి బాలరంగయ్య
సామాజిక, రాజకీయ విశ్లేషకులు

మానవతావాదికి మహోన్నత పురస్కారం

మానవతా మార్గంలో నడుస్తూ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో వేలాదిమంది జీవితాల్లో వెలుగు నింపుతున్న నారా భువనేశ్వరి తన స్వచ్ఛంద సమాజ సేవకు గుర్తింపుగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ ప్రకటించిన 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025'కు ఎంపిక కావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. ఈ అరుదైన గౌరవాన్ని వారు నవంబర్ 4, 2025న బ్రిటన్ రాజధాని లండన్‌లో జరిగే గ్లోబల్ కన్వెన్షన్‌లో అందుకోబోతున్నారు. ఈ విశిష్టమైన అవార్డును గతంలో భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో–చైర్మన్ గోపీచంద్ హిందూజా, ఆదిత్య బిర్లా సెంటర్ చైర్‌పర్సన్ రాజశ్రీ బిర్లా వంటి ప్రముఖులు అందుకున్నారు. ఈ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ నేడు అంతటి గౌరవాన్ని భువనేశ్వరి గారికి ప్రదానం చేయడం భారతదేశ మహిళలకూ గర్వకారణం.



భువనేశ్వరి గారు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ పేద ప్రజల హృదయాల్లో ఆశాకిరణంగా నిలిచి పోయింది. వారి ప్రతి సేవా, సామాజిక కార్యక్రమమూ ఒక కుటుంబాన్ని, ఒక గ్రామాన్ని, ఒక జీవితాన్ని మార్చగల శక్తిగా నిలుస్తున్నది. సమాజంలో మానవత్వం మరుగునపడి నిలువెల్లా స్వార్థం పెరిగిన వేళ సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థ, స్వచ్ఛంద సేవలను అందిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆదర్శంగా నిలుస్తున్నది. ట్రస్ట్ ద్వారా భువనేశ్వరి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. ఉచిత రక్తదానం, ఉచిత విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, విపత్తు సహాయం, తలసేమియా రోగులకు రక్త సరఫరా వంటి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టి ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఇప్పటివరకు లక్షలాది మందికి రక్తం అందించి ప్రాణదాతగా నిలిచారు. ఉచిత విద్యా సహాయం ద్వారా, విద్యలో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను, కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నారు. విద్యార్థుల కెరీర్ దిశగా కోచింగ్, శిక్షణ కార్యక్రమాలు, నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధునిక సాంకేతికత కలిగి ఉన్న పాఠశాలల ఏర్పాటు ద్వారా వారి భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నారు. తుపాన్లు, వరదలు వంటి సహజ విపత్తుల సమయంలో తక్షణ సహాయాన్ని అందిస్తూ, వందలాది కుటుంబాలకు అండగా నిలుస్తున్న సేవా సైనికురాలు భువనేశ్వరి. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారుల కోసం నెలకు రెండుసార్లు ఉచితంగా రక్తం అందించడం, 24/7 రక్తం అందుబాటులో ఉండేలా ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి వారానికి వందలాది యూనిట్ల రక్తాన్ని ఉచితంగా అందించడం నిరుపమానమైన సేవ. ఈ స్వచ్ఛంద, నిస్వార్థ సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం వల్ల, ఈ అవార్డు ద్వారా ప్రజాసేవలో ఆమె మరింత ముందుకు వెళ్లేందుకు మంచి ప్రోత్సాహం లభించినట్టయింది.


కరోనా కాలంలో భువనేశ్వరి స్వయంగా ఆహారం, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయించి వేలమందికి జీవం పోశారు. కోవిడ్ వారియర్లకు మద్దతుగా నిలిచారు. రాజకీయ వర్గానికి చెందినప్పటికీ భువనేశ్వరి సేవలకు మాత్రం రాజకీయ పక్షపాతం ఏమీ లేదు. పార్టీలకు అతీతంగా సేవలను అందిస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. భువనేశ్వరి వంటి వ్యక్తులు అరుదుగా వుంటారు. ఆమె సేవలలో ఎక్కడా ప్రదర్శన, ప్రచారం ఉండదు. సంవేదనతో కూడిన నిబద్ధత మాత్రమే ఉంటుంది. బాధితుల కన్నీళ్ళు తుడిచి, వారి ముఖంలో చిరునవ్వుల వెలుగు నింపడమే ఆమె ధ్యేయం. ఆమె ఒక స్ఫూర్తి, ఆమె ఒక ఆదర్శం, ఎన్టీఆర్ ఆశయమై వెలిగే ఒక దివ్య దీపం. ఆమె చేస్తున్న స్వచ్ఛంద సేవా యజ్ఞం ఇలాగే కొనసాగాలని, పేదల జీవితాల్లో మరిన్ని వెలుగులు నిండాలని కోరుకుందాం.

○ కలిశెట్టి అప్పలనాయుడు
విజయనగరం పార్లమెంట్ సభ్యులు

లద్దాఖ్‌కు కొత్త పాలనా నమూనా

జమ్మూ–కశ్మీర్‌లో భాగంగా ఉన్న లద్దాఖ్‌ను 2019లో కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా ఏర్పాటు చేశారు. హిమాలయాల చెంతన సున్నితమైన పర్యావరణ వ్యవస్థతో మనుగడ సాగిస్తున్న తమ ప్రాంతం శీఘ్ర అభివృద్ధికి నోచుకోగలదని లద్దాఖీలు ఆశించారు. రాజకీయవేత్తలు, పాలనాధికారులు, ఉపాధి, ఉద్యోగాలను ఆశిస్తున్న యువజనులు తమ ఆకాంక్షలు నెరవేరే శుభ తరుణం ఆసన్నమయిందని యూటీ ఆవిర్భావాన్ని స్వాగతించారు. అయితే గత ఆరు సంవత్సరాలుగా ఎవరి ఆకాంక్షలు, ఆశాభావాలు నెరవేరనేలేదు. ఆందోళనలు, నిరాహార దీక్షలు, న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలు కొనసాగుతున్నాయి. జమ్మూ–కశ్మీర్‌లో భాగంగా ఉన్నప్పుడు రాష్ట్ర కేబినెట్‌లో కనీసం తమ ప్రతినిధి ఒకరు ఉండేవారని, ఇప్పుడు బయటి నుంచి వచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే సమస్త అధికారాలు కేంద్రీకృతమయ్యాయని లద్దాఖీలు వాపోతున్నారు. తమ న్యాయబద్ధమైన 'స్వయం పాలనా హక్కు'ను కోల్పోయామని ఆగ్రహిస్తున్నారు. లోక్‌సభలో తమకు రెండు సీట్లు కేటాయించాలని, లేహ్‌తో పాటు కార్గిల్‌కు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని లద్దాఖీలు డిమాండ్ చేస్తున్నారు. 1990ల్లోనే లద్దాఖ్‌ను యూటీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లద్దాఖీలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. హింసాత్మకంగా పరిణమించిన ఆ ఉద్యమాన్ని అదుపు చేసేందుకు జరిగిన పోలీసు కాల్పుల్లో పలువురు మరణించారు. 2019లో యూటీ ప్రతిపత్తి లభించడంతో లద్దాఖ్‌కు ఢిల్లీ తరహాలో శాసనసభ ఉన్న యూటీగా చేయాలని లేదా భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూలులో చేర్చాలని లద్దాఖీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు డిమాండ్లను రాజ్యాంగ నిబంధనలు, ప్రజాస్వామిక పాలనా పద్ధతుల ఆచరణ ప్రాతిపదికన నిశితంగా పరిశీలించవలసిన అవసరమున్నది.

1956లో భాషా ప్రయుక్తత సూత్ర ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు దేశ సమగ్రత, సమైక్యతను సంరక్షించుకునే లక్ష్యంతో సరిహద్దు ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా జస్టిస్ ఫజల్ అలీ కమిషన్ పరిశీలనకు వచ్చింది. అయితే బాహ్య సరిహద్దులు స్థిరమైనవని, అంతర్గత సరిహద్దులు పార్లమెంటు ఆమోదంతో మార్పు పొందగలిగేవని రాజ్యాంగంలోని అధికరణ 3 నిర్దేశించినందున ఆ ప్రతిపాదనను పరిశీలనకు తీసుకోలేదు. పశ్చిమ బెంగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1964) కేసులో ఆరుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 'రాష్ట్రాల సరిహద్దుల మార్పుకు వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైన హామీ ఏమీ లేదని' విపులంగా వివరిస్తూ ఆ ధర్మాసనం తన తీర్పును ఇలా ముక్తాయించింది: 'రాష్ట్రాల సరిహద్దులు మార్చేందుకు లేదా ఒక రాష్ట్రం భౌగోళిక వైశాల్యాన్ని కుదించేందుకు కూడా పార్లమెంటుకు అధికారమున్నది'. కేంద్ర ప్రభుత్వం, జాతీయ రాజధాని ప్రాంత (ఢిల్లీ) ప్రభుత్వం మధ్య అధికారాల విభజన విషయాన్ని పరిశీలించిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మే 2023లో ఈ క్రింది అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది: 'ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలను ఢిల్లీ నమూనా కేంద్ర పాలిత ప్రాంతంతో పోల్చడానికి వీలు లేదు. ఎన్‌సిటి (ఢిల్లీ) ఒకే ఒక్కటి. దాని తరహా కేంద్ర పాలిత ప్రాంతం మరొకటి లేదు. ఢిల్లీ నమూనాను మరే కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పాటులో అనుసరించడానికి వీలులేదు'.



లద్దాఖ్‌ను భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూలులో చేర్చాలన్న డిమాండ్ విషయాన్ని చూద్దాం. సున్నితమైన హిమాలయ పర్వత పర్యావరణ వ్యవస్థ ఉన్న లద్దాఖ్‌లోని గిరిజనుల ప్రత్యేక జీవన సంస్కృతిని సంరక్షించేందుకు ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఆరవ షెడ్యూలులో చేర్చాలన్న లద్దాఖీల డిమాండ్‌కు విస్తృత మద్దతు కూడా లభిస్తోంది. 'ఆరవ షెడ్యూలు' ప్రస్తావనకు వచ్చినప్పుడు ఈశాన్య భారత రాష్ట్రమైన మేఘాలయ తప్పక గుర్తుకు వస్తుంది. రాజధాని షిల్లాంగ్ మినహా మిగతా మేఘాలయ అంతా పూర్తిగా ఆరవ షెడ్యూలులో ఉన్న రాష్ట్రం. ఆరవ షెడ్యూలు రాష్ట్రంగా ఉండడమంటే ఏమిటి? మేఘాలయకు అదనపు అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన అనుభవంతో వాస్తవ పరిస్థితులను పేర్కొంటాను: మేఘాలయలో పంచాయత్‌లు గానీ, పురపాలక సంఘాలు గానీ లేవు. సంప్రదాయ గ్రామీణ పాలనా సంస్థలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తెగ పెద్దలే వాటిని అజమాయిషీ చేస్తుంటారు. ఈ కారణంగా రాజ్యాంగ 73, 74 సవరణల ప్రకారం స్థానిక స్వపరిపాలనా సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మేఘాలయకు దక్కడం లేదు. కనుకనే ఆరవ షెడ్యూలును జస్టిస్ హిదయతుల్లా 'రాజ్యాంగంలో రాజ్యాంగం'గా అభివర్ణించారు. ఆరవ షెడ్యూలుకు ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.

భారత రాజ్యాంగంలోని అధికరణ 370 ప్రకారం జమ్మూ–కశ్మీర్‌కు సొంత రాజ్యాంగం ఉన్నది. ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగ సభ ఆ ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించింది. అయితే అధికరణ 370 రద్దు జమ్మూ–కశ్మీర్ రాజ్యాంగం కింద కాకుండా రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా జరిగింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆరవ షెడ్యూలు లద్దాఖ్ ప్రజల ప్రత్యేక అవసరాలను ఎలా తీర్చగలుగుతుది? మేఘాలయలో విఫలమైన ఆరవ షెడ్యూలు లద్దాఖ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో సఫలమవుతుందా? 2019లో రాష్ట్ర ఏర్పాటుకు ఒక ప్రమాణాన్ని నిర్ధారించకపోవడం వల్లే లద్దాఖ్ ప్రతిపత్తి సమస్యాత్మకంగా పరిణమించింది. ఢిల్లీ తరహా యూటీగా ఏర్పాటు చేయడం లేదా ఆరవ షెడ్యూలులో చేర్చడం అనేవి లద్దాఖ్ సమస్యలను పరిష్కరించలేవు. లద్దాఖ్ ప్రత్యేక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ఒక కొత్త సమాఖ్య పాలనా నమూనాను అనుసరించవలసిన అవసరమున్నది. ఇందుకు కొత్త రాష్ట్రాల సృష్టి ప్రక్రియకు ఒక ప్రాతిపదిక సూత్రాన్ని రూపొందించవలసి ఉన్నది. భారత్ ఒక సమాఖ్య రాజ్యం. కనుక కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ఏర్పాటైన తరువాత పాలన ఎలా ఉంటుందో అంచనా వేసే ఫెడరల్ ఇండెక్స్ ఆఫ్ స్టేట్ ఫార్మేషన్ అండ్ రీ–ఆర్గనైజేషన్‌ను రూపొందించవల్సి ఉన్నది. ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లను పరిశీలించి రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించేందుకు ఒక శాశ్వత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిశీలించాలి. స్వపరిపాలనను, స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షలను కొట్టివేయకుండా పరిగణనలోకి తీసుకుని అర్థవంతమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఆ కమిషన్ విధ్యుక్త ధర్మంగా ఉండాలి. భారత్ లాంటి బహుళ సంస్కృతీ సంపన్న సమాజంలో 'సమాఖ్య పద్ధతి అనేది వైవిధ్యంలో కలిసిమెలిసి జీవించేందుకు ఉద్దేశించిన ఒక ఉదాత్త పాలనా ప్రణాళిక' అన్న రాజనీతిశాస్త్రవేత్త జోహాన్నెస్ అల్తూసియస్ స్ఫూర్తిదాయక మాటలను మనం విస్మరించకూడదు.

■ పి.నిరూప్
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది





లలిత సంగీత

'సరస్వతీ'.. సెలవు

లలిత సంగీత సామ్రాజ్ఞి.. తేనెలూరే గళం, కోకిల స్వరంతో ఆణిముత్యాల్లాంటి పాటలను ఆలపించిన తొలితరం సినీ నేపథ్యగాయని.. రావు బాల సరస్వతీదేవి (97) ఇక లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మణికొండలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆమె అసలు పేరు సరస్వతీదేవి. 1937లో వచ్చిన 'బాలయోగిని' చిత్రంలో ఆమె పేరును 'బాల సరస్వతీ దేవి'గా వేశారు. అప్పటి నుంచీ అదే పేరు ఆమెకు స్థిరపడిపోయింది. సరస్వతీ దేవీ తన నాల్గవ ఏటనే స్వస్థలం గుంటూరులో రత్నమహల్ థియేటర్ స్టేజీ మీద పాటలు పాడారు. ఆరో ఏట హెచ్‌ఎంవీ గ్రామ్‌ఫోన్ రికార్డు కంపెనీ ద్వారా సోలోగా పాడి సంగీత ప్రియులను రంజింపజేశారు! దరిమిలా సినిమాల్లో తన అమృత గానంతో తెలుగు సినీ, సంగీత అభిమానుల హృదయాలలో చిరస్థానం సంపాదించుకున్నారు. కోలంక రాజాతో వివాహానంతరం 'రావు బాల సరస్వతి'గా మారారు. సరస్వతీ దేవి 1929 ఆగస్టు 29న మద్రాసులో.. తన అమ్మమ్మగారింట జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విశాలాక్షి, పార్థసారధి దంపతులు. తండ్రి సొంతూరు గుంటూరు. సుప్రసిద్ధ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత.. అయిన విజయ నిర్మల బాలసరస్వతికి స్వయానా మేనమామ కూతురు. రావు బాల సరస్వతీ దేవి తన తండ్రి ప్రోత్సాహంతో ఆలత్తూర్ సుబ్బయ్య వద్ద కర్ణాటక సంగీతం, ముంబైలోని వసంత దేశాయ్ దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. హెచ్‌ఎంవీ వారి రికార్డులు విన్న దర్శకుడు సి.పుల్లయ్య ఆమెకు 'సతీ అనసూయ' సినిమాలో అవకాశం ఇచ్చారు. 1936లో ఈ చిత్రం విడుదల కాగా.. పారితోషికంగా ఆమెకు రూ.200 ఇచ్చారు. 'భాగ్యలక్ష్మి' చిత్రంలో 'తిన్నె మీద సిన్నోడా..' పాటతో నేపథ్య గాయనిగా పరిచయం అయ్యారు. అక్కడి నుంచి 'దేవదాసు', 'షావుకారు', 'చెంచులక్ష్మి', 'జయసింహ', 'తెనాలి రామకృష్ణ', 'స్వప్న సుందరి', 'పిచ్చిపుల్లయ్య' తదితర తెలుగు సినిమాలతో పాటు తమిళ, కన్నడ., సింహళ భాషల్లో రెండువేలకు పైగా పాటలు పాడారు.

ఆమె పాటతోనే ప్రారంభం



మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో 1940లో లలిత సంగీతం బాలసరస్వతి పాటతోనే ప్రారంభమైంది. తర్వాత 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం కూడా ఆమె గాత్రంతోనే శ్రోతలకు పరిచయమైంది. 1940-50లమధ్య కాలంలో ఎస్.రాజేశ్వరరావుతో కలసి ఆమె ఆలపించిన లలిత గీతాలు రేడియో, గ్రామ్‌ఫోన్ రికార్డుల ద్వారా తెలుగునాట మారుమోగాయి. సాలూరి సన్యాసరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు వంటి ఎందరో మహానుభావుల గీతాలు ఆమె కంఠంలో కొత్త హొయలు పోయాయంటే అతిశయోక్తి కాదు! మీరాబాయి భక్తిగీతాలకు సినారె తెలుగు అనువాదాలు ఆలపించి శ్రోతల నీరాజనాలు అందుకున్నారామె. హిందీలోనూ పలు భక్తిగీతాలు ఆలపించారు. కోలంక రాజా ప్రద్యుమ్న కృష్ణ సూర్యారావుతో 1944లో ఆమెకు వివాహమైంది. అప్పటి నుంచి అడపాదడపా పాడుతూ వస్తున్న రావు బాలసరస్వతి.. 1959 నుంచి సినిమాల్లో పాటలు పాడడం పూర్తిగా మానేశారు.

జయలలిత సాయం...

'సతీ అనసూయ' చిత్రంతో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసిన బాల సరస్వతి.. 'అపవాదు', 'భక్తతుకారాం', 'ఇల్లాలు', మహానంద' తదితర తెలుగు చలనచిత్రాలలో సహాయనటిగా.. 'సువర్ణమాల', 'రాధిక' సినిమాలలో కథానాయికగా నటించారు. తమిళంలో 'భక్తకుచేల', 'బాలయోగిని', 'తుకారాం', తిరునీలకంఠన్'తో పాటు 'దాసెప్పెణ్' చిత్రంలో ప్రముఖ నటుడు ఎంజీఆర్ సరసన కథానాయిక పాత్ర పోషించారు. భర్త మరణానంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌ను కలసి తన కష్టాలను వివరించడంతో, హైదరాబాద్‌కు తరలి రావాల్సిందిగా ఆమెకు సూచించారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయసహకారాలు అందిస్తానని మాటిచ్చారు. అలా 1995లో సరస్వతి కుటుంబంతో సహా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారారు. కానీ.. ఆమె వచ్చిన మూడు నెలలకే ఎన్టీఆర్ మరణించడంతో తమకు సాయం చేసేవారు లేక చాలా అవస్థ పడినట్లు ఓ సందర్భంలో బాలసరస్వతి చెప్పారు. తర్వాత జయలలిత సీఎంగా ఉన్నప్పుడు అన్నా అవార్డుతో సత్కరించడంతో పాటు చెన్నైలో మూడు గదుల ఫ్లాటు, పదిలక్షల రూపాయల నగదును అందించారు. అలాగే ఏపీలోని గత ప్రభుత్వం పది లక్షల రూపాయల నగదుతో లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును ప్రదానం చేసింది. ఇంకా మరెన్నో అవార్డులు, సత్కారాలు ఆమె అందుకున్నారు.



గుర్తింపు తెచ్చిన పాటలు

బాల సరస్వతీ దేవిది మంత్ర స్వరం అని అభిమానులు కీర్తించేవారు. ఆమెది ఎవ్వరికీ అనుకరణ గాని సొంత గొంతుక అని ఆమెను ప్రశంసించేవారు. 'అందం చూడవయా ఆనందించవయా ', 'తానే మారేనా', 'ఇంత తెలిసి ఉండి' (దేవదాసు), 'ఎల్లవేళలందు నీ చక్కని చిరునవ్వులకై' (పిచ్చి పుల్లయ్య), 'రారాదో రా చిలకా' (చిన్న కోడలు), 'గోపాల కృష్ణుడు' (రాధిక), 'ఓ ఊగుదునే ఉయ్యాల'(శాంతి) వంటి సినిమాల్లోని పాటలు ఆమెకు విశేష ఆదరణను తెచ్చిపెట్టాయి. అలానే, 'ఓ పరదేశీ', 'మనసైన చెలి పిలుపు', 'మదిలోని మధుర భావం' వంటివి ఆమె పాడిన హిట్ పాటల్లో మరికొన్ని. ఆహుతి(1951) సినిమాకు మహాకవి శ్రీశ్రీ రాసిన తొలి సినీ గీతం 'ప్రణయమే పోయేనా బలియై..' పాడింది ఆమే. భర్త మరణానంతరం 1974లో.. విజయనిర్మల కోరిక మేరకు 'సంపూర్ణ చెక్కిన శిల్పాలు' చిత్రంలో 'పోయిరావమ్మ అత్తవారింటికి అపరంజి బొమ్మ' అనే అంపకాల పాట పాడారు. అదే ఆమె చివరి సినీగీతం. తన 80వ ఏట స్వీయ సంగీత దర్శకత్వంలో కృష్ణుడిపై పలు గీతాలు ఆలపించారు. వాటిని 'రాధా మాధవం' సీడీగా తీసుకొచ్చారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు నౌషాద్ బాలసరస్వతి గాత్రానికి ముగ్ధుడై 'ఉడన్ ఖటోలా' చిత్రానికి రెండు పాటలు పాడించడం విశేషం. అక్కడి సంగీత దర్శకులకు తన గొంతు నచ్చి ముంబైలో ఉండిపొమ్మన్నారని.. అయితే, తాను అక్కడ ఉంటే వాళ్లకు పాటలు పాడనని లతా మంగేష్కర్ చెప్పడంతో వాళ్ల తనకు క్షమాపణలు చెప్పి పంపేశారని బాల సరస్వతి 'ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే'లో చెప్పారు.

సినీప్రముఖుల నివాళి..

రావు బాలసరస్వతి భౌతికకాయాన్ని ప్రముఖ సినీ నటులు జయసుధ, నరేష్ సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె కుమారులు ఆర్వీఆర్‌కే సూర్యారావు, ఆర్వీకేఎం సూర్యారావులను ఓదార్చారు. బుధవారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బాల సరస్వతీ దేవి అంత్యక్రియలు పూర్తయ్యాయి. బాల సరస్వతి మృతి పట్ల హీరో నందమూరి బాలకృష్ణ, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి)



ఏఐలో టాప్‌లేపింది..!

చదివిన చదువుకు మరింత నైపుణ్యాన్ని జోడించాలన్న పట్టుదలతో... ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ధైర్యంగా ముందడుగు వేసింది తాళ్లూరి పల్లవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్‌లో శిక్షణ పొంది, జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచింది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకుంది. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న పల్లవి 'నవ్య'తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలివి.

"గ్రామీణ ప్రాంతానికి చెందిన, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడిన నేను చదువులో రాణించి దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా సర్టిఫికెట్ అందుకుంటానని కలలో కూడా ఊహించలేదు. కానీ చదువుకోవాలన్న సంకల్పం, పట్టుదల, వృత్తి నైపుణ్యం కోసం నేను ఎంచుకున్న మార్గం దాన్ని సాధ్యం చేసింది. మాది ఖమ్మం జిల్లా ఆరెంపల గ్రామానికి చెందిన మధ్యతరగతి కుటుంబం. నాన్న తాళ్లూరి రవిప్రసాద్ ప్రైవేటు ఎలక్ట్రీషియన్. అమ్మ అజిత గృహిణి. మా అక్క లావణ్య ఎంటెక్ చదివి ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. నేను పదోతరగతి వరకు ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో, ఇంటర్ ఖమ్మంలో చదివాను. కిందటి ఏడాది పాలిటెక్నికల్‌లో బీటెక్ (సీఎస్‌ఈ) పూర్తి చేశాను. ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నప్పుడు... నాకు మరింత నైపుణ్యం అవసరం అనిపించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమమేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు డిమాండ్ ఉంది. ప్రైవేటు సంస్థల్లో ఆ కోర్సు నేర్చుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. దాన్ని మేము భరించలేం. మరో మార్గం కోసం వెతుకుతున్నప్పుడు... ఒక నోటిఫికేషన్ కనిపించింది. హైదరాబాద్ విద్యానగర్‌లోని 'నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్' (ఎన్‌ఎస్‌టీఐ)లో మహిళల కోసం ఏఐ కోర్సు ఉందని, దరఖాస్తులు చేసుకోవచ్చునని ఆ నోటిఫికేషన్ ఉంది. ఏడాది పాటు ఉండే ఈ కోర్సు ద్వారా వృత్తి నైపుణ్యం సాధిస్తే ఉద్యోగాన్వేషణలో విజయవంతం అవుతానని భావించా. అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఇక్కడ శిక్షణ తీసుకోవడం ద్వారా కొంత ఆర్థిక వెసులుబాటుతో పాటు ఆ సర్టిఫికెట్‌కు గుర్తింపు ఉంటుందనిపించింది.

> మా అమ్మాయి పల్లవి బీటెక్ తర్వాత ఎన్‌ఎస్‌టీఐలో శిక్షణ తీసుకొని, టాపర్‌గా నిలిచి ప్రధానమంత్రి నుంచి సర్టిఫికెట్ అందుకోవడం మాకు గర్వంగా ఉంది. ఈ సంగతి తెలిసి ఎంతోమంది మా అమ్మాయితోపాటు మమ్మల్ని కూడా అభినందిస్తున్నారు. మాకు ఇద్దరు అమ్మాయిలు. వారిని కష్టపడి చదివించాం. వారు ఉద్యోగాల్లో స్థిరపడితే అదే మాకు సంతోషం.
>
> **- పల్లవి తల్లిదండ్రులు రవిప్రసాద్, అజిత**

దరఖాస్తు చేశాను. సీటు లభించింది. ఏడాది శిక్షణ పూర్తి చేశాను. అక్కడే ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించారు. కంప్యూటర్ సైన్సు, ఏఐ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు, పోటీతత్వం, చేసే పనిలో ఉన్నత ఆలోచనలు తదితర అంశాలతోపాటు పైథాన్, డేటాసైన్సు, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐఎంఎల్, కంప్యూటర్ జనరేటింగ్ తదితర కోర్సుల్లో శిక్షణతీసుకున్నా. ఆ తరువాత జాతీయస్థాయిలో నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యాను మొత్తం 600 మార్కులకు 598 మార్కులు సాధించి దేశంలోనే టాపర్‌గా నిలిచాను.

ఎంతో గర్వంగా ఉంది...

ఎన్‌ఎస్‌టీఐలో శిక్షణ పొంది, ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికెట్ల ప్రదానం ఈ నెల నాలుగున ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగింది. ఎన్‌ఎస్‌టీఐ వారే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు విమానం టిక్కెట్లు బుక్ చేశారు. నేను విమానం ఎక్కడం అదే తొలిసారి. ఉత్తీర్ణులకు సాధారణంగా కేంద్రమంత్రులే సర్టిఫికెట్‌లు అందజేస్తారు. అయితే టాపర్‌గా నిలిచిన నేను, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఉత్తీర్ణులు... ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ



చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందుకున్నాం. ఇది నేను ఏమాత్రం ఊహించని విషయం. ఎంతో మామూలు వ్యక్తిని అయిన నేను దేశ ప్రధానిని కలవడం సాధ్యంకాని పని. కానీ ఎన్‌ఎస్‌టీఐలో శిక్షణ తీసుకోవడం, టాపర్‌గా నిలవడంతో నాకు ఈ అవకాశం లభించింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు నన్ను అభినందించారు. ఇది నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఐటీ కంపెనీలనుంచి ఉద్యోగ సహకారం ఉంటుందని ఎదురుచూస్తున్నా. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాలు వెళ్లాలనే ఆలోచన నాకు లేదు. ఇక్కడే ఉద్యోగం సాధించి, నా తల్లిదండ్రులకు అండగా నిలవాలనుకుంటున్నా.

• నలజాల వెంకటరావు
ఫొటోలు: రవిశంకర్

చిత్రజ్యోతి
★ SINCE 1965 ★

ప్రేమకథ సరికొత్తగా ఉంటుంది



- నవీన్ యెర్నేని, వై. రవిశంకర్

'డ్యూడ్' చిత్రంలో హీరో హీరోయిన్ల ప్రేమను దర్శకుడు కొత్తగా ఆవిష్కరించారు. చాలా కొత్త కథలాగా అనిపిస్తుంది. సాధారణంగా ద్వితీయార్థంలో ఏం జరగబోతోందో ప్రేక్షకులు ముందే ఊహిస్తారు. కానీ ఈ చిత్రంలో మాత్రం ద్వితీయార్థంలో మలుపులను ప్రేక్షకులు ఊహించలేరు. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి' అని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అన్నారు. ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ శుక్రవారం విడుదలవుతోన్న సందర్భంగా వారు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

- 'డ్యూడ్' కథ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు కథ చెప్పిన దానికన్నా బాగా తెరకెక్కించారు. యువతను, కుటుంబ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పాటలకు కూడా మంచి ఆదరణ దక్కింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది. అనుకున్న బడ్జెట్, కాలపరిమితిలో సినిమాను పూర్తి చేశాం. మంచి లాభాలను తెచ్చిపెట్టే సినిమా అవుతుంది. తమిళంలోనూ మేమే సొంతంగా రిలీజ్ చేస్తున్నాం. అలాగే ఈ చిత్రం తెలుగులోనూ మంచి వసూళ్లను రాబడుతుందనే నమ్మకం ఉంది.



భావోద్వేగాల సంఘర్షణే ఈ చిత్రం

సిద్ధు జొన్నలగడ్డ

'ఏడాదిగా ఒక వింత మనిషి బుర్రలో బతుకుతున్నాను. సినిమా విడుదల కాబోతోంది. వరుణ్ అనే క్యారెక్టర్‌కి గుడ్‌బై చెప్పేయాలి. ఆ క్యారెక్టర్ గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానో సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ సినిమాలో వరుణ్ ఒక్క చుక్క రక్తం చిందించకుండా భావోద్వేగాల సంఘర్షణ, మానసిక హింసను సృష్టిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే 'తెలుసు కదా' ఓ ముక్కోణ ప్రేమ కథ' అని అన్నారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నీరజ కోన తెరకెక్కించిన చిత్రమిది. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా కథానాయికలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. చిత్ర దర్శకురాలు నీరజ కోన మాట్లాడుతూ 'ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి మా నిర్మాతలే కారణం. చిత్రానికి సిద్ధు వెన్నెముక లాంటి వారు. ఇద్దరు కథానాయికలు చాలా బాగా నటించారు. తమన్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. మేము తీసిన సినిమాను మాకే కొత్తగా చూపించారు ఎడిటర్ నవీన్. ఈ చిత్రం కోసం పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు' అని అన్నారు. చిత్ర నిర్మాత కృతి ప్రసాద్ మాట్లాడుతూ 'నాకు ప్రత్యేక చిత్రమిది. కథ విన్నప్పుడే కనెక్ట్ అయ్యాను. మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నా' అని అన్నారు.

'మిత్రమండలి' నవ్విస్తుంది

'మిత్రమండలి' కథ విన్నంతసేపూ నేను బాగా ఎంజాయ్ చేశాను. మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని అనిపించింది. ఇప్పుడు తెరపైన సినిమా చూసుకుంటే అదే ఫీలింగ్ కలిగింది. మా 'మిత్రమండలి' అందరినీ నవ్విస్తుంది.అందుకే సినిమా విజయంపై ధీమాతో ఉన్నాను' అని ప్రియదర్శి అన్నారు. ఆయన కథానాయకుడిగా విజయేందర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. కల్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్‌రెడ్డి తీగల నిర్మించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రియదర్శి మీడియాతో ముచ్చటించారు.



- ఎప్పుడూ ఒకే తరహా చిత్రాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. 'జాతి రత్నాలు' తర్వాత '35 చిన్న కథ కాదు', 'కోర్ట్' వంటి వైవిధ్యమైన చిత్రాలు చేశాను. అయితే ఈ చిత్రంపైన 'జాతి రత్నాలు' ప్రభావం లేదు. ఇది పూర్తిగా కొత్త తరహాలో సాగే కథ.
- 'మిత్రమండలి' అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. ఇందులో కుల వ్యవస్థ మీద విజయేందర్ మంచి సీన్లు రాసుకున్నారు. కథలో అంతర్లీనంగా కొంత సందేశం ఉన్నా, సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది.





స్మార్ట్ స్ట్రీట్

త్వరలో నగరానికి స్మార్ట్‌స్ట్రీట్ వెండర్ మార్కెట్లు రానున్నాయి. ఇందుకోసం మున్సిపల్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. ఈ షాపులను ఆకర్షణీయంగా తయారుచేసి నగరంలోని వీధి వ్యాపారులకు కేటాయిస్తారు. తద్వారా ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఉండటంతో పాటు వీధి వ్యాపారుల నుంచి ఉత్పన్నమయ్యే చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నగరంలోని ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డులో ఉన్న వీఎంసీ స్థలంలో ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిధులు కూడా కేటాయించారు.

నగరంలో ఏర్పాటుకు వీఎంసీ కసరత్తు

- ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డులో స్థలం కేటాయింపు
- 40 షాపులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు
- సాధారణ నిధులు రూ.1.80 కోట్లు విడుదల
- పట్టణ స్థానిక సంస్థల వాటా రూ.1.16 కోట్లు
- ఎంపిక చేసిన వీధి వ్యాపారులకు అవకాశం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీ) : నగరంలోని ప్రధాన రహదారులతో పాటు సాధారణ వీధులన్నీ వీధి వ్యాపారులతో నిండిపోతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ స్ట్రీట్ వెండర్ మార్కెట్ల ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ తరహా మార్కెట్లు ఇటీవల నెల్లూరులో ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశాలతో నగరంలోనూ వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. విశాలమైన మైదానంలో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించి వినియోగదారుడికి అన్ని వస్తువులు ఒకే ప్రాంతంలో సమకూర్చడమే ఈ మార్కెట్ ప్రధాన లక్ష్యం. కంటైనర్లలో ఈ దుకాణాల ఏర్పాటు జరుగుతుంది. ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఆహార, వస్తు విక్రయాలు జరుగుతాయి.

గుర్తింపు పొందిన వీధి వ్యాపారులతోనే..

వీఎంసీ అధికారులు నిర్వహించిన సర్వేలో నగరవ్యాప్తంగా 24 వేల మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు నిర్ధారణైంది. వీరిలో ఇప్పటికే 20 వేల మందికి గుర్తింపు కార్డులు అందజేశారు. అందరికీ ఓ ప్రాంతాన్ని కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరిలో అర్హులైన వారికే స్మార్ట్ స్ట్రీట్ వెండర్ మార్కెట్‌లో స్థలాన్ని కేటాయిస్తారు.


ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డులో..

నగరంలోని ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డులో ఉన్న వీఎంసీ స్థలంలో ఈ మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వినియోగదారులు కంటైనర్లపై కూర్చుని ఆహారం తీసుకునేలా తీర్చిదిద్దుతారు. ఆహార ఉత్పత్తులతో పాటు వస్తు సామగ్రి, నిత్యావసరాలన్నీ ఈ మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం 40 షాపులను ఏర్పాటు చేస్తున్నట్లు వీఎంసీ ప్రకటించింది. ఇందుకోసం వీఎంసీ రూ.1.80 కోట్లు కేటాయించింది. పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బీ) రూ.1.16 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. రూ.60 లక్షలు బ్యాంకుల నుంచి రుణం పొందవచ్చు. మెప్మా రూ.4 లక్షలు కేటాయించింది. రోజుకు 12.96 కిలోవాట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా ప్రతి కంటైనర్‌పై సోలార్ పలకలను, ప్రకటన బోర్డులను ఏర్పాటు చేస్తారు. మహిళలు, వెనుకబడిన వర్గాలు, దివ్యాంగులకు దుకాణాల ఏర్పాటులో ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపారులకు శిక్షణ, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం మెప్మా బాధ్యత. స్విగ్గీ, జొమాటో వంటి ఈ-కామర్స్ భాగస్వామ్యం ఈ మార్కెట్‌కు ఉంటుంది.

మెగా బెజవాడ

75 గ్రామాల విలీనంతో మరోసారి గ్రేటర్ ప్రతిపాదనలు

- 500 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరణకు అవకాశం
- గతంలో 45 గ్రామాలు.. తాజాగా మరో 30 కలిపి..
- మైలవరం, గన్నవరం, పెనమలూరు మండలాల్లోని గ్రామాలు కూడా..
- తాడిగడప, కొండపల్లి మున్సిపాలిటీలు రద్దేనా?
- ప్రభుత్వానికి చేరిన కొత్త ప్రతిపాదనలు
- ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయమే తరువాయి



మెగా విజయవాడ విస్తరణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మొత్తం 75 గ్రామాలతో గ్రేటర్ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. దీనిపై ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకోవటమే మిగిలి ఉంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రేటర్ విజయవాడ దిశగా అడుగులు పడ్డాయి. అప్పట్లో 45 గ్రామాలను విజయవాడలో విలీనం చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించగా, పంచాయతీల నుంచి తీర్మానాలు తీసుకున్నారు. నాలుగైదు తప్ప దాదాపు అన్ని పంచాయతీలు గ్రేటర్‌లో విలీనానికి సానుకూలంగా తీర్మానాలు చేసి పంపాయి. ఆ సమయంలో ఎన్నికలొచ్చాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ గ్రేటర్ విజయవాడ కాకుండా.. విలీన ప్రతిపాదిత జాబితాలో ఉన్న గ్రామాలను కొన్నింటినే కలుపుతూ మున్సిపాలిటీలుగా చేసింది. అమరావతి రాజధానిపై ఉన్న కోపాన్ని విజయవాడ నగరాభివృద్ధిపై చూపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి గ్రేటర్ విజయవాడను తెరపైకి తెచ్చింది. పంచాయతీ ప్రతినిధులు కూడా గ్రేటర్ విజయవాడ గురించి ప్రశ్నిస్తుండటంతో ఎంపీ కేశినేని శివనాథ్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రతిపాదనలు పంపించమనటంతో జిల్లా యంత్రాంగం కసరత్తు చేసింది. మునిసిపల్ కమిషనర్‌తో చర్చించి గత ప్రతిపాదనలను పరిశీలించిన మీదట మరో 30 పంచాయతీలను కొత్తగా గ్రేటర్ పరిధిలోకి తీసుకొచ్చారు. కొత్తగా మైలవరం, గన్నవరం, పెనమలూరు మండలాలను పూర్తిగా విలీనం చేయాలని ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మొత్తం 75 పంచాయతీలు

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం 45 పంచాయతీలను గ్రేటర్ విలీన ప్రతిపాదన జాబితాలోకి తీసుకొచ్చారు. వీటిలో కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు, పెనమలూరు, గంగూరు, గోసాల, ఈడుపుగల్లు, పునాదిపాడు, కంకిపాడు, వేల్పూరు, ఉప్పులూరు, రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, దొనె ఆత్కూరు, గూడవల్లి, కేసరపల్లి, వెంకటనరసింహాపురం, అజ్జంపూడి, బుద్ధవరం, గన్నవరం, వెదురుపావులూరు, సావారుగూడెం, జక్కులనెక్కలం, రామచంద్రాపురం, పురుషోత్తపట్నం, బీబీగూడెం, మిగతా 8లో..

● 500 చదరపు కిలోమీటర్ల పరిధి పెంచేలా..

ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 61.88 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 45 గ్రామాలను విలీనం చేసి అదనంగా 341.82 చదరపు కిలోమీటర్ల పరిధిని కలిపి మొత్తంగా 403.7 చదరపు కిలోమీటర్ల పరిధికి పెంచాలని నిర్ణయించారు. తాజాగా మరో 30 గ్రామాలను పెంచటం ద్వారా 500 చదరపు కిలోమీటర్ల పైబడి గ్రేటర్ విజయవాడ పరిధిని పెంచేందుకు ఆస్కారం ఏర్పడింది.

హైలెవల్ వంతెన కట్టలేరా?

● వినగడప వద్ద వంతెన కూలి ఏడేళ్లు ● రహదారి మరమ్మతులతో సరి..



- ప్రభుత్వాలు మారుతున్నా పట్టని నేతల తీరు
- అంచనాలు పంపినా మంజూరుకాని నిధులు
- ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు
- ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని వినతి
- వంతెన నిర్మిస్తే అనేక గ్రామాలకు ఉపయోగం

8లో

గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలకు చేరుకోవాలంటే అదనంగా మరో 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. వంతెన వరదలకు కూలి ఇప్పటికి ఏడేళ్లు పూర్తయింది. వరద వచ్చిన ప్రతిసారీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 25 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోతున్నాయి. వినగడప ఎగువ నుంచి మండల కేంద్రమైన గంపలగూడేనికి చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.



దుర్గమ్మ సేవలో నటుడు శ్రీకాంత్

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను బుధవారం నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. ఆలయ ఉద్యోగులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. అర్చకులు అమ్మవారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, చిత్రపటం ఇచ్చారు. - ఇంద్రకీలాద్రి

మత్తుతో మేలే..!



వైద్యరంగంలో కీలకంగా అనస్థీషియా

నేడు ప్రపంచ అనస్థీషియా దినోత్సవం

10లో



22న దుర్గమ్మకు గాజుల అలంకారం

8లో

గొల్లపూడి మార్కెట్‌లో విజిలెన్స్ దాడులు

- రూ.36 లక్షల విలువైన విదేశీ సిగరెట్ల బండిల్స్ స్వాధీనం

స్వచ్ఛమైన గాలికోసం..

- 18న క్లీన్ ఎయిర్ థీమ్‌తో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర
- పర్యావరణహిత దీపావళిని జరుపుకొందాం: కలెక్టర్

10లో

మెట్రో భూ సేకరణకు అడుగులు


ఉమ్మడి కృష్ణాజిల్లాలో 70 ఎకరాల గుర్తింపు

- చకచకా సోషియో ఎకనమిక్ సర్వే
- ఈ నెలాఖరులోపే భూసేకరణ నోటిఫికేషన్‌కు సన్నాహాలు
- ఈ నెలలోనే మెట్రో టెండర్ల ఖరారు



(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మెట్రో రైల్ ప్రాజెక్టుకు భూ సేకరణ దిశగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లా యంత్రాంగాలు అడుగులు వేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో 9, కృష్ణాజిల్లాలో 61 ఎకరాల భూములను సేకరించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏపీఎంఆర్‌సీ) ఇచ్చిన భూ ప్రతిపాదనల మేరకు భూములను గుర్తించారు. మెట్రో ప్రాజెక్టు కోసం తీసుకునే భూములకు సంబంధించి సోషియో ఎకనమిక్ ఇంపాక్ట్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ప్రాతిపదికన భూములు, భవనాలు, చెట్లు, ఇతర వాటికి ఎంత నష్టం జరుగుతుందో అంచనా వేయటంతో పాటు భవిష్యత్తులో జరిగే సామాజిక మార్పులను కూడా తెలుసుకున్నారు. ఈ నెలాఖరులోపే నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఆ సమయానికే మిగతా 8లో..

లెక్కలేనంత లిక్కర్



● ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రంలో భారీగా సరుకు

- లీటర్లలో మద్యం, టన్నుల్లో స్పిరిట్.. ఆశ్చర్యపోయిన అధికారులు
- ఫినాయిల్ ముసుగులో తెలంగాణా నుంచి సరఫరా
- ఒక బాటిల్ తయారీకి రూ.22, అమ్మింది రూ.99కు..
- గతనెలలో బార్‌ను దక్కించుకున్న జనార్దనరావు
- అప్పటి వరకు ఉన్న బార్‌ను వదిలేసుకుని..
- రెండో నోటిఫికేషన్‌లో అనూహ్యంగా దరఖాస్తు
- బార్ ఏర్పాటుకు జోగితో పాటు ఓ టీడీపీ నేత సహకారం

లీటర్లకొద్దీ మద్యం. టిన్నులకొద్దీ స్పిరిట్. ఇబ్రహీంపట్నంలోని అద్దేపల్లి జనార్దనరావు ఏర్పాటుచేసిన నకిలీ మద్యం తయారీ కేంద్రంలో లభించిన సరుకు ఇది. ఇంత సరుకుతో ఎన్నో కేసుల నకిలీ మద్యాన్ని తయారు చేయవచ్చు. అసలు అన్ని నకిలీ మద్యం కేసులను జనార్దనరావు ఏం చేయాలనుకున్నాడు అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సరుకును నెల, రెండు నెలల్లో అమ్మడం సాధ్యం కాదని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. సిండికేట్‌లో ఉన్న మద్యం దుకాణాలకు సరఫరా చేయాలని జనార్దనరావు ప్రణాళికలు రూపొందించుకున్నాడని తెలుస్తుండగా, ఇంత భారీగా సరుకు లభించడంతో ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఆంధ్రజ్యోతి-విజయవాడ : అద్దేపల్లి జనార్దనరావు ఒకేసారి నకిలీ మద్యం తయారీని ప్రారంభించలేదు. ముందుగా నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని సరఫరా చేశాడు. వైసీపీ హయాంలో మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచాయి. బార్‌లు మాత్రమే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేవి. ఆ ఐదేళ్ల ఊరూపేరు లేని బ్రాండ్లతో మద్యం సరఫరా అయ్యేది. పైగా మద్యం ధర దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ఉండేది. దీంతో జనార్దనరావు మిగతా 8లో..



గాజుల అలంకారంలో దుర్గమ్మ(ఫైల్)

22న దుర్గమ్మకు గాజుల అలంకారం

ఇంద్రకీలాద్రి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : దీపావళి పండుగ వెళ్లిన తరువాత యమద్వితీయ నాడు ఈ నెల 22న ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గాజుల అలంకారంలో దర్శనమివ్వనున్నారు. హిందూ సంప్రదాయంలో కట్టు, బొట్టుకు ఎంతో ప్రాధాన్యముంది. దుర్గాదేవికి గాజుల అలంకరణ ముఖ్యమైనది. ఇది శ్రేయస్సు, దైవిక స్త్రీ శక్తిని సూచిస్తుంది. అమ్మవారికి గాజుల అలంకారం చేయడం ఒక ఆచార పద్ధతిలో వస్తున్నది. దసరా మహోత్సవాలలో అమ్మవారిని 11రోజుల పాటు దర్శించుకుని మురిసిన భక్తులకు గాజుల అలంకార దర్శనంతో మరింత భక్తి ప్రపత్తులను పెంపొందిస్తుంది. యమ ద్వితీయనాడు మహిళలు తమ పుట్టింటివారి నుంచి ఆశీస్సులు తీసుకుంటారు. ఇదేక్రమంలో భక్తుల ఇలవేల్పు కనకదుర్గమ్మకు గాజులు సమర్పించి ఆశీస్సులు పొందుతారు. ఈ అలంకరణ విశ్వశక్తిని సూచిస్తుంది. దేవస్థానంలో యమద్వితీయనాడు గాజుల అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. అందుకు తగ్గవిధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.



హుండీల ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది

సుబ్బారాయుడి హుండీ కానుకలు రూ.97.50 లక్షలు

మోపిదేవి : మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి భక్తులు సమర్పించిన కానుకలు, హుండీల ద్వారా రూ.97,50,092 ఆదాయం సమకూరినట్టు ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. బుధవారం దేవస్థానం ప్రాంగణంలో స్వామి కానుకల హుండీల ఆదాయం లెక్కింపు దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగింది. 97రోజులకుగాను హుండీల లెక్కింపులో రూ.97,50,092 నగదు, కేజీ 450 గ్రాముల వెండి, 41 గ్రాముల 431 మిల్లీగ్రాముల బంగారం, అమెరికన్ డాలర్లు 87, ఆస్ట్రేలియన్ డాలర్లు ఐదు వచ్చాయన్నారు.



నిమ్మకూరులో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ బాలాజీ

నిమ్మకూరు అభివృద్ధికి పనిచేయండి

- కృష్ణా కలెక్టర్ బాలాజీ

పామర్రు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేసేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మండల పరిధిలోని నిమ్మకూరు గ్రామ సచివాలయంలో బుధవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని శ్రీబుద్దేశ్వరస్వామి ఆలయ పున్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.10 కోట్ల నిధుల వినియోగంపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం శిథిలావస్థకు చేరిన ఏపీఆర్‌జేసీ గురుకుల కళాశాల, పాఠశాల హాస్టల్, తరగతి గదుల భవనాలను పరిశిలించారు. డీఎంహెచ్‌వో వెంకట్రావ్, ఎస్ఆర్‌జీఎస్ ఏపీఎం సురేష్, గ్రామ సర్పంచ్ పి.దుర్గాశ్రీనివాస్, టీడీపీ మండలాధ్యక్షుడు కుదరవల్లి ప్రవీణ్ చంద్ర, కృష్ణాడెల్టా ప్రాజెక్టు కమిటీ వైస్ ఛైర్మన్ వల్లూరిపల్లి గణేష్, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ నూతక్కి సాంబశివరావు, పీఆర్ ఆర్అండ్‌బీ ఈఈలు సుధాకర్‌గౌడ్, లోకేశ్వరరావు, విద్యుత్‌శాఖ ఈఈ గోవిందరావు, డీవైఈఈవో పద్మారాణి, ఏపీఆర్‌జేసీ పాఠశాల, కళాశాలల ప్రిన్సిపాల్స్ లక్ష్మీకుమారి, బ్రాహ్మణేశ్వరి, ఆశా డీడీ సురేష్, ఎంపీడీవో జ్యోతి, తహసీల్దార్ రవికాంత్, ఏవో శివనాగరాణి పాల్గొన్నారు.



ప్రదర్శనను తిలకిస్తున్న అతిథులు

సిద్ధార్థలో ఆకట్టుకున్న ఇన్నోవేషన్ ఎక్స్‌పో

- విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెరగాలి
- టెక్ మహేంద్ర ఇంజనీరింగ్ హెడ్ చల్లా వివేకానంద్

కానూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ కానూరులోని సిద్ధార్థ డీమ్డ్ యూనివర్సిటీలో బుధవారం ఇన్నోవేషన్ డే వేడుకలు వైభవంగా జరిగాయి. వర్సిటీ, ఇనిస్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్(ఐఐసీ) సంయుక్త ఆధ్వర్యంలో భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇన్నోవేషన్ ఎక్స్‌పోలో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు అభివృద్ధిచేసిన 390 మోడల్స్‌ను ప్రదర్శించారు. ప్రదర్శనలో ఉంచిన వినూత్న ఆలోచనలు, సాంకేతిక ప్రతిభ, సమస్యల పరిష్కార నైపుణ్యాలకు సంబంధించిన మోడల్స్ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు పెంపొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని టెక్ మహేంద్ర ఇంజనీరింగ్ సర్వీసెస్ టాలెంట్ డెవలప్‌మెంట్ అండ్ ఇండియా గ్రోత్ ఆఫీసర్, హెడ్ (హైదరాబాద్) చల్లా వివేకానంద్ అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల ఆలోచనలు దేశానికి సాంకేతిక, సామాజిక ప్రగతికి తోడ్పాటునందించాలని విజ్ఞప్తి చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసిన కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల క్యాంపస్ హైరింగ్ సీనియర్ మేనేజర్ జితేందర్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తమ ఆవిష్కరణలను అభివృద్ధి చేయాలని సూచించారు. ఎస్ఏజీటీఈ అధ్యక్షుడు ఎం.రాజయ్య, కార్యదర్శి పి.లక్ష్మణరావు మాట్లాడుతూ, విద్యార్థులు అబ్దుల్ కలాం ప్రేరణతో సృజనాత్మకత, ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో వర్సిటీ వైస్‌చాన్సలర్ పి.వెంకటేశ్వరరావు, వీసీ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ ఎం.రవిచంద్‌తో పాటు పలువురు ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

హైలెవెల్ వంతెన కట్టలేరా?



కట్లలేరు డైవర్షన్ రహదారిలో రాకపోకలు సాగిస్తున్న ప్రజలు

- వినగడప వద్ద వంతెన కూలి ఏడేళ్లు
- రహదారి మరమ్మతులతోనే సరిపెడుతున్న పాలకులు
- ప్రభుత్వాలు మారుతున్నా పట్టని నేతల తీరు
- అంచనాలు పంపినా మంజూరుకాని నిధులు
- ఇబ్బందులు పడుతున్న తెలుగురాష్ట్రాల ప్రజలు

వినగడపవద్ద 'కట్టలేరు' వంతెన వరదలకు కూలి ఇప్పటికి ఏడేళ్లు పూర్తయింది. ఇది అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఉంది. ఏడేళ్లుగా కట్టలేరు వాగు వరద వచ్చిన ప్రతిసారీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సుమారు 25 గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోతున్నాయి.

(గంపలగూడెం-ఆంధ్రజ్యోతి)

కట్టలేరుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాలకు చేరుకోవాలంటే అదనంగా మరో 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తున్నది. ముఖ్యంగా వ్యాపారులు, రైతులు, వ్యవసాయ కూలీలు నష్టపోతున్నారు. వినగడప ఎగువనుంచి మండల కేంద్రమైన గంపలగూడెంకు చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

వరదల్లో కొట్టుకుపోయిన రెయిలింగ్

1977 సంవత్సరంలో నాటి ఆర్అండ్‌బీ శాఖామంత్రి చనుమోలు వెంకట్రావు హయాంలో కట్టలేరు వాగుపై లోబ్రిడ్జి నిర్మాణం జరిగింది. కట్టలేరు ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలం లంకాసాగర్ ఎగువనుంచి ప్రవహిస్తు నందిగామ మండలంలో పెండ్యాల వద్ద మునేరులో కలిసి కృష్ణానదికి చేరుతుంది. వరదలు వచ్చిన ప్రతిసారి వినగడప వద్ద, తిరువూరు మండలంలోని సుమారు ఐదు వాగులు ఈ ప్రాంతంలో కట్టలేరులో కలుస్తుండటంతో, వాగులో నీటి ప్రవాహం మరింత ఉధృతంగా మారుతుంది. 25 సంవత్సరం క్రితం లోలెవల్ బ్రిడ్జి రెయిలింగ్‌లు వరదలకు కొట్టుకుపోయాయి. 2018 ఆగస్టులో భారీ వరదలకు లోబ్రిడ్జితో పాటు సమీపంలోని ఎత్తిపోతల పథకం, గంపలగూడెం తాగునీటి పైపులైన్లు కొట్టుకుపోయాయి.

ఏడేళ్లుగా తాత్కాలిక మరమ్మతులే..

వరదలకు రెయిలింగ్ కొట్టుకుపోవడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో అధికారులు, తాత్కాలికంగా డైవర్షన్ రహదారి నిర్మించి రాకపోకలు పునరుద్ధరించారు. అనంతరం హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.13కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినా.. రహదారి మరమ్మతులు మినహా బ్రిడ్జినిర్మాణం చెపట్టలేదు. 2023 మార్చి 17న, వైఎస్ఆర్ విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించేందుకు అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి తిరువూరు పర్యటన సందర్భంలో వినగడప హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. గత ఏడాది ఎన్నికల ముందు బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి జీవో విడుదల చేసి నిధులు మంజూరు చేయకుండా, టెండరు లేకుండా, అప్పటి ఎంపీ కేశినేని నాని బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించి వెళ్లారు.

కూటమి ప్రభుత్వం కనికరించేనా..

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి, నిధులు మంజూరు చేయాలని కోరారు. మరోసారి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధంచేసి ఆర్అండ్‌బీ శాఖ అధికారులు ఉన్నాతాధికారులకు పంపించారు. సాంకేతికంగా అన్ని అనుమతులు వచ్చాయని, బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే చెబుతున్నా.. ఆచరణలో ఎంతవరకు సాధ్యం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలు సొంత నిధులతో డైవర్షన్ రహదారి మరమ్మతుపనును నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణం చెపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

అక్రమ నిర్బంధంపై విచారణ జరపండి

- భార్యాభర్తలను అక్టోబరు 28న అరెస్టు చేశారా? నవంబరు 1న అరెస్టు చేశారా తేల్చండి
- ఎస్పీ స్థాయి అధికారితో విచారణ రెండునెలల్లో పూర్తి చేయాలి
- హైకోర్టు ధర్మాసనం కీలక ఉత్తర్వులు

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న రెడ్డిగౌతమ్, లోచని దంపతులకు సంబంధించి 2019లో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌లో హైకోర్టు ధర్మాసనం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అక్రమ నిర్బంధం ఘటనకు సంబంధించి ఐవో/అసిస్టెంట్ పోలీస్ కమిషనర్(విశాఖపట్నం, ద్వారక సబ్ డివిజన్)ఆర్‌వీఎస్ఎన్ మూర్తి 2021 డిసెంబర్ 2న ఇచ్చిన నివేదికను రద్దు చేసింది. దంపతుల అరెస్ట్ వ్యవహారాన్ని ఎస్పీ ర్యాంక్ తగ్గని అధికారితో తాజాగా విచారణ జరిపి, రెండునెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. రెడ్డిగౌతమ్, లోచని దంపతులను 2019అక్టోబరు 28న అరెస్ట్ చేశారా? లేక నవంబర్ 1న అరెస్టు చేశారా? అనే విషయాన్ని తేల్చాలంది. అలాగే దర్యాప్తు అధికారి అక్టోబర్ 28న విజయవాడ-విశాఖ మధ్య రెడ్డి గౌతం అద్దెకు తీసుకున్న ప్రైవేటు వాహనంలో ప్రయాణించారా? లేదా? అనే విషయాన్ని కూడా తేల్చాలంది. గౌతమ్ దంపతులను నవంబర్ 1న అరెస్టు చేశామని దర్యాప్తు అధికారి చెబుతున్నారని, వారి అరెస్ట్ గురించి అక్టోబర్ 30న పత్రికల్లో వార్తలు ప్రచురించారని గుర్తు చేసింది. విచారణలో ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. నివేదిక అందిన అనంతరం చట్టనిబంధనలు ఉల్లంఘించిన పోలీస్ అధికారుల విషయంలో తాజాగా ఉత్తర్వులు జారీ చేయాలని విశాఖపోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. విచారణాధికారి నివేదిక, పోలీస్ కమిషనర్ చర్యలపై అభ్యంతరం ఉంటే వాటిని హైకోర్టులో సవాల్ చేసేందుకు రెడ్డిగౌతమ్, లోచని, రెడ్డి గోవిందరావులకు స్వేచ్ఛనిచ్చింది. హెబియస్ కార్పస్ పిటిషన్‌లో న్యాయవాది ఇస్మాయిల్ ఇంటికి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన వ్యవహారంలో విజయవాడ సైబర్‌సెల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.శివాజీపై విజయవాడ పోలీస్ కమిషనర్ ఈ ఏడాది ఏప్రిల్ 15న జారీచేసిన క్రమశిక్షణ చర్యల ఉత్తర్వులపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ వాటిని రద్దు చేసింది. ఎస్ఐ ఫాతిమా సీఐ శివాజీ పర్యవేక్షణలో పనిచేశారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని క్రమశిక్షణ విషయంలో తాజాగా నిర్ణయం తీసుకోవాలని పోలీస్ కమిషనర్‌కు సూచించింది. కోర్టుఉత్తర్వులు అందినరెండు వారాల్లో తాజా ఉత్తర్వులు జారీచేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.రఘునందనరావు, జస్టిస్ టీసీడీ శేఖర్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది.

తన కుమారుడు రెడ్డిగౌతమ్, కోడలు ఇ.లోచనిలను విజయవాడ, ఆర్టీసీ కాలనీలోని తమ ఇంటి వద్దనుంచి గుర్తుతెలియని వాహనంలో 2019 అక్టోబర్ 28న విశాఖ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని, వారిని విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రెడ్డి గోవిందరావు 2019 అక్టోబర్ 31న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వాజ్యం విచారణ సందర్భంగా రెడ్డి గౌతమ్, లోచనిలను 2019 నవంబర్ 1న విశాఖలోని చోడవరం వద్ద అరెస్ట్ చేసినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్, రైటర్ తమ న్యాయవాది ఇస్మాయిల్ పై ఒత్తిడి చేశారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. నవంబర్ 7న విజయవాడ పోలీసులు తన నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి సోదాలు చేశారని, తన స్టేట్‌మెంట్ నమోదు చేశారని న్యాయవాది ఇస్మాయిల్ అఫిడవిట్ దాఖలు చేశారు. పరస్పర భిన్నవాదనలు, విరుద్ధ ఆరోపణలు నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం పై విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు సీనియర్ సివిల్ జడ్జిని నియామించాలని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిని ధర్మాసనం ఆదేశించింది. ఘటన పై విచారణ జరిపిన విశాఖ ఏడవ అదనపు సీనియర్ సివిల్ జడ్జి 2021 జనవరి 12న నివేదిక సమర్పించారు. సెల్ టవర్ సిగ్నల్‌ను పరిశీలిస్తే దర్యాప్తు అధికారి ఎస్.బాబు, హెడ్ కానిస్టేబుల్ బి.రమణ 2019అక్టోబర్ 28న విజయవాడ నుండి విశాఖకు ప్రైవేటు కారులో ప్రయాణం చేసినట్లు స్పష్టమౌతుందని నివేదికలో పేర్కొన్నారు. అయితే కారులో రెడ్డి గౌతమ్, లోచనిలు ప్రయాణించారా?లేదా అనేది స్పష్టత ఇవ్వలేదు. అడ్వొకేట్ ఇస్మాయిల్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది వాస్తవమేనని నిర్ధారించారు. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అక్రమ నిర్బంధం ఘటనకు సంబంధించి ఐవో/అసిస్టెంట్ పోలీస్ కమిషనర్(విశాఖపట్నం, ద్వారక సబ్ డివిజన్)ఆర్‌వీఎస్ఎన్ మూర్తి 2021 డిసెంబర్ 2న ఇచ్చిన నివేదికను రద్దు చేసింది. దంపతుల అరెస్ట్ వ్యవహారాన్ని ఎస్పీ ర్యాంక్ తగ్గని అధికారితో తాజాగా విచారణ జరపాలని , రెండునెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

లెక్కలేనంత లిక్కర్

(7వ పేజీ తరువాయి)

తెలంగాణాలో తక్కువ ధరకు మద్యం సరుకును తీసుకుని దాన్ని ఫినాయిల్ ముసుగులో ఆర్టీసీ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇంతకుముందు ఏఎన్ఆర్ బార్ ఏర్పాటుచేసిన స్థలంలో బాటిలింగ్ చేయించాడు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు లాభం వేసుకుని అమ్ముకున్నాడు. తెలంగాణ, ఏపీలో మద్యం ధరల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉండటంతో అప్పట్లో తెలంగాణ నుంచి మద్యం ఎక్కువగా ఇక్కడికి వచ్చేది. వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను ముక్కలు చేసి ఎస్ఈబీని ఏర్పాటు చేశాక అక్రమార్కులపై నిఘా లేకుండాపోయింది. దీన్నే జనార్దనరావు క్యాష్ చేసుకున్నాడు.

ఆదాయ మార్గంగా..

నకిలీ మద్యం తయారీ తక్కువ ఖర్చుతో జరుగుతుండటంతో జనార్దనరావు దాన్నే ప్రధాన ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. ఒక సీసా నకిలీ మద్యం తయారీకి రూ.20 ఖర్చవుతుంది. దాన్ని రూ.99కు విక్రయించాడు. ఒక సీసాపై రూ.79 ఆదాయాన్ని రుచి మరిగాడు. ఐదేళ్ల పాటు ఇలా చేయడంతో డబ్బు దండిగానే సంపాదించాడు. రాజకీయ నేతలకు ఇవ్వాల్సిన వాటాలను పార్టీలకతీతంగా పంపిణీ చేశాడు. వైసీపీ హయాంలో రూ.150గా ఉన్న చీప్ లిక్కర్‌ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.99కు తగ్గించింది. దీన్ని కూడా జనార్దనరావు అవకాశంగా మార్చుకున్నాడు. కాగా, కొద్దినెలల నుంచి కూటమి ప్రభుత్వం చీప్ లిక్కర్ సరఫరాను తగ్గించింది. ఇది జనార్దనరావుకు మంచి ఆదాయమార్గంగా మారింది. ఇబ్రహీంపట్నంలో తయారుచేసిన నకిలీ మద్యాన్ని మొత్తం బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పలుచోట్ల చాటుమాటుగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. వాటికి రెండు మూడు కేసుల చొప్పున నకిలీ మద్యాన్ని పంపిణీ చేసినట్టు అనుమానిస్తున్నారు.

ఆ ఇద్దరి సహకారంతోనే బార్

బార్ల కేటాయింపునకు సంబంధించి ఎక్సైజ్ శాఖ సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ మొదటి నోటిఫికేషన్‌లో గీత కులాల కేటగిరీలో బార్‌ను దక్కించుకోవాలని జనార్దన్ చూశాడు. మాజీమంత్రి జోగి రమేశ్‌కు చెందిన బంధువును తెర ముందు ఉంచి దరఖాస్తు చేశాడు. ఈ ప్రయత్నం ఫలించకపోవడంతో ఈనెలలో విడుదల చేసిన రెండో నోటిఫికేషన్‌లో బార్ దక్కించుకున్నాడు. ఏఎన్ఆర్ బార్‌ను జనార్దనరావు జనావాసాల మధ్య ఏర్పాటు చేశాడు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జోగి రమేశ్‌తో పాటు టీడీపీకి చెందిన ఒక నాయకుడు స్థానికులను బెదిరించి మరీ బార్‌ను అక్కడ పెట్టించినట్టు విమర్శలు ఉన్నాయి. ఈ బార్‌ను అక్కడి నుంచి తొలగించి మరోచోట ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు.

నాట్య ప్రదర్శనకు ఆహ్వానం

కూచిపూడి : గురువారం కర్నూలులో జరిగే బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ విచ్చేస్తున్న సందర్భంగా ఆ సభలో నాట్య ప్రదర్శన ఇచ్చేందుకు కూచిపూడి కళాకారులకు ఆ హ్వానం లభించింది. ఏపీ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ , సృజనాత్మక సంస్కృతి సమితిల పర్యవేక్షణలో జీఎస్టీ అంశానికి సంబంధించి కూచిపూడి కళాకారులు నాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు. కూచిపూడి సిద్ధేంద్ర కళాపీఠం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ నృత్య దర్శకత్వంలో కూచిపూడి కళాపీఠం విద్యార్థుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.

స్వచ్ఛ విజయవాడ

స్వచ్ఛ సంకల్పం

ముందు



తర్వాత



స్వచ్ఛ విజయవాడలో భాగంగా గోడలపై వివిధ చిత్రాలతో విద్యార్థులకు అవగాహన

స్వచ్ఛ విజయవాడలో భాగంగా బుధవారం జమ్మి చెట్టు, మొగల్రాజపురంలో ఉన్న వీఎంసీ ప్రత్యేక మోడల్ ప్రాథమిక పాఠశాల గోడలపై 'మొక్కలు నాటడం, రెడ్యూస్ రీయూస్, రీసైకిల్, నీటిని, విద్యుత్‌ను వృథా చేయకూడదు..' అని విద్యార్థులకు అవగాహన కల్పించే చిత్రాలను సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాల బయట ఉన్న ప్రదేశంలో మొక్కలను నాటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని రూపొందించారు. ప్రతి పాఠశాలలో ఈ విధంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ గోడలతోపాటు పరిసరాలలో మొక్కలు నాటడం వలన 'స్వచ్ఛ ఆంధ్ర'పై అవగాహన కలుగుతుందన్నారు.

- కార్పొరేషన్

ముందు



తర్వాత





3 లక్షల ఇళ్లకు త్వరలోనే ప్రారంభోత్సవం

- హౌసింగ్ ఎండీ అరుణ్‌బాబు వెల్లడి

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదలందరికీ అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలగా ఉన్నారని, ఆయన ఆశయానికి అనుగుణంగా మూడు లక్షల గృహాలను పూర్తి చేసి, త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తామని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ కొత్త ఎండీ పి.అరుణ్‌బాబు చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సంస్థలోని వివిధ విభాగాల అధికారులతో సమావేశమై పేదల ఇళ్ల నిర్మాణంలో పురోగతిపై సమీక్షించారు. కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ జయరామాచారి, సీజీఎం అన్నపూర్ణ, జనరల్ మేనేజర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

పారిశ్రామికవేత్తల సమస్యలు పరిష్కరిస్తా: శుభం బన్సల్

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : పారిశ్రామికవేత్తల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర పరిశ్రమలశాఖ నూతన డైరెక్టర్ శుభం బన్సల్ హామీ ఇచ్చారు. బుధవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్తగా నెలకొల్పే పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి పారిశ్రామిక పురోగతికి బాటలు వేస్తానని చెప్పారు.

పైడమ్మ, పల్లోటి లే అవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించండి

- అధికారులకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశం

పెడన, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పైడమ్మ, పల్లోటి లే అవుట్లలో అన్ని మౌలి క సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. పైడమ్మ, పల్లోటి లే అవుట్లలో నిర్మించిన గృహాలతో పాటు నిర్మాణంలో ఉన్న గృహాలను ఆయన పరిశీలించారు. పైడమ్మ లే అవుట్‌లో 888 గృహాలు మంజూరు కాగా 614 ఇళ్లు పూర్తయ్యాయని, 274 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని కలెక్టర్‌కు గృహ నిర్మాణ సంస్థ ఏఈ మాధవి వివరించారు. ఈ లే అవుట్‌లోని గృహాల లబ్ధిదారులు రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం పల్లోటి లే అవుట్‌ను కలెక్టర్ పరిశీలించి అక్కడి గృహాలను పరిశీలించారు. ఈ లే అవుట్‌లో 660 గృహాలు మంజూరు కాగా 395 పూర్తయ్యాయని, 265 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని ఏఈ మాధవి వివరించారు. ఈ లే అవుట్‌లోని లబ్ధిదారులు వీధి దీపాలు, చోరీలు, ముంపు సమస్యలను ప్రస్తావించారు. సమస్యలు పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి పోతురాజు, టి.వి.బుచ్చిబాబు, మునిసిపల్ కమిషనర్ ఎల్.చంద్రశేఖరరెడ్డి, తహసీల్దార్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

వైభవంగా గంగానమ్మ, పోతురాజు విగ్రహాల గ్రామోత్సవం

గుడ్లవల్లేరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : గుడ్లవల్లేరులో వంద సంవత్సరాల ఘన చరిత్ర కల్గిన గంగానమ్మ అమ్మవారి దేవాలయం జీర్ణోద్ధరణ, ఆలయ పునఃనిర్మాణం నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం అమ్మవారి నూతన విగ్రహాన్ని గ్రామోత్సవం కన్నుల పండుగ గా నిర్వహించారు. తమిళనాడు కు చెందిన మహాబలిపురంలో గంగానమ్మ, పోతురాజు వార్ల విగ్రహాలు ప్రఖ్యాత శిల్పితో రూపొందించారు. ఆ విగ్రహాలు బుధవారం గ్రామానికి రాగా గ్రామ పొలిమేరల నుంచి గ్రామస్థులు మేళతాళాలతో ఎదురేగి స్వాగతం పలికారు. అమ్మవారి విగ్రహాలకు పూజలు నిర్వహించి గ్రామం లోకి గ్రామోత్సవంగా తీసుకు వచ్చారు. గ్రామంలోని పలు వీధుల్లో ఊరేగింపు ముగించి అమ్మవారి, పోతురాజు విగ్రహాలను శివాలయంలో దాన్యాధివాసంలో ఉంచి బద్రపరిచారు.

మెగా బెజవాడ

(7వ పేజీ తరువాయి)

చిన్న అవుటపల్లి, అల్లాపురం, నున్న, పాతపాడు, పిర్యాది నైనవరం, అంబాపురం, జక్కంపూడి, గొల్లపూడి, విద్యాధరపురం, తుమ్మలపాలెం, గుంటుపల్లి, రాయనపాడు, మల్కాపురం, గూడూరుపాడు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం ఉన్నాయి. తాజాగా వీటితో పాటు మైలవరం, గన్నవరం, పెనమలూరు మండలాల పరిధిలోని అన్ని గ్రామాలను గ్రేటర్ విలీన ప్రతిపాదిత జాబితాలోకి తీసుకొచ్చారు. దీంతో పంచాయతీల సంఖ్య 75కు చేరింది.

- కొండపల్లి, తాడిగడప మున్సిపాలిటీలు రద్దయ్యే అవకాశం

గ్రేటర్ విజయవాడ సరికొత్త ప్రతిపాదనల్లో కొండపల్లి, తాడిగడప మున్సిపాలిటీలు ఉన్నాయి. పెనమలూరు, ఇబ్రహీంపట్నం మండలాలు పూర్తిస్థాయిలో ప్రతిపాదిస్తున్నందున ఈ రెండు మున్సిపాలిటీలు రద్దేయ్యే అవకాశం ఉంది.

మెట్రో భూ సేకరణకు అడుగులు

(7వ పేజీ తరువాయి)

భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెలువరించేందుకు యంత్రాంగాలు సిద్ధమవుతున్నాయి.

భూ సేకరణ ఇలా..

ఎన్టీఆర్ జిల్లాలో 9 ఎకరాలే అవసరమవుతాయి. గూడవల్లి నుంచి ఎన్‌హెచ్-16పై నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు దగ్గర, ఏలూరు రోడ్డుపై రైల్వేస్టేషన్ వరకు మెట్రోస్టేషన్ల నిర్మాణానికి భూములు గుర్తించారు. కృష్ణాజిల్లాలో మెట్రో స్టేషన్ల నిర్మాణానికి పెనమలూరు సెంటర్ నుంచి కానూరు వరకు, గన్నవరం నుంచి నిడమానూరు జంక్షన్ వరకు 5 ఎకరాలు, ప్రధానమైన కోచ్ డిపోకు 56 ఎకరాలు గుర్తించారు. కోచ్ డిపో కోసం కేసరపల్లి దగ్గర ప్రభుత్వ భూములను చూశారు. కాగా, ఈ నెల 24 నాటికి ఏపీఎంఆర్‌సీ అధికారులు కూడా మెట్రో టెండర్లను ఓపెన్ చేసి ఖరారు చేయనున్నారు. కాంట్రాక్టు సంస్థలు ఖరారుచేసి పనులు చేపట్టే సమాయానికల్లా భూములు కూడా అందుబాటులో ఉండాలి కాబట్టి.. ఈ నెలాఖరులోపే భూసేకరణ నోటిఫికేషన్ జారీచేసి రెండు నెలల్లో అప్పగించేందుకు చకచకా పావులు కదులుతున్నాయి. ఈలోపు టెండర్లు ఖరారు చేసినప్పటికీ కాంట్రాక్టు సంస్థ మరో మూడు నెలల పాటు కొన్ని కీలక సర్వేలు నిర్వహించాకే పనులు చేపట్టాల్సి ఉంటుంది.

విజయవాడ తూర్పు

బ్రాయిలర్ ధరలు

అమరావతి (రూ.లలో)

బ్రాయిలర్ బర్డ్ 130,139, 150
చికెన్ విత్ స్కిన్ 248
చికెన్ స్కిన్‌లెస్ 258

నెక్ కోడిగుడ్డు ధర (100)

విజయవాడ జోన్ రైతు ధర రూ. 550

దుర్గగుడిలో నిత్యాన్నదాన పథకానికి విరాళం



ఇంద్రకీలాద్రి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): దుర్గామల్లేశ్వర దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి పటమటకు చెందిన జి.మంగపతి దంపతులు బుధవారం రూ.1,01,116లు విరాళంగా దేవస్థానం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు వారిని అమ్మవారి సన్నిధికి తోడ్కొని వెళ్లి దర్శనం కల్పించారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం వారికి అధికారులు దాత కుటుంబానికి అమ్మవారి చిత్రపటం, విరాళం రశీదు, లడ్డూప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.

బాణసంచా స్వాధీనం

పెనమలూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : తాడిగడప డొంకరోడ్డులోని ఒక గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచాను పెనమలూరు పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. బాణసంచా విలువ సుమారు రూ. లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు. సరైన అనుమతులు లేకుండా అక్రమంగా బాణసంచాను నిల్వ ఉంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటరమణ హెచ్చరించారు.

గ్రేట్ అమరావతి

షాపింగ్ ఫెస్టివల్‌లో రోజూ లక్కీడ్రా

జాయింట్ కలెక్టర్ ఇలక్కియా

కలెక్టరేట్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని పున్నమిఘాట్‌లో ఈనెల 13న ప్రారంభమైన గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌లో ప్రతిరోజూ లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని, కొనుగోలుదారులు ఆకర్షణీయమైన బహుమతులు సొంతం చేసుకుంటున్నారని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా తెలిపారు. సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ అవగాహనా కార్యక్రమాల్లో భాగంగా షాపింగ్ ఫెస్టివల్‌లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్, స్థానిక హస్తకళాకారుల ఉత్పత్తుల స్టాళ్లు ఉన్నాయని, ప్రజలు ఈ ఫెస్ట్‌ను సందర్శించి వినోదంతో పాటు ప్రత్యేక ఆఫర్లు, జీఎస్టీ సేవింగ్స్‌తో షాపింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతి కొనుగోలుపై కూపన్లు అందించి ప్రతిరోజు లక్కీ డ్రా తీసి విజేతలను ఎంపిక చేసి ఆకర్షణీయ బహుమతులు అందచేస్తున్నట్లు తెలిపారు. ఫెస్టివల్ చివరిరోజు బంపర్ డ్రా నిర్వహించి విజేతకు స్కూటీ బహూకరించనున్నట్లు వెల్లడించారు. ఫెస్ట్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న స్టాళ్ల యజమానులకు, సందర్శకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు జేసీ ఇలక్కియా పేర్కొన్నారు.



బహుమతులు అందిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ, జేసీ ఇలక్కియా

గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఘనత లోకేశ్‌దే

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

భారతీనగర్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఘనత ఐటీ శాఖా మంత్రి లోకేశ్‌దేనని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయాలనుకునే ప్రతి ఒక్క యువకుడి కలను లోకేశ్ సాకారం చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. బుధవారం తూర్పు పరిధిలోని పార్టీ కార్యాలయంలో ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. లక్షా నాలుగువేల రూపాయల విలువ చేసే ఇస్త్రీ పెట్టెలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి నియోజకవర్గంలోని 13మందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ సెంటర్‌ను ఏర్పాటు చేయిస్తున్న ఘనత మంత్రి లోకేశ్‌కే దక్కుతుందన్నారు. ఇంత పెద్ద సెంటర్ రాష్ట్రంలో ఏర్పాటవుతున్న విషయంపై కూడా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని తెలిపారు. కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, పొట్లూరి సాయిబాబు, చెన్నుపాటి ఉషారాణి, నాయకులు ఎస్‌కె.కరీం, దాసరి గాబ్రియేల్, నూతి శ్రీను, పాల్గొన్నారు.



మహిళకు ఇస్త్రీ పెట్టె అందజేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

స్వర్గపురిలో స్నానగదులు, మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించండి

నగర కమిషనర్ ధ్యానచంద్ర

కృష్ణలంక, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): స్వర్గపురిలో స్నానగదులు, మరుగుదొడ్లు మరమ్మతులు చేయాలని నగర కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం ఆయన కృష్ణలంక ప్రాంతంలోని మలేరియా ఆఫీసు రోడ్డు, మసీదు రోడ్డు, గంగానమ్మ గుడి, హైస్కూల్ రోడ్డు, పటమట ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వర్గపురిలో మొక్కలు పెట్టి హరితాన్ని పెంచాలని, స్వర్గపురికి వచ్చే వారికి కనీస అవసరాలు తీర్చేటట్లు మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. నగర పరిధిలోని అన్ని స్వర్గపురిలను అధికారులు పరిశీలించి ఎప్పటికప్పుడు వాటిలోని సమస్యలను పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే షమ్మీ, ఎస్టేట్ ఆఫీసర్ ఏ శ్రీధర్, ఈఈ జి సామ్రాజ్యం, ఏఎంహెచ్‌వో డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, ఏసీపీ మోహన్ బాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



స్వర్గపురి శ్మశానవాటికలో సిబ్బందితో మాట్లాడుతున్న కమిషనర్ ధ్యానచంద్ర

నేడు కరెంట్ ఉండని ప్రాంతాలు

లబ్బీపేట,అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌లైన్ల మరమతులు, మెయింటెనెన్స్ నిమిత్తం గురువారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు స్క్యూ బ్రిడ్జి సెక్షన్, స్క్యూ బ్రిడ్జి విద్యుత్ ఉపకేంద్రం, 11కేవీ ఎస్‌వీఎస్ ఫీడర్ పరిధి లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏపీసీపీడీసీఎల్ కార్యనిర్వాహక ఇంజనీర్ పి. రవీంద్రబాబు తెలిపారు. కుర్ర సూర్య నారాయణ స్ట్రీట్, నారా చంద్రబాబునాయుడు కాలనీ, ఖన్నానగర్, మోడ్రన్ హెచ్‌టీ సర్వీస్, ఎస్‌బీఐకాంప్లెక్స్ రాఘవనగర్, సీతారామనగర్, చెన్నుపాటి రామకోటయ్య స్ట్రీట్, ఎయిర్‌టెల్ హెచ్‌టీ సర్వీస్ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని తెలిపారు. **పటమటలో** : వీఎం రంగా పార్క్ ఏరియా, ఆశ్రమం రోడ్, కోగంటి వారి వీధి, ట్రెండ్ సెట్ అపార్ట్‌మెంట్స్ రోడ్, సేవనికేతన్ రోడ్, పరుచూరి వారివీధి, మసీదు రోడ్డు, జాస్తివారి వీధి, సర్వీస్ రోడ్డు, నేతాజీ రోడ్, సీతారామ్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.

18 నుంచి బాక్స్ టెన్నిస్‌బాల్ టోర్నమెంట్

విజయవాడ స్పోర్ట్స్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎల్ఆర్ కన్వెన్షన్ అండ్ రిసార్ట్స్ ఆధ్వర్యంలో ఈనెల 18నుంచి 22వరకు బాక్స్ టెన్నిస్‌బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎల్ఆర్ కన్వెన్షన్ చైర్మన్ దొంతిరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. నున్నలోని కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి గల జట్లు పాల్గొనవచ్చని, పాల్గొనదలచిన వారు ఈనెల 17లోగా వారి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. టోర్నమెంట్‌లో గెలిచిన జట్టుకు, మ్యాన్‌ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీరిస్ బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. విన్నర్, రన్నర్ జట్ల క్రీడాకారులకు ఫైపుల్ రోడ్డులోని స్కై క్రికెట్ అకాడమీలో ఉచిత శిక్షణ అందజేయనున్నట్లు తెలిపారు. ఎంట్రీ ఫీజు లేదని, వివరాలకు 8008007080, 8074353466లో సంప్రదించాలని తెలిపారు. ఆర్గనైజర్స్ మహేష్ బాబు, కోచ్ శ్రీనివాస్, వెంకటేశ్వర్లులు పాల్గొన్నారు.

నలందాలో ఎన్‌సీసీ క్యాడెట్ల సెలక్షన్స్

లబ్బీపేట, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): యువతలో నాయకత్వ లక్షణాలు, ఐక్యత, దేశభక్తి పెంపొందించడంలో ఎన్‌సీసీ ముఖ్యపాత్ర వహిస్తుందని అడ్మిన్ ఆఫీసర్ కల్నల్ అజిత్‌సింగ్ థామస్ పేర్కొన్నారు. నలంద డిగ్రీ కళాశాలలో బుధవారం ఎన్‌సీసీ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్‌రోల్‌మెంట్ ఆఫ్ ఎన్‌సీసీ క్యాడెట్ల సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన క్యాడెట్లకు రిపబ్లిక్, థాల్ సైనిక్ క్యాంప్‌లను వివరించారు, అనంతరం జరిగిన సెలక్షన్స్ లో 129మంది విద్యార్థులు పాల్గొనగా 45మందిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.అనురాధ, ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బలెందర్ సింగ్, ఏఎన్‌వో లెఫ్టినెంట్ కె.సుధాకర్, సుబేదార్ భూపాల్‌రెడ్డి, స్వాప్నిల్ సావంత్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లోని సృజనాత్మకతకు కైరోస్ 2కే25

డైరెక్టర్ డాక్టర్ బి.జోజిరెడ్డి



భారతీనగర్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి కైరోస్ 2కే25 కార్యక్రమం దోహదపడుతుందని లయోలా కళాశాల సెక్రటరీ, డైరెక్టర్ డాక్టర్ బి.జోజిరెడ్డి తెలిపారు. ఆంధ్రా లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎంబీఏ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి మేనేజ్‌మెంట్ మీట్ కోసం కైరోస్ 2కే25 కార్యక్రమ అధికారిక బ్రోచర్ని కళాశాల డైరెక్టర్ డాక్టర్ బి.జోజిరెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైరోస్ 2కే25 కార్యక్రమంలో బిజ్‌బ్యాటిల్, క్యాష్ స్ప్లాష్ మూమెంటమ్ మేకర్స్ నిర్వహణ పద్ధతులపై పలు రకాల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు బహుమతులను అందజేస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఒ.మహేష్, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.ఇమ్మానుయేల్, మీట్ కన్వీనర్ డాక్టర్ ఎం.విజయకుమార్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల చెంతకు బాలిక



రైల్వేస్టేషన్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): విజయవాడ రైల్వేస్టేషన్‌లో తప్పిపోయిన గాజువాకకు చెందిన దాసరి రక్షితను రైల్వే పోలీసులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన బుధవారం జరిగింది. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన దాసరి సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మను దర్శించుకోవటానికి బుధవారం రైలులో విజయవాడ స్టేషన్‌కు వచ్చారు. ఆయన తన లగేజీని ఒకటో ప్లాట్‌ఫారంలోని క్లోక్ రూమ్‌లో భద్రపరిచేందుకు కుటుంబ సభ్యులతో వెళుతుండగా అతని కుమార్తె రక్షిత తప్పిపోయింది. వారు అక్కడ వెతికినప్పటికీ కుమార్తె కనిపించకపోవటంతో జీఆర్‌పీ పోలీసులకు సమాచారం తెలియపరిచారు. పోలీసులు వెంటనే స్పందించి గంట వ్యవధిలోనే వెతికి పట్టుకుని పాప తల్లిదండ్రులకు అప్పగించారు.

సెంట్రల్ డివైడర్లో వెలగని లైట్లు

రోడ్డంతా చీకటిమయం



భారతీనగర్, ఆంధ్రజ్యోతి: ఏపీఐఐసీ కాలనీలోని మెయిన్‌రోడ్డులోని సెంట్రల్ డివైడర్‌లో లైట్లు సరిగా వెలగకపోవడంతో రోడ్డంతా చీకటిగా మారింది. ఈ రోడ్డులోని రైతుబజార్ సెంటర్ వద్ద సెంట్రల్ డివైడర్‌లో ఏర్పాటు చేసిన మూడు లైట్లలో రెండు వెలగడం లేదు. వరుస స్తంభాలకు ఉన్న పలు లైట్లు సరిగా వెలగడం లేదు. దీంతో రాత్రి సమయంలో ఈ రోడ్డు చీకటిగా మారుతుంది. ఆ సమయంలో రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాహనదారులు అంటున్నారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



మాట్లాడుతున్న వీఎంసీ ప్రాజెక్టు ఆఫీసర్ పిడుగు వెంకట నారాయణ

నాణ్యత ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి

వీధి వ్యాపారులకు వీఎంసీ పీవో వెంకట నారాయణ సూచన

వన్‌టౌన్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): నగరంలో వీధి వ్యాపారులు అందరూ తప్పనిసరిగా ఆహార భద్రత, నాణ్యత ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండి వ్యాపారాలు కొనసాగించాలని, వ్యాపార ప్రాంతం, ప్రదేశం పరిశుభ్రతగా ఉంచాలని నగరపాలక సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్ పిడుగు వెంకట నారాయణ సూచించారు. బుధవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఆహార పదార్థాల అమ్మకం వీధి వ్యాపారులకు ఆహార భద్రత, నాణ్యత అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకట నారాయణ మాట్లాడుతూ వ్యాపారులకు కావాల్సిన ఆర్థిక సహాయం కొరకు పీఎం స్వనిధి 2.0 ద్వారా బ్యాంకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వ్యాపార ప్రాంతాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కార్పొరేషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలిపారు. అనంతరం హాజరైన వారికి అప్రాన్, మాస్క్, టోపీలతో కూడిన కిట్‌లను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ట్రైనర్ డాక్టర్ చాగంటి ఆంజనేయులు, ఆహార భద్రత, నాణ్యత అథారిటీ టెక్నికల్ ఆఫీసర్ కె.సాయిశివ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.రమేష్ బాబు, ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజర్ జి.ఎస్.లక్ష్మణరావు, ఎస్‌బీఐ వీఎంసీ బ్రాంచ్ మేనేజర్ ఎస్.శివరాం, టౌన్ వెండింగ్ కమిటీ సభ్యులు, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



చేతుల శుభ్రత ప్లకార్డులను ప్రదర్శిస్తున్న ప్రభుత్వాసుపత్రి వైద్యులు, వైద్య కళాశాల అధ్యాపకులు

చేతుల శుభ్రతతో రోగనిరోధక శక్తి పెంపు

ప్రభుత్వాసుపత్రి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి):చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు సూచించారు. గ్లోబల్ హ్యాండ్ హైజీన్ డే సందర్భంగా ఆసుపత్రిలో చేతుల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ చేతుల ద్వారా కొన్ని వ్యాధులు సంక్రమిస్తాయని, చేతులను నిత్యం శుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు రోగాలు దరిచేరవన్నారు. ప్రతి ఒక్కరూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో భాగంగా మైక్రో బయాలజీ విభాగం అధ్యాపకులు చేతులు శుభ్రం చేసుకునే సరైన పద్ధతులను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ జి.వి.వి.ఎస్.సత్యనారాయణ, ఏడీ జయలక్ష్మీ, అధ్యాపకులు డాక్టర్ ప్రశాంతి, డాక్టర్ అంకిత, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మీ, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రముఖ చిత్రకారుడు సన్నాల సత్యనారాయణ కన్నుమూత



విజయవాడ కల్చరల్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఉపాధ్యక్షుడు సన్నాల సత్యనారాయణ వరప్రసాద్ మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని విజయవాడకు తీసుకువచ్చి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. 1972 నుంచి చిత్ర కళాభివృద్ధి కోసం నిరంతర కృషి చేసిన వరప్రసాద్ ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ద్వారా 53 సంవత్సరాలుగా కళారంగానికి సేవలందించారు. ప్రముఖ పోర్ట్రెయిట్ చిత్రకారుడిగా ఆయన గీసిన చిత్రాలు అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను అలంకరిస్తున్నాయి. ఆయన సినీ బ్యానర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. కొప్పాడ వేణుగోపాల్ వద్ద చిత్రకళలో శిక్షణ పొందిన వరప్రసాద్, ఎం.ఎస్ మూర్తితో కలిసి ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఆయన మరణం చిత్రకళా రంగానికి తీరని లోటని ఆంధ్ర అకాడమీ కార్యదర్శి ఎంవీ సాయిబాబు, ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అధ్యక్షుడు సునీల్‌కుమార్, ఇతర కళాసంస్థలు నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

బస్టేషన్‌కు మరిన్ని అవార్డులు రావాలి

ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

బస్టేషన్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న స్వీపింగ్, టాయిలెట్స్ సిబ్బంది కృషి వలన బస్‌స్టేషన్‌కు రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ సేవా అవార్డు దక్కిందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్‌కు రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ సేవా అవార్డు వచ్చిన సందర్భంగా బుధవారం ఆర్టీసీ హౌస్‌లో ఎండీ ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేసిన స్వచ్ఛ అవార్డును సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు మరిన్ని అవార్డులు రావాలని ఆకాంక్షించారు. అనంతరం సిబ్బందికి ఎండీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) రవివర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్) అప్పలరాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) చెంగల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (జోన్-2) విజయరత్నం, జిల్లా ప్రాంతీయ రవాణా అధికారి ఎం.యేసుదానం, పీఎస్‌బీఎస్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సూర్య పవన్ కుమార్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బి.శ్యామ్‌ప్రసాద్, ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, పాల్గొన్నారు.



సిబ్బందితో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర అధికారులు

యువకుడి నుంచి స్టెరాయిడ్ ఇంజక్షన్లు స్వాధీనం

విజయవాడ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన షేక్ రసూల్ నుంచి పటమట పోలీసులు స్టెరాయిడ్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.రసూల్ ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనడానికి అతడు గురునానక్ కాలనీలో ఉన్న ఓ జిమ్‌లో వ్యాయామానికి వెళ్తున్నాడు. వ్యాయామం చేయడానికి ముందు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాడు. సంచిలో స్టెరాయిడ్స్ తీసుకుని జిమ్‌కు వచ్చాడు. సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేసి సంచిలో ఉన్న టెస్టోఈ, టెస్టోపీ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై న్యాయసలహా తీసుకుని కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు.

18 నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు

గన్నవరం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు దోహదంచేస్తాయని జనవిజ్ఞాన వేదిక జిల్లా సభ్యులు, చెకు ముకి జిల్లా కన్వీనర్ షేక్ ఇమాం తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి చెకుముకి సైన్స్ సంబరాలు పాఠశాల స్థాయిలో ప్రారంభమవుతాయన్నారు. నవంబరు 1న మండలస్థాయి, 23న జిల్లాస్థాయి, డిసెంబరు 12, 13, 14న రాష్ట్రస్థాయి సైన్స్ సంబరాలు జరుగుతాయని తెలిపారు.



సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీశ

స్వచ్ఛమైన గాలికోసం కృషిచేద్దాం

- 18న క్లీన్ ఎయిర్ థీమ్‌తో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర
- పర్యావరణహిత దీపావళిని జరుపుకొందాం: కలెక్టర్

కలెక్టరేట్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఈనెల 18న స్వచ్ఛమైన గాలి (క్లీన్ ఎయిర్) ఇతివృత్తంతో నిర్వహించనున్న స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర విజయవంతానికి కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతినెల మూడో శనివారం ఒక ప్రత్యేక థీమ్‌తో స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర నిర్వహిస్తున్నామయని, ఈనెల మూడో శనివారం క్లీన్ ఎయిర్ థీమ్‌తో నిర్వహించనున్నట్టు తెలిపారు. నిత్య జీవిత ప్రయాణాన్ని పర్యావరణహిత మార్గంలో సాగించేలా అవగాహన కల్పించాలని, హానికర టపాసులు కాకుండా దీపాల కాంతులతో పర్యావరణహిత దీపావళిని జరుపుకుందామని అధికారులు, సిబ్బంది ఇదే బాటలో నడిచి భావితరాలకు స్వచ్ఛమైన గాలి రూపంలో వెలకట్టలేని సంపదను బహుమతిగా అందించడంలో భాగస్వాములవుదామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. డీపీవో పీ లావణ్యకుమారి పాల్గొన్నారు.



మహిళా పారిశ్రామికవేత్తల సెంట్రల్ జోన్ నూతన కార్యవర్గ ప్రతినిధులు

రాష్ట్ర మహిళా పారిశ్రామికవేత్తల
నూతన కార్యవర్గం ఎన్నిక

విజయవాడ సిటీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ మహిళా పారిశ్రామికవేత్తల విభాగం సెంట్రల్ జోన్ చైర్ పర్సన్‌గా డాక్టర్ మమత రాయపాటి, వైస్ చైర్ పర్సన్‌గా స్రవంతి కంచర్ల, బీ జయశ్రీ బాధ్యతలు తీసుకున్నట్టు ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరితో కమిటీ సభ్యులుగా పెద్ది అనూష, ప్రియాంక, అమృత, రాణి, రూప, సునీత, వెంకట విజయదుర్గ, యామినిచంద్ర, శ్రావణి, డాక్టర్ శరణ్య ఎంపికైనట్టు వివరించారు. వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని, మహిళల్లో వ్యాపార నైపుణ్యాలను పెంచేందుకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కుట్టుపని, పర్సనల్ బ్రాండింగ్, పర్సనల్ ఫైనాన్స్ తదితర ఎక్స్‌పోలను నిర్వహించాలని ఈ కార్యవర్గం యోచిస్తుందని వెల్లడించారు.



సమావేశంలో మాట్లాడుతున్న సీపీడీసీఎస్ సీఎండీ పుల్లారెడ్డి

విద్యుత్ కనెక్షన్లు తక్షణమే మంజూరు చేయండి

- ఏపీసీపీడీసీఎస్ సీఎండీ పీ పుల్లారెడ్డి

మాచవరం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేయాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారులను ఏపీసీపీడీసీఎస్ సీఎండీ పీ పుల్లారెడ్డి ఆదేశించారు. విద్యుత్ శాఖ కార్యాలయంలో జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో బుధవారం సీఎండీ సమావేశమయ్యారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కనెక్షన్ల మంజూరులో అలసత్వం వద్దని, పీఎం సూర్యఘర్ పథకాన్ని విస్తృతం చేయాలని, రెవెన్యూ కలెక్షన్ల బకాయిలు లేకుండా చర్యలు తీసుకోవాలని, నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. టెక్నికల్ డైరెక్టర్ మురళీకృష్ణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ టీబీ మూర్తి, ఫైనాన్స్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఏషియన్ యూత్ గేమ్స్‌కు శ్రీకాంత్ నామినేట్



విజయవాడ స్పోర్ట్స్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 21 నుంచి 30 వరకు బహ్రెయిన్‌లో జరగనున్న 3వ ఏషియన్ యూత్ గేమ్స్‌లో ఆర్గనైజింగ్ కమిటీ టెక్నికల్ అఫిషియల్‌గా యలమంచలి శ్రీకాంత్ నామినేట్ అయ్యారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీగా ఉన్న శ్రీకాంత్ యూత్ గేమ్స్‌లో టెక్నికల్ అఫిషియల్‌గా ఎంపికవ్వటంపై అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన నేషనల్ బీచ్ కబడ్డీ చాంపియన్‌షిప్ నిర్వహణలో ఆయన అందించిన సహకారం, ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో రాష్ట్ర జట్లు అద్భుతమైన ప్రతిభ చూపడంతో ఏకేఎఫ్ఐ యలమంచలి శ్రీకాంత్ పేరును రికమండ్ చేసింది. టెక్నికల్ అఫిషియల్‌గా ఎన్నికైన శ్రీకాంత్‌ను క్రీడాశాఖా మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ రవినాయుడు, ఏపీ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేవీ ప్రభావతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ అర్జునరావు అభినందనలు తెలిపారు.

లంచం కేసులో జీజీహెచ్ ఏడీకి జైలుశిక్ష

విజయవాడ లీగల్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పనిచేసిన టీ శంకరరావుకు 2013లో లంచం తీసుకున్న కేసులో తాజాగా జైలు శిక్ష పడింది. ఆసుపత్రిలో ఏసీ, కూలర్ రిపేర్‌కు సంబంధించి బిల్లులు ప్రాసెస్ చేయడానికి కే వెంకట నాగబాబు అనే మెకానిక్ నుంచి రూ.1,500 లంచంగా డిమాండ్ చేశాడు. ఏసీ మెకానిక్ నాగబాబు ఫిర్యాదు మేరకు డబ్బులు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేసి, విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన ఏసీబీ కోర్టు ఏడీ టీ శంకరరావుకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.6 వేలు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది.

ఎన్టీఆర్ వికాస క్యాంపస్ డ్రైవ్

కలెక్టరేట్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ వికాస ఆధ్వర్యంలో ఈనెల 17న శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్టీఆర్ వికాస కార్యాలయంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కే లచ్చారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డ్రైవ్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలో డెస్క్‌టాప్ సపోర్ట్ ఇంజినీర్, డేటా సెంటర్ ఆపరేటర్, సపోర్ట్ ఇంజినీర్, నెట్‌వర్క్ ఇంజినీర్ ఉద్యోగాలకు బీటెక్ (ఆల్ స్ట్రీమ్స్), ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ 2019 నుంచి 2025లో ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఏడాదికి రూ.2.2 లక్షల నుంచి 2.7 లక్షల వరకు జీతం ఉంటుందని, వివరాలకు 9154557779, 9154667779 నెంబర్లలో సంప్రదించాలన్నారు.



అమెరికాలో మసూచిసెట్స్ జనరల్ ఆసుపత్రిలో 20 ఏళ్ల యువకుడికి 1846 అక్టోబరు 16న మెడ వద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా ఆపరేషన్ సమయంలో రోగి నొప్పిని భరించలేక ఆసుపత్రి దద్దరిల్లేలా అరుస్తాడు. కానీ ఆపరేషన్ నిర్వహించే డాక్టర్ ఆ రోగితో ఈథర్ వాసన పీల్పింపజేశాడు. దీంతో ఆపరేషన్ సమయంలో ఆ యువకుడు ఎలాంటి నొప్పి కలగకపోవడం ఆపరేషన్ సజావుగా సాగింది. అలా వైద్య రంగంలో అదో మైలురాయి. అప్పటి నుంచి వైద్యరంగం అనస్తీషియాలో మార్పులతో క్రమంగా సర్జరీలు సులభంగా చేసే స్థాయికి ఎదిగింది. అనస్థీషియా అంటే సెన్సేషన్ లేకుండా చేయడమని అర్థం. రోగులకు శస్త్రచికిత్స సమయంలో నొప్పి తెలియకుండా దీన్ని ఇస్తారు. ఒకప్పుడు సర్జరీలు తక్కువగా జరిగేవి. అప్పట్లో అనస్థీషియా అంటే చాలామంది ప్రజలు భయపడిపోయేవారు. ఇప్పటికీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అనస్థీషియా అంటే భయపడే పరిస్థితి కొంత వరకు ఉంది. ఇలాంటి వారికి అవగాహన కల్పించేలా ఏటా అక్టోబరు 16న అనస్థీషియా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. నేడు అనస్థీషియా దినోత్సవం సందర్భంగా 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక కథనం.

మత్తుతో మేలే..!

ఆంధ్రజ్యోతి - విజయవాడ

- వైద్యరంగంలో కీలకంగా అనస్థీషియా ● నేడు ప్రపంచ అనస్తీషియా దినోత్సవం

శస్త్రచికిత్స సమయంలో రోగికి నొప్పి తెలియకుండా ఉండడం కోసం అనస్థీషియా ఇస్తారు. దీంతో రోగి కదలకుండా, శస్త్రచికిత్స సమయంలో డాక్టర్లకు సహకరిస్తాడు. అనేకమంది శస్త్రచికిత్స అంటే భయపడతారు. దీంతో మానసికంగా ఒత్తిడికి గురవుతారని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటివారికి అనస్థీషియా ఇవ్వడం వల్ల శస్త్రచికిత్స సమయంలో ఏం జరిగిందో తెలియకపోవడంతో తర్వాత ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు. ముఖ్యంగా సర్జరీ సమయంలో రోగి హృదయ స్పందన, రక్తపోటు, శ్వాస వంటి క్రియలను అనస్థీషియాలజిస్టులు గమనిస్తూ సురక్షితంగా సర్జరీ పూర్తి చేస్తారని నిపుణులు చెబుతున్నారు.

ఏయే సందర్భాల్లో మత్తు ఇస్తారు..?

చిన్నస్థాయి శస్త్రచికిత్స (దంతాలు తీయడం వంటివి)ల నుంచి పెద్దపెద్ద శస్త్రచికిత్సలు (ఉదా: గుండె, మెదడు, కీళ్ల శస్త్రచికిత్స) వరకు అన్ని రకాల శస్త్రచికిత్సల్లో నొప్పి తీవ్రతను బట్టి ట్యాబ్లెట్/ఇంజక్షన్ ఇస్తారు. క్యాన్సర్ వంటి రోగులు తీవ్రమైన నొప్పితో ఉంటారు. అలాంటి వారికి నొప్పి నివారిణిగా (లేబర్ పెయిన్), ప్రసవ సమయంలో ప్రసవ నొప్పిని తగ్గించడానికి (ఎపిడ్యూరల్) వంటి అనస్థీషియా ఇస్తారని వైద్యులు వెల్లడించారు. ఎండోస్కోపీ, కోలోస్కోపీ వంటి పరీక్షల సమయంలో అనస్థీషియా ఇస్తారు. అంటే సమయాన్ని బట్టి అనస్థీషియా మూడు రకాలుగా ఇస్తారు. **లోకల్ అనస్థీషియా..** శరీరంలోని ఒక చిన్న భాగానికి మాత్రమే ఇస్తారు. ఉదా: దంతాలకు చికిత్స చేసినప్పుడు, చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు కుట్లు వేయడానికి/శస్త్రచికిత్స చేసే సమయంలో ఇస్తారు. **రీజనల్ అనస్థీషియా..** శరీరంలోని పెద్ద భాగానికి (కాలు, చేయి విరిగినప్పుడు) ఇస్తారు. ప్రసవ సమయంలో ఇచ్చే ఎపిడ్యూరల్‌నే ఈ సమయంలో ఎక్కువగా వాడుతారు. ఇక **జనరల్ అనస్థీషియా..** దీన్ని ఇవ్వడం వల్ల రోగి పూర్తిగా మత్తులోకి వెళ్తాడు. పెద్ద స్థాయిలో అంటే గుండె, మెదడు, శరీరంలో సున్నితమైన భాగాలకు శస్త్రచికిత్స నిర్వహించినప్పుడు ఇస్తారు. అనస్థీషియాను ఆధునిక వైద్యశాస్త్రంలో ఒక అద్భుత ఆవిష్కరణగా వైద్యులు చెబుతున్నారు. అనస్థీషియా లేకపోతే నేడు నిర్వహించే అనేక రకాల కఠినమైన శస్త్రచికిత్సలు నిర్వహణ సాధ్యమయ్యేది కాదని వైద్యులు చెబుతున్నారు. అనస్థీషియా రోగుల నొప్పి, బాధ నుంచి ఉపశమనం కలిగించి, వైద్యులు శస్త్రచికిత్సను సులభంగా, సురక్షితంగా నిర్వహించడానికి ముఖ్యకారకంగా ఉపయోగపడుతుంది.

ప్రజల్లో అవగాహన కల్పించాలి: డాక్టర్ తారకప్రసాద్



అనస్థీషియాపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలాజిస్ట్ రాష్ట్ర అకడమిక్ చైర్మన్ డాక్టర్ ఉప్పలేటి తారకప్రసాద్ అన్నారు. నగరంలోని ఒక హోటల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని బ్రాంచీల్లో సీపీఆర్ కార్డియో పల్మనరీ రీసక్లనేషన్‌పై, సీవోఎల్ఎస్ కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ మీద ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆపరేషన్ సమయంలో రోగులు అనస్థీషియా గురించి భయపడుతుంటారని వారి భయాన్ని తొలగించాల్సిన బాధ్యత డాక్టర్స్‌పై ఉందన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో నేడు అనస్థీషియా డే జరుపుకుంటారని, ఇక్కడ జరిగే వేడుకలకు డాక్టర్ ఎస్ఎస్‌సీ చక్రరావు, డాక్టర్ భీమేశ్వర్, డాక్టర్ కామేశ్వరరావు, డాక్టర్ కుచేలబాబు పాల్గొంటారన్నారు.

జోగిని తక్షణమే అరెస్టు చేయాలి

- ఫేక్ వాట్సాప్ చాటింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: కూటమి నేతలు

ఇబ్రహీంపట్నం/జి.కొండూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): కల్తీమద్యం కేసులో ఏ1 ముద్దాయి అద్దెపల్లి జనార్దనరావుతో వాటాట్సాప్ చాటింగ్‌లో దొరికిన మాజీమంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ అదే చాటింగ్‌ను ఏఐ టెక్నాలజీ వాడి మంత్రి లోకేశ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, పోసాని కోటేశ్వరరావుతో జనార్దనరావు వాటాట్సాప్ చాటింగ్ చేసినట్టు సృష్టించి తన అనుచరులతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్న జోగిని తక్షణం అరెస్టు చేయకుంటే ఇలాంటి అనేక ఆగడాలు సృష్టిస్తాడని టీడీపీ నేత, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు ధ్వజమెత్తారు. బుధవారం కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కార్యాలయంలో ఆయన కూటమి నేతలతో కలిసి విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ నేతలపై ఫేక్ వాటాట్సాప్ చాటింగ్స్‌ను ప్రచారం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీకి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. కూటమి నేతలు చుట్టుకుదురు శ్రీనివాసరావు, చనమోలు నారాయణరావు, చెరుకుమల్లి సురేష్, ధరణికోట విజయలక్ష్మి, కొత్తపల్లి ప్రకాష్, భయ్యా రాము, పాల్గొన్నారు.

బీసీ కులానికే కళంకం జోగి

నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయి కులం కార్డు వాడుకొని బయటపడే ఎత్తుగడ వేస్తున్న మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ అనే వ్యక్తి బీసీ కులానికే ఒక కళంకం లాంటి వ్యక్తి అని టీడీపీ జి.కొండూరు మండల నేతలు అన్నారు. బుధవారం జి.కొండూరులోని టీడీపీ మండల కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ జోగి తీసిన కల్తీ మద్యం గోతిలో అతనే పడ్డారన్నారు. మళ్లీ దొంగే దొంగ అని అరిచినట్టుగా వ్యవహరిస్తున్నాడన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వేములకొండ వెంకటేశ్వరరావు, లంక నాగేశ్వరరావు (నాని), సీనియర్ నేత ఉయ్యూరు వెంకట నరసింహారావు, పంటాపంచల నరసింహారావు, మంచినేని రాజశేఖర్, బొర్రా అశోక్, కాజ బ్రహ్మయ్య, బాధినేని సీతారామరాజు, బూర్సు శివ, గాలి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పోలీసు కమిషనర్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు

విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దనరావు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి లోకేశ్‌తో చాటింగ్ చేసినట్టు స్క్రీన్లషాట్లను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు బుధవారం ఫిర్యాదు చేశారు. పోసాని కోటేశ్వరరావుతో పాటు మరి కొందరు సీపీని కలిశారు. కొంతమంది వ్యక్తులు వారి ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఇలా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై మాజీ మంత్రి జోగి రమేష్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. జనార్దనరావు వీడియోలో పేర్కొన్నట్టుగా నకిలీ మద్యం తయారీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.



సీపీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు అందిస్తున్న టీడీపీ నేతలు

గొల్లపూడిలో విజిలెన్స్ దాడులు

- రూ.36లక్షల విలువైన విదేశీ సిగిరెట్ల బండిల్స్ స్వాధీనం

విద్యాధరపురం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): విదేశాలకు చెందిన సిగరెట్లు బిల్లులు లేకుండా ఇతర ప్రాంతాల నుంచి పలు ట్రాన్స్‌పోర్టుల్లో అక్రమంగా విజయవాడకు తరలించి ఇక్కడ నుంచి లోకల్ ట్రాన్స్‌పోర్టుల ద్వారా పలు ప్రాంతాలకు రవాణా చేస్తున్న గొల్లపూడి కమర్షియల్ మార్కెట్ ప్రాంగణంలోని లోకల్ ట్రాన్సుపోర్టులపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి సుమారు రూ.36 లక్షల విలువైన విదేశీ సిగరెట్ల బండిల్స్‌ను స్వాధీనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొందరు సిగరెట్ల వ్యాపారులు అనధికారికంగా బిల్లులు లేకుండా ఈ విదేశీ సిగరెట్లను దొంగచాటుగా విజయవాడకు తీసుకువచ్చి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ సమాచారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో అధికారులు పలు లోకల్ ట్రాన్స్‌పోర్టులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కమర్షియల్ మార్కెట్‌లోని షాపు నెం.42 విజయలక్ష్మి డెయిలీ పార్సిల్ సర్వీసెస్, షాపు నెం.59 అవని ట్రాన్స్‌పోర్టు, షాపు నెం.99 ధనలక్ష్మి డెయిలీ పార్సిల్ సర్వీస్, షాపు నెం.197 శ్రీహనుమాన్ లారీ ట్రాన్స్‌పోర్టు, షాపు నెం.200 పద్మావతి డెయిలీ పార్సిల్ సర్వీస్‌లో విదేశీ సిగరెట్ల బండిల్స్ దిగుమతి చేసుకుని ఆ బండిల్స్‌ను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు విజిలెన్స్ అధికారులకు తెలిసింది. దీంతో ఈనెల 13న ఉన్నతాధికారుల ఆదేశాలతో సీఐ, ఎస్ఐలు తమ సిబ్బందితో వెళ్లి ఆయా ట్రాన్స్‌పోర్టులపై దాడులు చేశారు. విజయలక్ష్మి డెయిలీ పార్సిల్ సర్వీసెస్‌లో మూడు గన్నీ బోరీలు, అవని ట్రాన్స్‌పోర్టులో మూడు, ధనలక్ష్మి డెయిల్ పార్సిల్ సర్వీస్‌లో 6, హనుమాన్ లారీ ట్రాన్స్‌పోర్టులో 3, పద్మావతి డెయిల్ పార్సిల్ సర్వీస్‌లో అయిదు గన్నీ బోరీలు అధికారులకు లభించాయి. మొత్తం 20 గన్నీ బోరీల్లో విదేశీ సిగరెట్లు విలువ సుమారు రూ.36 లక్షలున్నట్టు తెలిసింది. స్వాధీనం చేసుకున్న సిగరెట్లను విజిలెన్స్ అధికారులు సంబంధిత అధికారులకు అప్పగించి ట్రాన్స్‌పోర్టు నిర్వాహకులు, సిబ్బందిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని బయటకు రానీయకుండా అధికారులు గోప్యంగా ఉంచటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



అధికారులు లోకల్ ట్రాన్స్‌పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్న విదేశీ సిగరెట్లు

అభివృద్ధిని అడ్డుకోవటం అసాధ్యం: నాగుల్‌మీరా

వన్‌టౌన్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవటం అసాధ్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. బుధవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నాగుల్ మీరా మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికాలోని అతిపెద్ద సంస్థ అయిన గూగుల్‌ను రాష్ట్రానికి తీసుకురావటంతో మంత్రి లోకేశ్ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ నాయకత్వంలో ప్రధాన మంత్రి మోదీ సహకారంతో రాష్ట్రం శరవేగంగా ముందుకు వెళ్లటం ఖాయమన్నారు.

గూగుల్ రాకతో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి

చిట్టినగర్: గూగుల్ రాకతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి, చెందుతుందని నగరాల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ల తిరుమలేష్ అన్నారు. బుధవారం కొత్తపేట నెహ్రూబొమ్మ సెంటర్ 51వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ మాటలకే పరిమితం చేయకుండా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అహర్నిశలు శ్రమించి ప్రపంచ ప్రసిద్ధి కంపెనీలను రాష్ట్రానికి తెస్తున్నారన్నారు. డైరెక్టర్లు సుకాశి కిరణ్‌కుమార్, బెవర సాయి సుధార్ పాల్గొన్నారు.



కూచిపూడి నాట్య తేజం వెంపటి

విజయవాడ కల్చరల్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): సిద్ధేంద్ర యోగి నుంచి ప్రారంభమైన కూచిపూడి నాట్య సంప్రదాయాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుల్లో పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం అగ్రగణ్యులని నాట్యాచార్యుడు చింతా రవి బాలకృష్ణ అన్నారు. భారత శాస్త్రీయ నృత్యాల్లో కూచిపూడి నాట్యానికి సమున్నత ప్రతిష్ఠను కల్పిస్తూ, శాస్త్రతను కాపాడుతూ కొత్త ప్రయోగాలతో నాట్యానికి కొత్త దిశనిచ్చిన మహానుభావుడన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ, అమరావతి శాస్త్రీయ నాట్యాచార్యుల సంఘం, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆ కళాశాల ప్రాంగణంలో పద్మభూషణ్ వెంపటి చినసత్యం 96వ జయంత్యుత్సవాలు వైభవంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ సీ జ్యోతిర్మయి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కూచిపూడి సిద్ధేంద్ర యోగి కళాపీఠం వైస్ ప్రిన్సిపాల్ చింతా రవిబాలకృష్ణ, ఇతర నాట్యాచార్యులు పాల్గొన్నారు. అమరావతి శాస్త్రీయ నాట్యాచార్యుల సంఘం సభ్యులు, నాట్యాచార్యులు పద్మశ్రీ హేమంత్, చిముడూరి అజయ్‌కుమార్, త్రినాథాచారి, రాయన శ్రీనివాసరావు, హఫీషా, అనూష, యల్లాజోస్యుల అనురాధ, దేవరకొండ చంద్రశేఖర్, చదలవాడ ఆనంద్ తమ శిష్యులతో కలిసి దాదాపు 150 మందికి పైగా నర్తకులు పాల్గొని నాట్యగురువు వెంపటి చినసత్యంకు నృత్య నీరాజనం అర్పించారు. బ్రహ్మాంజలి, జతిస్వరం, హిందోళం తిల్లానా వంటి అంశాలతో ఆహ్లాదకరంగా సాగిన ఈ బృంద నృత్య సమర్పణకు ప్రేక్షకులు ఘనంగా అభినందించారు.

చెత్త లిఫ్టింగ్ యార్డు వద్ద ఉద్రిక్తత

- రోడ్డుపై చెత్త వేస్తుండగా ఆటోనగర్ కార్మికుడిపై పడటంతో ఆందోళన
- ఆటోనగర్ కార్మికులు, తాడిగడప మున్సిపల్ సిబ్బంది వాగ్వాదం
- అసిస్టెంట్ కమిషనర్, పోలీసులు సర్దిచెప్పడంతో తాత్కాలిక తెర

ఆటోనగర్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జవహర్ ఆటోనగర్-తాడిగడప మున్సిపాలిటీకి సరిహద్దుగా గుంటుతిప్ప డ్రెయిన్‌రోడ్డులోని చెత్త లిఫ్టింగ్ యార్డు వద్ద బుధవారం ఆటోనగర్‌లోని కార్మికులకు, తాడిగడప మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది మధ్య గొడవ జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో సేకరించిన చెత్తను గుంటుతిప్ప డ్రెయిన్‌రోడ్డులోని చెత్త లిఫ్టింగ్ యార్డుకు తెచ్చి రోడ్డు మార్జిన్‌లో వేస్తుండగా అటుగా వెళుతున్న ఆటోనగర్ కార్మికుడిపై పడింది. దీంతో ఆ కార్మికుడికి, వాహనం నుంచి చెత్తకార్పే సిబ్బందికి వాగ్వాదం జరిగింది. దీంతో ఆటోనగర్‌లోని కార్మిక సంఘాల నేతలు, కార్మికులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాడిగడప మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్‌తోపాటు పెనమలూరు పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడి గొడవను సర్దుబాటు చేశారు. కిరణ్ ఇలా మాజీ చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సుంకర దుర్గాప్రసాద్ ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడుతూ తాడిగడప మున్సిపాలిటీ వారు తెచ్చిన చెత్తను యార్డుకి తీసుకువెళ్లకుండా రోడ్డుపైనే గ్రేడింగ్ చేస్తున్నారని, దీంతో గుంటుతిప్ప డ్రెయిన్‌రోడ్డు ప్రాంతం చెత్తతో నిండి అటుగా వెళ్లేవారిపై పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆ ప్రాంతం నుంచి వచ్చే దుర్వాసనతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారన్నారు. అధికారులు దృష్టి సారించి రోడ్డుపై చెత్తను డంపింగ్ చేయకుండా యార్డులోని తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని దుర్గాప్రసాద్ విజ్ఞప్తి చేశారు.





చెత్త లిఫ్టింగ్ యార్డు వద్ద ఆందోళన చేస్తున్న ఆటోనగర్‌లోని కార్మికులు

రేపు టీటీడీ గీతాశ్లోక కంఠస్థ పోటీలు

విజయవాడ కల్చరల్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానాల హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు, యువతలో ధార్మిక చైతన్యం, నైతిక విలువలు పెంపొందించే దిశగా శ్రీమద్ భగవద్గీత పోటీలు నిర్వహించినట్టు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబర్ 25న ఉదయం 9 గంటలకు గాంధీనగర్‌లోని చిట్టూరి హైస్కూల్ ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్ సీవీకే ప్రసాద్ మాట్లాడుతూ గీతాశ్లోక కంఠస్థ పోటీలు మూడు విభాగాలుగా నిర్వహిస్తున్నామని, 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు 14వ అధ్యాయం "గుణత్రయ విభాగ యోగము"లోని శ్లోకాల ఆధారంగా పోటీలు జరుగుతాయన్నారు. 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు 16వ అధ్యాయం "దైవాసుర సంపద్విభాగ యోగము"లోని శ్లోకాల ఆధారంగా పోటీలు ఉంటాయని, 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కుల కోసం "నిత్యజీవితంలో భగవద్గీత" అనే అంశంపై విశ్లేషణాత్మ ప్రసంగ పోటీలు జరుగుతాయన్నారు. ప్రథమ బహుమతిగా రూ.1,116, 2వ బహుమతి రూ.816, తృతీయ బహుమతి రూ.516 నగదుతో పాటు విజేతలకు సర్టిఫికెట్లు అందజేయనున్నట్టు తెలిపారు. బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గార్లపాటి విజయకుమార్, టీటీడీ జిల్లా ధార్మిక కమిటీ సభ్యులు వెంకట బాలకోటేశ్వరరావు, నండూరి వెంటక తాండవ కృష్ణ పాల్గొన్నారు.



పోస్టర్ ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమా

సూపరింటెండెంట్‌కు 'రెండేళ్ల' బెదిరింపులు

విజయవాడ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాసుపత్రిలో ఆవరణలో ఆకలిరాజ్యం పేరుతో క్యాంటీన్ నడుస్తోంది. దీని అద్దె గడువు ఈనెల 24తో ముగుస్తుంది. మంగళవారం జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో రూపొందించిన అజెండాలో ఈ అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. క్యాంటీన్‌కు ఏడాది గడువును పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్వాహకులు సంతృప్తి చెందలేదు. రెండేళ్లపాటు పెంచాలని ఆసుపత్రి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. సూపరింటెండెంట్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తన ఇంటికి వచ్చి బెదిరించారని సూపరింటెండెంట్ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్‌గా ఆకలిరాజ్యం క్యాంటీన్ యజమాని ముప్పూరి హరీష్ మాచవరం పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. పాత ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే హాక్‌మాన్ అనే వ్యక్తి క్యాంటీన్ టెండర్ దక్కకపోవడంతో తమను ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సూపరింటెండెంట్ ఇంటికి వెళ్లి తమ క్యాంటీన్ పేరును ఉపయోగించి ఆయన్ను బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

సీఐడీ పిటిషన్‌పై కౌంటర్ వేయండి

- ఏసీబీ కోర్టు బెయిల్ వ్యవహారంలో ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టు ఆదేశం
- తదుపరి విచారణ 29కి వాయిదా

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలన్న సీఐడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలంటూ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిథున్‌రెడ్డికి గత నెల 29న బెయిల్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పులో ప్రస్తావించిన పలు అంశాలు కేసు దర్యాప్తు మొత్తాన్ని బలహీనపర్చేలా ఉన్నాయని సీఐడీ తన పిటిషన్‌లో పేర్కొంది. గత విచారణలో ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అనుబంధ పిటిషన్‌పై నిర్ణయం తీసుకొనే వరకు బెయిల్ పిటిషన్లపై విచారణ జరపవద్దంటూ ఏసీబీ కోర్టుకు సూచించారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు వేసిన నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. మిథున్ రెడ్డి బెయిల్ రద్దు కోసం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ జరపకుండా వేచి ఉండాలన్న ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పుపట్టిందన్నారు. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఒత్తిడి చేసి ఉత్తర్వులు పొందామని చెప్పడాన్ని ఆక్షేపించారు. అనుబంధ పిటిషన్‌పై నిర్ణయం వెల్లడించే వరకు వేచి ఉండాలని మాత్రమే హైకోర్టు ఆదేశించిందని సుప్రీంకోర్టుకు తెలిపామన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలుకు మిథున్‌రెడ్డిని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

తెలుగు, అంబేడ్కర్ వర్సిటీలకు ఇన్‌చార్జ్ వీసీలు

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్లను నియమించారు. తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రాచీన తెలుగు కేంద్రం మాజీ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రొఫెసర్ డి.మునిరత్నం నాయుడు, ఏలూరు సమీపంలో ప్రారంభించే బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్-1 ప్రొఫెసర్ ఎస్.వి జయభాస్కర్‌రావును నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

నేడే 'ఈశాన్యం' రాక!

- వారం రోజుల్లో రెండు వాయుగుండాలు
- ఒకటి ఉత్తరకోస్తా దిశగా వచ్చే అవకాశం
- దక్షిణ కోస్తా, సీమలో రెండు రోజులు భారీ వర్షాలు

విశాఖపట్నం/అమరావతి/తిరుమల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలగే వాతావరణం నెలకొంది. ఉత్తర, మధ్య, తూర్పు భారతంతోపాటు దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుండటంతో గురువారం దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించనున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు తమిళనాడు, రాయలసీమ, కోస్తాంధ్ర వైపునకు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, కేరళ, కర్ణాటకలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హిందూ మహాసముద్రానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇంకా బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు దక్షిణాది రాష్ట్రాల వైపు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో


తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద కురుస్తున్న వాన

గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే వారం రోజుల్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో వేర్వేరుగా వాయుగుండాలు ఏర్పడనున్నాయి. అరేబియా సముద్రంలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికితోడు వచ్చే రెండు, మూడు రోజుల్లో హిందూ మహాసముద్రం నుంచి భారీగా పడమర గాలులు అరేబియా సముద్రం వైపు, బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీయనున్నాయి. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటకకు ఆనుకుని అరేబియా సముద్రంలో ఈనెల 19వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని, ఇది బలపడి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో 20 నుంచి 22వ తేదీ మధ్య వాయుగుండంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత 26వ తేదీకల్లా తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ మోడళ్లు విశ్లేషిస్తున్నాయి. అదే సమయంలో ఈనెల 21వ తేదీ తరువాత దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈనెల 26వ తేదీకల్లా వాయుగుండంగా బలపడనున్నది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు వచ్చి ఆ తర్వాత దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్లనున్నదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. దీనిపై మరో ఐదారు రోజుల తర్వాత స్పష్టత వస్తుందన్నారు.

తిరుమలలో జోరు వాన

తిరుమలలో బుధవారం జోరు వాన కురిసింది. వేకువజామున 4.30 గంటలకు చిరు జల్లులతో మొదలై తర్వాత గంట పాటు జోరున వర్షం కురిసింది. దీంతో ఆలయం ముందున్న భక్తులు షెడ్ల కిందకు పరుగులు తీశారు. శ్రీవారి ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధులు, రోడ్లు, కాటేజీ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. వాన తగ్గిన తర్వాత తిరుమలలో చలి తీవ్రత కూడా పెరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిరుమల శేషాచల కొండలను దట్టమైన పొగమంచు కప్పేసింది.

'సిట్' కస్టడీ పిటిషన్ రిటర్న్

- మిథున్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ నేటికి వాయిదా

విజయవాడ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురు నిందితులను ఒక రోజు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు రిటర్న్ చేసింది. నిందితులు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, బూనేటి చాణక్య, నవీన్ కృష్ణ కస్టడీ కోరుతూ మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని న్యాయాధికారి పి.భాస్కరరావు బుధవారం రిటర్న్ చేశారు. ఇక ఎంపీ మిథున్ రెడ్డి న్యూయార్క్ వెళ్లడానికి అనుమతి కోరుతూ, అలాగే తనపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను తొలగించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు గురువారానికి వాయిదా వేసింది. అదేవిధంగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమంలో ఫిజియోథెరపి చేయించుకోవడానికి అనుమతి కోరుతూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కూడా వాయిదా పడింది.

ప్రతి సీసా స్కాన్ చేయాల్సిందే!

ఆ తర్వాతే వినియోగదారులకు విక్రయించాలి

- స్కాన్ కాని మద్యం సీసాలు అమ్మకూడదు
- అమ్మకాల్లో 'రోజువారీ స్వచ్ఛత పరిశీలన విధానం'
- అమ్మే ముందు స్కాన్ ద్వారా స్వచ్ఛత నిర్ధారణ
- నకిలీ మద్యం అమ్మితే లైసెన్సీలదే బాధ్యత
- ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టమైన చర్యలకు దిగింది. షాపుల్లో నకిలీ మద్యం అమ్మకాలకు తావులేకుండా 'రోజువారీ స్వచ్ఛత పరిశీలన విధానం'ను ప్రవేశపెట్టింది. ఇకపై మద్యం షాపులు, బార్లు, ఇన్‌హౌస్ ఎస్టాబ్లిష్‌మెంట్లలో ప్రతి సీసాను స్కాన్ చేసిన తర్వాతే వినియోగదారులకు విక్రయించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త విధానంపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం... ప్రతి మద్యం షాపు, బార్, ఇన్‌హౌస్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో 'ఇక్కడ విక్రయించే మద్యాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా స్కానింగ్ చేసి దాని స్వచ్ఛత, నాణ్యతను నిర్ధారించాం' అని బోర్డులు పెట్టాలి. ప్రతి సీసాను కచ్చితంగా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసి ఆ తర్వాతే విక్రయించాలి. సీసాపై సీల్, మూత, హోలోగ్రామ్‌ను పరిశీలించాలి. స్వచ్ఛత పరిశీలనకు ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ నిర్వహించాలి. స్కాన్ చేసిన తర్వాత సీసా పరిశీలించబడిందని, విక్రయించవచ్చు అని వస్తేనే అమ్మాలి. ఒకవేళ సీసాపై ఉన్న కోడ్ సరిపోలకపోయినా(మిస్‌మ్యాచ్ అయినా), తిరిగి ఉపయోగించారు అని వచ్చినా సీసాను అమ్మకుండా ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. అసలు కోడ్ లేకుండా ఉంటే అది ప్రభుత్వం అమ్మిన మద్యం కాదని భావించి వెంటనే ఆ సీసాను ఎక్సైజ్‌శాఖకు అప్పగించాలి. ప్రతి రోజూ ఎక్సైజ్ అధికారులు షాపులు, బార్లు, ఇన్‌హౌస్ ఎస్టాబ్లిష్‌మెంట్లలో మద్యం సీసాలను పరిశీలించి స్కాన్ ద్వారా స్వచ్ఛతను నిర్ధారించాలి. స్కానింగ్ రిజిస్టర్లపై ప్రతిరోజూ ఎక్సైజ్ అధికారులు సంతకాలు చేయాలి. అలాగే బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం దిగుమతి చేసుకునే సమయంలో కనీసం 5శాతం సీసాలను స్కాన్ చేసి ఒరిజినల్ అని నిర్ధారించుకోవాలి. బ్యాచ్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లపై లైసెన్సీకి సంబంధించిన వ్యక్తి సంతకం చేయాలి. అనంతరం అధికారుల తనిఖీల్లో నకిలీ, తిరిగి నింపినట్లు, నీళ్లు కలిపినట్లు గుర్తిస్తే అది లైసెన్సీల నిర్లక్ష్యం కిందకే వస్తుంది. ఒకవేళ నకిలీ మద్యం లేదా ఎన్‌డీపీఎల్ దొరికితే వెంటనే షాపు లేదా బార్‌ను సీజ్ చేస్తారు. అనంతరం నిబంధనల ప్రకారం లైసెన్స్ రద్దు చేస్తారు.

నారావారిపల్లెకు కృష్ణా జలాలు

- హంద్రీ-నీవా కాలువ ద్వారా మూలచెరువుకు తరలింపు
- కల్యాణి డ్యాం నుంచి 4 గొలుసుకట్టు చెరువులకూ
- రూ.126 కోట్ల మంజూరుకు ఉత్తర్వులు
- జలవనరుల శాఖలో 7,197 నిర్వహణ పనులకు 344 కోట్లు
- పోలవరం ఎడమ ప్రధాన కాలువలో 54వ ప్యాకేజీ పనులకు రూ.13.25 కోట్లు

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలోని మూలచెరువు ద్వారా 1,154 ఎకరాలకు సాగునీరు అందించేందుకు జల వనరుల శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. హంద్రీ-నీవా బ్రాంచ్ కెనాల్ ద్వారా కల్యాణి డ్యాంలోకి కృష్ణా జలాలను తరలించి.. అక్కడి నుంచి మూలపల్లి చెరువుకు పంపుతారు. ఈ ప్రక్రియలో భాగంగా నాలుగు గొలుసుకట్టు చెరువులనూ నింపుతారు. ఆయా చెరువులకు నీరు తరలించేటప్పుడే.. సమీప ప్రాంత గ్రామాల ప్రజలకు తాగునీరు కూడా అందిస్తారు. ఈ ప్రక్రియను చేపట్టేందుకు రూ.126.06 కోట్లను మంజూరు చేస్తూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఈ శాఖలో 7,197 యాజమాన్య నిర్వహణ పనులు చేపట్టేందుకు రూ.344.40 కోట్లు కేటాయించారు. కాగా.. పోలవరం ఎడమ ప్రధాన కాలువలో 54వ ప్యాకేజీ పనులు చేపట్టేందుకు రూ.13.25 కోట్లు మంజూరు చేస్తూ జల వనరుల శాఖ ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటికే ఇందులో రూ. 9,94,19,274ను చెల్లించారు. మిగిలిన రూ.3,31,39,854 చెల్లించేందుకు ప్రత్యేక సీఎస్ ఇప్పుడు పాలనామోదం ఇచ్చారు.


ఏబీఎన్ 16వ, ఆంధ్రజ్యోతి 23వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ

ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ల ప్రస్థానం ద్విగుణీకృతమవ్వాలి

- ఎక్స్‌లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ వార్షికోత్సవ శుభాకాంక్షలు

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పాత్రికేయ విలువలను పరిరక్షిస్తూ, నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ సంస్థల వార్షికోత్సవం సందర్భంగా ఎండీ వేమూరి రాధాకృష్ణ, సిబ్బందికి, పాత్రికేయులకు ఎక్స్ ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. '23 సంవత్సరాలుగా తెలుగు పాఠకులపై ఆంధ్రజ్యోతి చెరగని ముద్ర వేసింది. 16 సంవత్సరాలుగా విశిష్ట న్యూస్ చానల్‌గా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెలుగొందుతోంది. ఈ మీడియా సంస్థల నిర్వాహకులు, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణకు శుభాకాంక్షలు, అభినందనలు. నిష్పక్షపాతంగా వార్తలను అందించడంలో ముందుండే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానళ్ల ప్రస్థానం మరింత ద్విగుణీకృతం కావాలి' అని చంద్రబాబు ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్‌లో స్పందిస్తూ... 'ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రధాన సంపాదకులు, పాత్రికేయులు, సాంకేతిక నిపుణులు, సిబ్బందికి అభినందనలు. ప్రతిక, చానల్ పయనం అప్రతిహతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా' అని అన్నారు. మంత్రి లోకేశ్ ఎక్స్‌లో స్పందిస్తూ... 'అక్షరమే ఆయుధంగా, సమాజ హితమే లక్ష్యంగా వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వెలిగించిన ఆంధ్రజ్యోతి దినదిన ప్రవర్ధమానమై 23 ఏళ్లు... నిజాన్ని నిర్భీతిగా చూపించడంలో దమ్మున్న చానల్‌గా పేరుగాంచిన ఏబీఎన్ ప్రారంభమై 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు. హృదయాలను కదిలించే మానవీయ కథనాలు, అవినీతిపరుల పాలిట సింహస్వప్నంలా పరిశోధనాత్మక కథనాలు, నిక్కచ్చి రాజకీయ విశ్లేషణలతో తెలుగు ప్రజలకు అభిమాన పత్రికగా ఆంధ్రజ్యోతి, ఇష్టపడే చానల్‌గా ఏబీఎన్ నిలిచాయి' అని పేర్కొన్నారు.

మేజర్ తేజ్ భరద్వాజ్‌కు కన్నీటి వీడ్కోలు

- అధికార లాంఛనాలతో అంత్యక్రియలు


మేజర్ తేజ్ భరద్వాజ్ పార్థివ దేహం వద్ద నివాళులర్పిస్తున్న గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా, తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్, ఆర్మీ అధికారులు

గుంటూరు (తూర్పు), అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్‌లో సైనిక స్థావరంలో యుద్ధ విన్యాసాలు చేస్తూ మృతి చెందిన మేజర్ తేజ్ భరద్వాజ్ అంత్యక్రియలు బుధవారం గుంటూరులో అధికార లాంఛనాలతో నిర్వహించారు. పోలీసులు గాల్లో తూటాలు పేల్చి తేజ్‌భరత్ ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి, ఘన నివాళులర్పించారు. అంతకుముందు ఉదయం 10 గంటల నుంచి ఆర్మీ అధికారులు, స్థానిక అధికారులు, గుంటూరు నగర వీధుల మీదుగా అంతిమ యాత్ర నిర్వహించగా, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు నసీర్ అహమ్మద్, గల్లా మాధవి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఆర్డీవో శ్రీనివాసరావు. మేజర్ తేజ్ భరత్ పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరావుతోటలోని కైలాసగిరిలో తేజ్ భరద్వాజ్ అంత్యక్రియలను పూర్తి చేశారు.

వచ్చే ఐదేళ్లలో రూ.45,000 కోట్ల పెట్టుబడులు

మార్కెట్లోకి 26 కొత్త మోడళ్ల విడుదల

● 2027కల్లా జెనిసిస్ బ్రాండ్ కార్ల లాంచ్

● హ్యుండయ్ మోటార్ భారీ ప్రణాళిక

ముంబై: దక్షిణ కొరియా వాహన తయారీ దిగ్గజం హ్యుండయ్ మోటార్ భారత అనుబంధ విభాగం హ్యుండయ్ మోటార్ ఇండియా భారీ ప్రణాళికను ప్రకటించింది. తదుపరి దశ వ్యాపార వృద్ధి కోసం వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2029-30 నాటికి) భారత మార్కెట్లో రూ.45,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ జోస్ మునోజ్ బుధవారం వెల్లడించారు. అందులో 60 శాతం పెట్టుబడులను ప్రొడక్ట్ అండ్ ఆర్ అండ్ డీ కోసం, మిగతా 40 శాతం తయారీ సామర్థ్యం పెంపు, ప్లాంట్ల అప్‌గ్రేడేషన్ కోసం వినియోగించనున్నట్లు ఆయన చెప్పారు. హ్యుండయ్ మోటార్ ఇండియా స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాక తొలిసారిగా ఏర్పాటు చేసిన వాటాదారుల సమావేశంలో మునోజ్ మాట్లాడారు.

మరిన్ని విషయాలు..

● 2030 నాటికి భారత్‌ను తమ రెండో అతిపెద్ద మార్కెట్‌గా చేసుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం హ్యుండయ్‌కి భారత్ మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. కంపెనీ ప్రపంచవ్యాప్త విక్రయాల్లో భారత్ వాటా 15 శాతంగా ఉంది.

● 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి భారత మార్కెట్లోకి 7 కొత్త కార్లు సహా 26 మోడళ్లను విడుదల చేయనున్నట్లు మునోజ్ తెలిపారు. అందులో భాగంగా సంస్థ ఓ మల్టీ యుటిలిటీ వెహికిల్ (ఎంయూవీ), ఆఫ్ రోడ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్‌యూవీ) సైతం ప్రవేశపెట్టనుంది. అలాగే, దేశీయ డిజైనింగ్‌తో అభివృద్ధి చేసి, తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్ కోసం 2027లో అందుబాటులో తేవాలనుకుంటోంది.

● హ్యుండయ్ మోటార్ తన లగ్జరీ కార్ బ్రాండ్ జెనిసిస్‌ను 2027 నాటికి భారత మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటోంది.

● భారత్‌లో కంపెనీ విక్రయాలను మరింత పెంచేందుకు తమ సేల్స్ ఫైనాన్స్ విభాగం హ్యుండయ్ క్యాపిటల్ వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో భారత్‌లోకి ప్రవేశించనుందని, దశలవారీగా ఈ విభాగాన్ని విస్తరింపజేయనున్నట్లు మునోజ్ తెలిపారు.

● ఆదాయంలో ఎగుమతుల వాటా 30 శాతానికి పెరిగింది. వార్షిక ఆదాయం 1.5 రెట్లు పెరిగి రూ.లక్ష కోట్ల మైలురాయిని దాటింది.

తరుణ్ గార్గ్‌కు కంపెనీ పగ్గాలు

హ్యుండయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈఓగా తరుణ్ గార్గ్‌ను నియమించే ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. 2026 జనవరి 1 నుంచి ఆయన కంపెనీ పగ్గాలు చేపట్టనున్నారు. హ్యుండయ్ మోటార్ ఇండియా సారథ్య బాధ్యతలు చేపట్టనున్న తొలి భారతీయుడు ఈయనే. ప్రస్తుతం గార్గ్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ ఉన్సూ కిమ్ మాతృ సంస్థ హ్యుండయ్ మోటార్‌లో ఈ డిసెంబరు 31 నుంచి వ్యూహాత్మక బాధ్యతలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.



● భారత్‌లో మార్కెట్ వాటాను 15 శాతానికి పెంచుకోవడం. కంపెనీ షోరూమ్‌లు, సర్వీసుల నెట్‌వర్క్‌ను దేశంలోని 85 శాతం జిల్లాలకు విస్తరించడం. మొత్తం భారత విక్రయాల్లో గ్రామీణ మార్కెట్ వాటాను 30 శాతానికి పెంచుకోవడం.

చిన్న కార్ల విభాగంలో కొనసాగుతాం..

భారత్‌లో చిన్న కార్లకు గిరాకీ కొనసాగనుందని హ్యుండయ్ మోటార్ సీఈఓ మునోజ్ అన్నారు. ఈ విభాగం నుంచి హ్యుండయ్ వైదొలగబోదన్నారు.

హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2.05 లక్షలు

న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్‌లో రికార్డుల హోరు కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బుధవారం వెండి ధర కాస్తంత దిగజారినప్పటికీ హైదరాబాద్, విశాఖపట్టణం నగరాల్లో మాత్రం కిలో వెండి రూ.2 లక్షలు దాటింది. హైదరాబాద్‌లో బుధవారం కిలో వెండి ధర ఏకంగా రూ.7,000 పెరిగి రూ.2.05 లక్షలకు చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది. వైజాగ్‌లోనూ రూ.1,000 లాభంతో రూ.2,07 లక్షల వద్ద ట్రేడైంది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రికార్డు

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర బుధవారం 4,200 డాలర్లకు చేరి రికార్డు సృష్టించింది. పసిడి ధర ఇలా పెరగడం వరుసగా ఇది మూడో రోజు.

రూపాయికి ఆర్‌బీఐ రక్ష!

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనంపై ఆర్‌బీఐ ఆందోళన చెందుతోంది. రూపాయిలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ భారీగా జరుగుతున్నట్టు భావిస్తున్న ఆర్‌బీఐ రేటులో స్థిరత్వం వచ్చే వరకు మద్దతు చర్యలు కొనసాగించాలనుకుంటోందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఇటీవల డాలర్‌తో రూపాయి మారకం రేటు రూ.88.80 స్థాయికి పడిపోయింది. దీంతో ఈ రేటు త్వరలోనే రూ.89 స్థాయికి పతనమయ్యే అవకాశం ఉందని ఫారెక్స్ మార్కెట్‌లో అంచనాలు మొదయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం రేటును ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.88.80 స్థాయికి మించి పతనం కానిచ్చేది లేదన్నారు. ఇందు కోసం అవసరమైనపుడల్లా ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్లను విక్రయిస్తామన్నారు. దీంతో బుధవారం డాలర్‌తో రూపాయి మారకం రేటు 73 పైసలు బలపడి రూ.88.08 వద్ద ముగిసింది. గత నాలుగు నెలల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు ఒకే రోజు ఈ స్థాయిలో పుంజుకోవడం ఇదే మొదటిసారి.

ఈక్విటీ మార్కెట్లో ర్యాలీ

ముంబై: అమెరికన్ ఫెడరల్ మరో విడత రేట్ల కోత ప్రకటించవచ్చునన్న ఆశలు ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లను పరుగులు తీయించాయి. ఆసియా, యూరోపియన్ మార్కెట్లలో ఏర్పడిన ర్యాలీ దేశీయ ఈక్విటీ మార్కెట్ కూడా ఉత్తేజం ఇచ్చింది. దీంతో బుధవారం సెన్సెక్స్ 575.45 పాయింట్ల లాభంతో 82,605.43 వద్ద ముగియగా నిఫ్టీ 178.05 పాయింట్ల లాభంతో 25,323.55 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 1.07%, స్మాల్‌క్యాప్ సూచీ 0.78% లాభపడ్డాయి.మంగళవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.1508.53 కోట్ల విలువ గల షేర్లు విక్రయించగా దేశీయ సంస్థలు రూ.3661.13 కోట్ల విలువ గల కొనుగోళ్లు చేశాయి.

13 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు

● సెప్టెంబరులో 3,215 కోట్ల డాలర్లకు చేరిక

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరులో వాణిజ్య లోటు 11 నెలల గరిష్ఠ స్థాయి 3,215 కోట్ల డాలర్లకు పెరిగింది. గత నెలలో ఎగుమతులు 6.74% వృద్ధితో 3,638 కోట్ల డాలర్లకు పరిమితం కాగా.. దిగుమతులు మాత్రం ఏకంగా 16.6% పెరిగి 6,853 కోట్ల డాలర్లకు చేరడం ఇందుకు కారణం. కేంద్ర వాణిజ్య శాఖ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 3.02% వృద్ధితో 22,012 కోట్ల డాలర్లకు చేరాయి. దిగుమతులు కూడా 4.53% పెరుగుదలతో 37,511 కోట్ల డాలర్లకు ఎగబాకాయి. ఫలితంగా వాణిజ్య లోటు 15,499 కోట్ల డాలర్లుగా నమోదైంది. గతనెలలో బంగారం దిగుమతులు 960 కోట్ల డాలర్లకు పెరిగాయి.

31 నుంచి హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సు

హైదరాబాద్: ఈ నెల 31 నుంచి హైటెక్స్‌లో 'హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సు' జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 500 స్టార్టప్ కంపెనీలు తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తాయని 'టై' హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ రాజేశ్ పగడాల చెప్పారు. వీటికి తోడు ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ (పీఈ) సంస్థలు, పరిశ్రమల నుంచి 1,500 మంది వరకు ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సదస్సులో కనీసం 50 స్టార్టప్ కంపెనీలకు వ్యాపార అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరే అవకాశం ఉందని రాజేశ్ చెప్పారు.

'సంవత్ 2081'లో ఐపీఓల జోరు

● రూ.1.75 లక్షల కోట్ల సమీకరణ.. రికార్డు సృష్టించిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్

న్యూఢిల్లీ: ఈ దీపావళితో ముగిసే 'సంవత్ 2081' (నవంబరు, 2024-అక్టోబరు, 2025) ఐపీఓ మార్కెట్‌కు బాగానే కలిసొచ్చింది. ఈ కాలంలో 103 ప్రధాన కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల నిధులు సమీకరించాయి. సంవత్, 2080తో పోలిస్తే ఐపీఓకు వచ్చిన కంపెనీల సంఖ్య 229 తగ్గినా సమీకరించిన నిధులు మాత్రం రూ.1.08 లక్షల కోట్ల నుంచి రూ.1.75 లక్షల కోట్లకు పెరగడం విశేషం. ఇందులో 12 కంపెనీల ఐపీఓలు మదుపరులకు భారీ లాభాలు పంచి ఇచ్చాయి. ఈ సంవత్‌లో బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫాం ద్వారా 343 ఎస్ఎంఈలు రూ.10,399.71 కోట్లు సమీకరించాయి.

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ రికార్డు: ఇటీవల మార్కెట్‌కు వచ్చిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ మదుపరులకు మంచి లాభాలు పంచింది. ఐపీఓ కూడా సూపర్ డూపర్ హిట్టయింది. ఐపీఓ ద్వారా రూ.11,607 కోట్లు సమీకరించాలని భావించగా, మదుపరుల నుంచి రూ.4.5 లక్షల కోట్లకు బిడ్స్ వచ్చి భారత ఐపీఓ చరిత్రలో కొత్త రికార్డు నమోదు చేసింది.

మెరుపులు: సంవత్, 2081లో జనవరిలో రూ.90 అప్పర్ ప్రైస్‌బ్యాండ్‌తో జారీ చేసిన స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ కంపెనీ షేర్లు ప్రస్తుతం బీఎస్ఈలో రూ.395.75 వద్ద ట్రేడవుతున్నాయి. బుధవారం సైతం ఈ కంపెనీ షేర్లు 9.99 శాతం లాభాలతో ముగిశాయి. దీనికి తోడు జింకా లాజిస్టిక్స్ సొల్యూషన్స్ క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్, ఆదిత్య ఇన్ఫోటెక్, ఏథర్ ఎనర్జీ కంపెనీల ఐపీఓలూ మదుపరులకు 34% శాతం నుంచి 275% వరకు లాభాలు పంచాయి.

డీఐఐల అండ: ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎఫ్‌పీఐలు మన ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2.03 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇదే సమయంలో బ్యాంకులు, దేశీయ ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి దేశీయ సంస్థాగత మదుపరులు రూ.6 లక్షల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత ఏడాది మొత్తంతో పోలిస్తే ఇది రూ.74,000 కోట్లు ఎక్కువ. డీఐఐలు గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో షేర్లను కొనుగోలు చేయలేదు.

హెరిటేజ్ ఫుడ్స్ లాభం రూ.51 కోట్లు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హెరిటేజ్ ఫుడ్స్ వర్తమాన ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1112.50 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.50.99 కోట్ల కన్సాలిడేటెడ్ లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన ఆదాయం రూ.1019.52 కోట్లు కాగా లాభం రూ.48.62 కోట్లు. వార్షిక ప్రాతిపదికన లాభం 4.87% పెరిగినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే కాలంలో వ్యయాలు రూ.957.49 కోట్ల నుంచి రూ.1059.2 కోట్లకు పెరిగినట్టు పేర్కొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, అధిక సేకరణ వ్యయాలు వంటి సవాళ్ల నేపథ్యంలో సైతం తాము 9% ఆదాయ వృద్ధిని సాధించామని తెలియచేసింది. పాల సేకరణ 2.1% క్షీణించి రోజుకి సగటున 16.1 లక్షల లీటర్లకు తగ్గిందని, అయితే సేకరణ వ్యయాలు మాత్రం 6.3% పెరిగి లీటర్ రూ.42.8కి చేరాయని వివరించింది. పాల లభ్యత పెరగడంతో పాటు జీఎస్‌టీ ప్రభావం, పండుగ సీజన్ డిమాండు, సీజనల్ రికవరీతో ద్వితీయార్థం బలంగా ఉంటుందని భావిస్తున్నట్టు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి చెప్పారు.

పవర్‌మెక్ ప్రాజెక్ట్స్‌కు భెల్ ఆర్డర్

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): పవర్‌మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు (పీఎంపీఎల్) భెల్ నుంచి భారీ ఆర్డర్ లభించింది. తెలంగాణలోని పెద్దపల్లిలో ప్రస్తుతం నడుస్తున్న 2x600 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణగా చేపట్టిన 1x800 మెగావాట్ల ప్లాంట్‌లో బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ ప్యాకేజీ కింద స్టేజ్ 2 నిర్మాణ కాంట్రాక్టును పీఎంపీఎల్‌కు ఈపీఎస్ విధానంలో భెల్ ఇచ్చింది. కాంట్రాక్టు విలువ రూ.2,500 కోట్లు.

ఫారం గేటు అమ్మకం ధరలు (నెక్ 100 గుడ్లు)

16వ తేదీ			
హైదరాబాద్	520	విజయవాడ	550
వరంగల్	522	గోదావరి	540
చిత్తూరు	573	విశాఖపట్నం	535
		దజను గుడ్లు రూ. 72	

ఫామ్‌గేట్ ధర — వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్

హైదరాబాద్	105	విజయవాడ	119
వరంగల్	105	గుంటూరు	114
కరీంనగర్	105	ఒంగోలు	114
మహబూబ్‌నగర్	105	చిత్తూరు	102
కర్నూలు	105	నెల్లూరు	107
విశాఖపట్నం	127	అనంతపురం	107
గోదావరి	119		

బంగారం ధరలు (10 గ్రాములకు రూ.లలో)

	24 క్యారెట్లు	22 క్యారెట్లు	కేజీ వెండి
హైదరాబాద్	1,28,890 ▲	1,18,150 ▲	2,05,000 ▲
విజయవాడ	1,31,000 ▲	1,25,000 ▲	1,81,000 ▲
విశాఖపట్నం	1,30,490 ▲	1,18,150 ▲	2,07,000 ▲
రాజమండ్రి	1,28,440 ▲	1,18,650 ▲	1,93,000 ▼
ప్రొద్దుటూరు	1,31,800 ▲	1,20,260 ▼	1,85,000 ▲
ముంబై	1,26,710 ▲	1,16,070 ▲	1,74,000 ▼



అహ్మదాబాద్‌లో కామన్వెల్త్ క్రీడలు

2030 గేమ్స్ వేదికను ప్రతిపాదించిన ఎగ్జిక్యూటివ్ బోర్డు

వచ్చేనెల 26న అధికారిక ప్రకటన

న్యూఢిల్లీ: భారత్‌లో మరో అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా నిలవడం దాదాపు ఖరారైంది. 2030వ సంవత్సరంలో జరిగే ఈ క్రీడలకు అహ్మదాబాద్‌ను ఎంపిక చేయాలని కామన్వెల్త్ ఎగ్జిక్యూటివ్ (కార్యనిర్వహణ) బోర్డు ప్రతిపాదన చేసింది. వచ్చే నెల 26న స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ జనరల్ అసెంబ్లీలో దాదాపు పూర్తి సభ్యదేశాల అంగీకారంతో వేదిక ఖరారవుతుంది. ఇక ఈ క్రీడల ఆతిథ్యం కోసం నైజీరియాలోని అబూజా నగరం కూడా పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే నైజీరియా 2034లో ఈ క్రీడల నిర్వహణకు వ్యూహాలు రూపొందించేందుకు తాము సహకరిస్తామని బోర్డు ఈ సందర్భంగా తెలిపింది. దీంతో భారత్‌కు ఆతిథ్య హక్కులు అప్పగించడం లాంఛనమేనని భావించాలి. కాగా 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. 2036 ఒలింపిక్స్‌ను అహ్మదాబాద్ వేదికగా నిర్వహించేందుకు గతేడాది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి భారత్ తమ ఆసక్తి వ్యక్తీకరణ లేఖను అందించిన సంగతి తెలిసిందే. ఈ కామన్వెల్త్ క్రీడల కేటాయింపు జరిగితే అది ఒలింపిక్స్ ఆతిథ్య రేసులో భారత్‌కు ఎంతో ఉపయుక్తమవుతుంది. ఒలింపిక్స్, ఆసియా క్రీడల తర్వాత క్రీడారంగంలో మూడో అతిపెద్ద ఈవెంట్‌గా కామన్వెల్త్ క్రీడలు భాసిల్లుతున్నాయి. కామన్వెల్త్ క్రీడలు మొదటి సారిగా 1930లో కెనడా వేదికగా జరిగాయి. అహ్మదాబాద్ ఈవెంట్‌తో ఈ మెగా క్రీడలు వందేళ్లు పూర్తి చేసుకోనుండడం విశేషం.

భారత్ సత్తాకు నిదర్శనం

కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం దక్కడంపై భారత కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ సత్తా చాటుతుందనేందుకు ఇదే అతి పెద్ద నిదర్శనమని వ్యాఖ్యానించారు.

'అంతర్జాతీయ క్రీడా యవనికపై భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర ప్రయత్నానికి ఇది నిదర్శనం' అని అమిత్ షా అన్నారు.

'ప్రపంచ క్రీడల్లో భారత్ ఆధిపత్యాన్ని చాటుతుందనేందుకు ఈ క్రీడల ఆతిథ్యం దక్కడమే ఉదాహరణ' అని క్రీడామంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.

'వికసిత్ భారత్ 2047 దిశగా అద్భుత పురోగతి సాధిస్తున్నామని ఈ క్రీడల నిర్వహణ చాటిచెబుతుంది. అంతేకాదు.. ఈ క్రీడలు కామన్వెల్త్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలపరిచేందుకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి' అని ఉష వ్యాఖ్యానించింది.

ఆసీస్‌కు పయనం

రెండు బృందాలుగా వెళ్లిన టీమిండియా





న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొనేందుకు భారత జట్టు బుధవారం ఆ దేశానికి పయనమైంది. ఈ సిరీస్‌లో భాగంగా టీమిండియా, ఆసీస్ మూడు వన్డేలు, ఐదు టీ20లలో తలపడనున్నాయి. తొలుత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి వన్డే ఈనెల 19న పెర్త్‌లో జరగనుంది. తొలి విడతగా రోహిత్, విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, పేసర్లు అర్ష్‌దీప్, ప్రసిద్ధ్, జట్టు సహాయ సిబ్బంది కొందరు ఆస్ట్రేలియా పయనమయ్యారు. ఉదయాన్నే భారత జట్టు బయలు దేరినా..ఆ సమయానికే క్రికెట్ అభిమానులు విమానాశ్రయానికి తరలి వచ్చి వీడ్కోలు పలకడం విశేషం. ప్రధాన కోచ్ గంభీర్, ఇతర సహాయ సిబ్బంది సాయంత్రం బయలు దేరారు. ఇక..ఈ సిరీస్‌లో వన్డే మ్యాచ్‌లకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. కారణం..టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయిన దిగ్గజ బ్యాటర్లు రోహిత్, కోహ్లీలు ఆసీస్‌తో సిరీస్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్లకూ వీడ్కోలు పలకనున్నారని ఇటీవల వార్తలు రావడమే. రో-కో ద్వయం వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొంటారా అన్న ప్రశ్నకు..ఆ మెగా టోర్నీకి ఇంకా రెండున్నరేళ్ల సమయముందని వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నకు గంభీర్ బదులివ్వడం గమనార్హం. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ సత్తా మేరకు ఆడగలరన్న ఆశాభావాన్ని గంభీర్ వ్యక్తంజేశాడు.

హీరో..ఎలా ఉన్నావ్?



భారత జట్టు ఆస్ట్రేలియా పయనమైన సందర్భంగా న్యూఢిల్లీ విమానాశ్రయంలో సరదా సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వన్డే కొత్త కెప్టెన్ గిల్.. రోహిత్ ఒకరి నొకరు హగ్ చేసుకున్నారు. రోహిత్ భుజంపై గిల్ చేయి వేయగా 'కొత్త హీరో.. ఎలా ఉన్నావ్' అని రోహిత్ నవ్వుతూ స్పందించాడు. విరాట్ పెద్దగా నవ్వుతూ గిల్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వడంతోపాటు కొత్త సారథిని భుజం తట్టి ప్రోత్సహించాడు. ఈమేరకు బీసీసీఐ వీడియో విడుదలజేసింది.

స్పోర్ట్స్

వరుణుడి ఖాతాలో మరొకటి

● ఇంగ్లండ్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు

● మహిళల వన్డే వరల్డ్‌కప్

కొలంబో: మహిళల ప్రపంచ కప్‌లో మరో మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్ అర్ధంతరంగా రద్దయింది. దాంతో రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. వర్షంవల్ల మ్యాచ్‌ను 31 ఓవర్లకు కుదించగా..మొదట ఇంగ్లండ్ 133/9 స్కోరు చేసింది. ఛేదనలో పాకిస్థాన్ 6.4 ఓవర్లలో 34/0 స్కోరుతో ఉన్న దశలో మరోసారి భారీ వర్షం కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 25 ఓవర్లలో 79/7 స్కోరుతో ఉన్న దశలో వర్షం వల్ల ఆటకు మూడున్నర గంటలు అంతరాయమేర్పడింది. దాంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను 31 ఓవర్లకు కుదించారు. చివరి ఆరు ఓవర్లలో డీన్, ఆర్లాట్ 54 పరుగులు జోడించి జట్టుకు ఓ మోస్తరు స్కోరు అందించారు. కాగా..టోర్నీలో వర్షం వల్ల ఫలితం తేలని మూడో మ్యాచ్ ఇది. మంగళవారంనాడు శ్రీలంక-న్యూజిలాండ్ మ్యాచ్ కూడా రద్దయింది. అంతకు ముందు ఈనెల నాలుగున శ్రీలంక, ఆస్ట్రేలియా నడుమ ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షంతో రద్దు ఖాతాలో చేరింది.

నేటి మ్యాచ్ — మ.3 నుంచి స్టార్ నెట్‌వర్క్‌లో
ఆస్ట్రేలియా × బంగ్లాదేశ్

టైబ్రేకర్‌లో టైటాన్స్‌కు చెక్

న్యూఢిల్లీ: వరుస విజయాలతో ప్లేఆఫ్స్ దిశగా దూసుకెళ్తున్న తెలుగు టైటాన్స్‌కు షాక్ తగిలింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం హోరాహోరీగా సాగిన మ్యాచ్ టైబ్రేకర్‌లో టైటాన్స్ 5-7తో బెంగాల్ వారియర్స్ చేతిలో పరాజయం పాలైంది. నిర్ణీత సమయంలో ఇరుజట్లూ నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడడంతో స్కోరు 45-45 సమమైంది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 42-35తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది.

కుర్రాళ్ల జోరుకు కళ్లెం

● ఆసీస్ చేతిలో యువ భారత్ ఓటమి

● సుల్తాన్ జోహర్ కప్ జూనియర్ హాకీ

జోహర్ బహ్రు (మలేసియా): జూనియర్ సుల్తాన్ జోహర్ కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న యువ భారత హాకీ జట్టు జోరుకు బ్రేక్ పడింది. తాజా టోర్నీలో భారత్ తొలి ఓటమిని రుచి చూసింది. బుధవారం ఇక్కడ జరిగిన పోరులో ఆస్ట్రేలియా 4-2తో భారత్‌ను ఓడించింది. మొత్తం నాలుగు మ్యాచ్‌లకుగాను రెండు విజయాలు, ఓ ఓటమి, ఓ డ్రాతో కలిపి ఏడు పాయింట్లతో భారత్ రెండోస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 10 పాయింట్లతో టాప్‌లో ఉంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం ఆతిథ్య మలేసియాతో ఆడనుంది.

ప్రీక్వార్టర్స్‌లో తన్వీ, ఉన్నతి



గువాహటి: భారత షట్లర్లు తన్వీ శర్మ, ఉన్నతి హుడా, రక్షిత ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ రౌండ్-16లో అడుగు పెట్టారు. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్‌లో టాప్ సీడ్ తన్వీ 15-12, 15-7తో ఓయీ వినార్తో (ఇండోనేసియా)పై, ఉన్నతి 15-8, 15-5తో అలైస్ వాంగ్ (అమెరికా)పై, రక్షిత 11-15, 15-5, 15-8తో అలియా (సింగపూర్)పై నెగ్గారు. బాలుర సింగిల్స్‌లో జ్ఞాన దత్తా 11-15, 15-6, 15-11తో సూర్యాక్ష్ రావత్‌ని ఓడించాడు. డబుల్స్‌లో భార్గవ రామ్/విశ్వతేజ్ జంట ప్రీక్వార్టర్స్‌కు చేరింది.

సాత్విక్ జోడీ బోణీ: డెన్మార్క్ ఓపెన్‌లో లక్ష్య సేన్, సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. సింగిల్స్‌లో లక్ష్య 10-21, 21-8, 21-18తో నాట్ గుయెన్ (ఐర్లాండ్)పై, డబుల్స్‌లో సాత్విక్ ద్వయం 17-21, 21-11, 21-17తో స్కాట్లాండ్ జోడీ క్రిస్టోఫర్/మాథ్యూపై నెగ్గారు.

సఫారీల జైత్రయాత్రకు బ్రేక్

లాహోర్: దక్షిణాఫ్రికా 10 టెస్టుల విజయ పరంపరకు పాకిస్థాన్ బ్రేక్ వేసింది. బుధవారం ఇక్కడ ముగిసిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్ 93 పరుగులతో సఫారీలను ఓడించింది. 277 పరుగుల లక్ష్యంతో ఓవర్ నైట్ 51/2 స్కోరుతో బుధవారం, నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పర్యాటక జట్టు 183 పరుగులకు కుప్పకూలింది. బ్రేవిస్ (54), రికెల్టన్ (45) రాణించారు. స్పిన్నర్ నోమన్ అలీ, పేసర్ షహీన్ షా నాలుగేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 378, దక్షిణాఫ్రికా 269 పరుగులు చేశాయి. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకు ఆలౌటైంది.

నేటి నుంచి హనుమకొండలో జాతీయ అథ్లెటిక్స్

వరంగల్ స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): జాతీయ అండర్-23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు హనుమకొండ ఆతిథ్యమిస్తోంది. గురువారం నుంచి మూడ్రోజుల పాటు జరిగే ఈ పోటీలను స్థానిక జవహర్‌లాల్ స్టేడియం, నిట్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 900 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 100, 200, 400, 800, 1500, 5, 10 వేల మీటర్ల పరుగుతో పాటు 20 కి.మీ. రేస్ వాక్, 110, 400 మీ., హర్డిల్స్, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, హెప్టాథ్లాన్, డెకాథ్లాన్, డిస్కస్‌త్రో ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి.

భరత్ భారీ శతకం

● ఆంధ్ర 289/3

● ఉత్తరప్రదేశ్‌తో రంజీ



కాన్పూర్: ఓపెనర్ శ్రీకర్ భరత్ (142) సెంచరీతో చెలరేగడంతో.. తాజా రంజీ సీజన్‌ను ఆంధ్ర జట్టు మెరుగ్గా ఆరంభించింది. గ్రూప్-ఎలో బుధవారం ఉత్తరప్రదేశ్‌తో మొదలైన మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 289/3 స్కోరు చేసింది. మొదటి రోజు ఆటచివరకు రషీద్ (94 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అభిషేక్ (36) ఫర్వాలేదనిపించాడు. ఆకిబ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఢిల్లీ 256/3.. హైదరాబాద్‌తో రంజీ

హైదరాబాద్: ఆయుష్ డిసౌజా, సనత్ అజేయ అర్ధ శతకాలతో ఆదుకోవడంతో.. హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లో ఢిల్లీ భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 256/3 స్కోరు చేసింది. ఆయుష్ (97), సనత్ (91) క్రీజులో ఉన్నారు. చామా మిళింద్ రెండు వికెట్లు పడగొట్టాడు.

‘సముద్ర శక్తి-2025’ ప్రారంభం

విశాఖలో భారత్, ఇండోనేషియా నావికాదళ సంయుక్త విన్యాసాలు

విశాఖపట్నం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): భారత్, ఇండోనేషియా నౌకాదళాల సంయుక్త విన్యాసాలు ‘సముద్ర శక్తి-2025’ పేరుతో బుధవారం విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాల్లో భారత తూర్పు నౌకాదళానికి చెందిన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ కార్వెట్ ఐఎన్ఎస్ కవరత్తి, హెలికాప్టర్‌తో కూడిన ఇండోనేషియా నౌక కేఆర్ఐ జాన్ పాల్గొంటున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిర శాంతిభద్రతల కోసం రెండు దేశాలు పరస్పర అవగాహనతో పనిచేయడానికి, సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోడానికి ఈ విన్యాసాలు ఉపయోగపడతాయని నేవీ వర్గాలు తెలిపాయి. గతంలో నాలుగుసార్లు ఈ విన్యాసాలు జరగ్గా ఇది ఐదవది. మొదటి దశలో హార్బర్ విన్యాసాలు, క్రాస్ డెక్ సందర్శనలు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు, రెండో దశలో సముద్ర విన్యాసాలు ఉంటాయని నేవీ వర్గాలు తెలిపాయి.



‘సముద్ర శక్తి-2025’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న భారత్, ఇండోనేషియా నౌకాదళాల అధికారులు

విమానంలో వచ్చి రైళ్లలో చైన్ స్నాచింగ్

- నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- సూత్రధారి అసోంకు చెందిన సంజోయ్‌రాయ్
- పోలీసు కస్టడీలో నిందితులు


పట్టుబడిన నిందితులతో గుంటూరు రైల్వే పోలీసులు

గుంటూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): అసోం నుంచి దర్జాగా విమానాల్లో వస్తారు. రైళ్లలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడతారు. తిరిగి దర్జాగా విమానాల్లో అసోం వెళ్లిపోతారు. ఇలా పలు రైళ్లలో వరుస చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్న.. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను బుధవారం గుంటూరు రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గతనెలలో కృష్ణా కెనాల్ వద్ద వరుసగా జరిగిన నేరాలకు సంబంధించి ముఠాలోని ప్రధాన నిందితుడు సంజోయ్‌రాయ్‌తోపాటు హరియాణాలోని హిసార్ పరిధిలోని సత్రోద్ కలాన్‌కు చెందిన సతేందర్‌కుమార్, రాజస్థాన్‌లోని భరత్‌పూర్ పరిధిలోని బిలోతి కా నార్లా గ్రామానికి చెందిన సతీష్‌గుజ్జర్, సవాయి మాథోపూర్ జిల్లా గంగాపూర్ నగర్‌కు చెందిన రవికుమార్‌ను అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, తిరిగి కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు పరిధిలో ఈ ముఠాపై 15 కేసులు ఉన్నాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, ఖమ్మం, సికింద్రాబాద్, చెన్నై తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున కేసులు ఉన్నట్లు గుంటూరు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు, సీఐ అంజిబాబు తెలిపారు. కాగా, గుంటూరు రైల్వే పోలీసులిచ్చిన సమాచారంతో చెన్నైలో మరో నిందితుడిని అరెస్టు చేశారు.

ఆధారాలు దొరక్కుండా..

సంజోయ్‌రాయ్ నేతృత్వంలో మొత్తం 15మంది సభ్యులు గల ఈ అంతరాష్ట్ర ముఠా 2015 నుంచీ రైళ్లలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతోంది. గతంలో ఒకసారి తమిళనాడులోని జోలార్‌పేట్ రైల్వే పోలీసులు 20 కేసుల్లో నిందితులుగా ఉన్న ఈ ముఠాను అరెస్ట్ చేసినా, బయటికి వచ్చేశారు. వీరిపై ఏపీ, తెలంగాణ, ఒడిశా, అసోం, రాజస్థాన్, బిహార్, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో స్నాచింగ్, దోపిడీ కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. కృష్ణా కెనాల్ వద్ద రైలులో నేరానికి పాల్పడిన సంజోయ్‌రాయ్ ఎలాంటి ఆధారాలూ దొరకనివ్వకుండా అక్కడ మరో రైలు ఎక్కి గుంటూరు చేరుకున్నాడు. గుంటూరు స్టేషన్‌లో దిగకుండా మూడు వంతెనల సమీపంలో రైలు దిగి అక్కడ నుంచి బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని విమానంలో గౌహతి వెళ్లిపోయాడు. సాంకేతిక ఆధారాలతో సంజోయ్‌రాయ్ ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. సంజయ్‌రాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడేందుకు ప్రశాంతి, నర్సాపూర్ తదితర రైళ్ల ఎంచుకున్నారు. వ్యాపారుల్లా, ధనవంతుల్లా బిల్డప్ ఇస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా రైళ్లల్లో కిటికీల పక్కన ఉన్న ప్రయాణికులను, రాత్రి వేళ నిద్రపోయే ప్రయాణికులను గమనించి చైన్‌స్నాచింగ్‌కు పాల్పడతారు. ప్రయాణికులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మిగిలిన వారంతా ఎదురుదాడికి దిగి కదుతున్న రైలు నుంచి దూకి పారిపోతారు. తిరిగి దర్జాగా విమానంలో అసోం వెళ్లిపోతారు.

తెలంగాణ అభ్యంతరాలకు ఏం చెబుతారు ?

బనకచర్లపై రాష్ట్రానికి జల సంఘం లేఖ

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలపై జవాబివ్వాలని కేంద్ర జలసంఘం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఆమోదించవద్దని, భూసేకరణ చేపట్టకుండా ఆదేశాలివ్వాలని సోమవారం తెలంగాణ నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ జలసంఘానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై జల సంఘం మంగళవారం ఏపీ ఈఎన్‌సీని వివరణ కోరింది. మరోవైపు.. కేంద్రం సూచనల మేరకు రాష్ట్రప్రభుత్వం గోదావరి వరద జలాలను లెక్కిస్తోంది. ఈ వివరాలు క్రోడీకరించి సమగ్ర నివేదిక తయారు చేసేందుకు ఆసక్తి కలిగిన సంస్థను ఎంపిక చేయడానికి ఇటీవల టెండర్లు పిలిచింది. దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తూ జల సంఘానికి లేఖరాసింది.

అక్రమ జంతు వధశాలలపై చర్యలు

- మాంస అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ నాయుడు

రాష్ట్రంలో అక్రమ జంతు వధశాలలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మాంస అభివృద్ధి సంస్థ చైర్మన్ చంద్రదండు ప్రకాశ్‌నాయుడు అధికారులను ఆదేశించారు. గోవులను అక్రమంగా తరలించడాన్ని, వధించడాన్ని నివారించాలని స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్‌లో మాంస అభివృద్ధి సంస్థ బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ... ‘మాంసం, చికెన్ దుకాణాలను తరచూ తనిఖీ చేయాలి. పరిశుభ్రత, నాణ్యతపై దృష్టి సారించాలి. ప్రజలకు నాణ్యమైన మాంసాన్ని అందేలా చూడాలి’ అని అధికారులను ఆదేశించారు.

2027లో మానవ సహిత గగన్‌యాన్

- ముందుగా డిసెంబరులో ‘వ్యోమమిత్ర’ ప్రయోగం
- 80 వేల కిలోల పేలోడ్లను మోసుకెళ్లే రాకెట్లపై దృష్టి: ఇస్రో చైర్మన్

రాంచీ, అక్టోబరు 15: మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్టు గగన్‌యాన్. ఈ మిషన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలనేది లక్ష్యం. అయితే దానికంటే ముందు మూడు సన్నాహక ప్రయోగాలు నిర్వహించి.. చివరిగా 2027లో మానవ సహిత గగన్‌యాన్ ప్రయోగం చేపడతామని ఇస్రో చైర్మన్ వినారాయణన్ స్పష్టం చేశారు. రాంచీలోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీఐటీ) స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు బుధవారం ఇక్కడకు వచ్చిన ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మార్గదర్శాల మేరకు 2040 నాటికి భారతీయులను చంద్రునిపై దించి.. తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకురావాలని, 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని(బీఏఎస్) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అంతరిక్షంలోకి 80వేల కిలోల బరువుండే పేలోడ్లను మోసుకెళ్లగలిగే రాకెట్ల తయారీపై దృష్టి పెట్టామని చెప్పారు. శుక్ర గ్రహంపై అధ్యయనం కోసం వీనస్ ఆర్బిటర్ మిషన్(వీవోఎం)కు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. 2035నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో 2027 కల్లా తొలి మాడ్యూల్‌ను సిద్ధం చేస్తామని వెల్లడించారు. గగన్‌యాన్ మిషన్‌లో మానవ సహిత రాకెట్ ప్రయోగం చేపట్టే ముందు.. సిబ్బంది లేకుండా మూడు ప్రయోగాలు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరులో వ్యోమమిత్రతో తొలి ప్రయోగం ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది మరో రెండు సన్నాహక ప్రయోగాలు చేపట్టి.. 2027లో మానవ సహిత గగన్‌యాన్ ప్రయోగం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇస్రో భవిష్యత్ మిషన్లలో చంద్రయాన్-4, 5తోపాటు మార్స్ మిషన్, ఖగోళ అబ్జర్వేటరీ మిషన్ (ఏఎక్స్‌వోఎం) ఉన్నాయని పేర్కొన్నారు.

‘అద్దేపల్లి’ అతి తెలివి!

- లొంగిపోవడానికి ముందు పక్కా స్కెచ్
- ఫోన్‌ను ఆఫ్రికాలో వదిలేసిన జనార్దన్
- డేటా లేని ఫోన్‌తో విజయవాడకు రాక
- ఆ ఫోన్‌ను మరొకరికి ఇచ్చేసిన వైనం
- గుట్టు తేల్చడంపై ఎక్సైజ్ తర్జనభర్జన



విజయవాడలోని విద్యాధరపురం చెరువుసెంటర్‌లో ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేసిన శ్రీనివాస వైన్స్

విజయవాడ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీలో కీలక సూత్రధారిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావు అతి తెలివి ప్రదర్శించారా?. ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడడం కంటే లొంగిపోవడమే మేలని భావించారా?. లొంగిపోయిన తర్వాత జరిగే విచారణలో ఎలాంటి ఆధారాలు ఎక్సైజ్ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడ్డారా?. అంటే ఎక్సైజ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసి అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. వైద్యం నిమిత్తం ఆఫ్రికా దేశానికి వెళ్లినట్టు వీడియోలో పేర్కొని రాష్ట్రానికి వచ్చిన వెంటనే అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు. ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగినట్టుగా ఎక్సైజ్ వర్గాలు అనుమానిస్తున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో దిగిన వెంటనే ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకుంటారు కాబట్టి ఎలాంటి ఆధారాలు లేకుండా చేసుకున్నారు. తాను ఉపయోగించే ఖరీదైన ఫోన్‌ను మాయం చేశారు. ఈ అంశమే ఇప్పుడు ఎక్సైజ్ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అద్దేపల్లి సుమారు రూ.లక్ష విలువ చేసే ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇక్కడి నుంచి ఆఫ్రికాకి వెళ్లినప్పుడు దాన్ని వెంట తీసుకువెళ్లారు. నకిలీ మద్యం కేసు వెలుగులోకి వచ్చాక ఫోన్‌ను ఆఫ్రికాలో ఉన్న స్నేహితుల వద్ద వదిలేశారు. అక్కడ ఒక డమ్మీ ఫోన్‌ను తీసుకుని దాని ద్వారా సంప్రదింపులు చేసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడకు చేరుకోగానే ఆ డమ్మీ ఫోన్‌ను మరో స్నేహితుడికి అప్పగించారు. విమానాశ్రయంలో జనార్దన్‌రావును అదుపులోకి తీసుకున్న తర్వాత ఎక్సైజ్ పోలీసులు విజయవాడలోని రహస్య ప్రదేశంలో విచారించారు. ఆ సమయంలో ఫోన్‌ను సీజ్ చేయాలని వారు భావించారు. ఫోన్ గురించి ప్రశ్నించినప్పుడు ఆఫ్రికాలో దొంగలు తీసుకుపోయారని కథలు వినిపించారు. అసలు మొత్తం డేటా ఈ ఫోన్లోనే ఉందని ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. విమానాశ్రయం నుంచి బయటికి వచ్చే సమయంలో జేబులో ఉన్న ఫోన్ గురించి ప్రశ్నిస్తే హడావుడిలో ఎవరో స్నేహితుడు తీసుకున్నాడని సమాధానం ఇచ్చారు. జనార్దన్‌రావు కంటే ముందు ఆయన సోదరుడు జగన్మోహన్‌రావును ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి ఫోన్ సీజ్ చేశారు. దానిలో నకిలీ మద్యం తయారీకి సంబంధించి కొంత డేటాను రాబట్టారు. జనార్దన్‌రావు ఫోన్లో అంతకంటే ఎక్కువ డేటా ఉంటుందని అధికారులు భావించారు. మోసపూరిత వ్యవహారాలను చక్కబెట్టడంలో మంచి నైపుణ్యం ఉన్న జనార్దన్‌రావు ఎక్సైజ్ పోలీసులు వేసే అడుగులను ముందుగానే గ్రహించారు. ఫోన్ సీజ్ చేస్తే గుట్టు మొత్తం వారి చేతుల్లోకి వెళ్తుందని భావించి.. దానిని ఆఫ్రికాలో తన వారికి అప్పగించినట్టు తెలుస్తోంది. మరోవైపు జగన్మోహన్‌రావు ఫోన్‌ను ఎక్సైజ్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు.

శ్రీనివాస వైన్స్ సీజ్

అద్దేపల్లికి భాగస్వామ్యం

విజయవాడలోని విద్యాధరపురం చెరు వు సెంటర్‌లో ఉన్న శ్రీనివాస వైన్స్‌ను భవానీపురం ఎక్సైజ్ స్టేషన్ అధికారులు సీజ్ చేశారు. నకిలీ మద్యం సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావుకు శ్రీనివాస వైన్స్‌లో భాగస్వామ్యం ఉంది. దీంతో నకిలీ మద్యం అమ్మకాలను ఈ వైన్స్ నుంచే పెద్ద ఎత్తున చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. శ్రీనివాస వైన్స్‌లో నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టాలని, వైన్స్ ను తక్షణమే మూసివేయాలని ఇటీవల సీపీఎం నాయకులు, పలువురు స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో ఈ షాపును మూడు రోజుల కిందటే సీజ్ చేశారు.

అగ్ని-6 పరీక్షకు భారత్ సిద్ధం..!?

- బంగాళాఖాతంలో 72 గంటల నోటమ్ జారీ

న్యూఢిల్లీ, అక్టోబరు 15: డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-6ను పరీక్షించేందుకు భారత్ సిద్ధమైందా..? బంగాళాఖాతంలో 3,550 కిలోమీటర్ల మేర నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తూ నోటమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్) జారీ చేయడంతో.. అగ్ని-6 పరీక్షకు రెడీ అయినట్టే అనిపిస్తోంది..! నోటమ్ జారీచేసిన ఈ ప్రాంతంలోకి 15 నుంచి 17 వరకు... అంటే 72 గంటలపాటు విమానాలు గానీ, నౌకలు గానీ ప్రవేశించకుండా నిషేధం అమలులో ఉంటుంది. 3,550 కిలోమీటర్ల మేర నోటమ్‌ను జారీ చేయడంతో.. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీబీఎం) అగ్ని-6 పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. భారత్ వద్ద ఉన్న అగ్ని-5.. క్షిపణికి 5వేల కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. వాస్తవానికి ఇటీవల ప్రభుత్వం జారీచేసిన నోటమ్ జోన్‌ను మూడుసార్లు సవరించారు. ఈ నెల 6న నోటమ్‌లో నో ఫ్లై జోన్ పరిధిని 1,480 కి.మీ.గా ప్రకటించగా.. ఆ మరుసటి రోజే దాన్ని 2,520 కి.మీ.కి పెంచారు. తాజాగా దాన్ని ఏకంగా 3,550 కి.మీ.కి పెంచారు. దీంతో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానికి సిద్ధమై ఉండొచ్చని భావిస్తున్నారు. అగ్ని-6 క్షిపణి పరిధి 8 వేల నుంచి 12 వేల కి.మీ. వరకూ ఉండొచ్చని అంచనా.

అగ్ని-6 కోసమేనా...? భారత ప్రభుత్వం నోటమ్ అయితే జారీ చేసింది కానీ.. దీనికి కారణం ఏమిటో మాత్రం వెల్లడించలేదు. దీంతో రక్షణ రంగ నిపుణులు ఇది డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి అగ్ని సిరీస్ అయి ఉండొచ్చని భావిస్తున్నారు. నోటమ్ జారీచేసిన ప్రాంతాన్ని బట్టి అగ్ని-6 క్షిపణిని ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి పరీక్షించవచ్చని భావిస్తున్నారు.

ఏపీ ఉమ్మడిగా ఉంటేనే బాగుండేది..

- కలిసున్నప్పుడు దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్
- విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల స్థానమేంటో చూడండి
- పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలి
- ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి



రాజమహేంద్రవరం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉంటేనే బాగుండేదని.. తాను ఇప్పటికీ అదే కోరుకుంటున్నానని ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఎన్ కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉండేదని, కానీ.. విభజన తర్వాత ఈ రెండు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడాలని వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కలసి ఉంటే కలదు సుఖం. అందుకే తెలుగు రాష్ట్రాలు ఉమ్మడిగానే ఉండాలని కోరుకున్నాను. అలా ఉంటేనే బాగుండేది. ఇప్పటికీ నేను అదే మాటపై ఉన్నాను’ అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం తన హయాంలోనే టెండర్లు పిలిచానని గుర్తుచేశారు. కృష్ణా జలాలపై 1976 బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీల నీటిని ఉమ్మడి ఏపీ వాడుకోవచ్చని చెప్పారు. కానీ, ట్రిబ్యునల్ ఆర్డర్‌ను పునఃపరిశీలన చేయాలని తెలంగాణ అడుగుతోందని, దీనిపై మన ప్రభుత్వం కూడా స్పందించాలని అన్నారు.

ప్రభుత్వ భూకేటాయింపు విధానాన్ని సవాల్ చేస్తాం

- ‘సత్త్వ’ పిల్ సవరణకు అనుమతి కోరిన పిటిషనర్

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): విశాఖలో సత్త్వ డెవలపర్స్‌కు భూకేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. భూకేటాయింపు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీని సవాల్ చేస్తూ పిల్‌ను సవరించేందుకు అనుమతించాలని కోరారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం అందుకు అంగీకరించి.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. విశాఖపట్నం పరిధిలోని మధురవాడ ఐటీ హిల్ నంబర్ 4 వద్ద 30 ఎకరాలను సత్త్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయిస్తూ.. రాష్ట్ర ఐటీ-ఎలక్ట్రానిక్స్-కమ్యూనికేషన్ల శాఖ ఈ ఏడాది ఆగస్టు 1న జారీ చేసిన జీవో 27ని సవాల్ చేస్తూ విశాఖకు చెందిన మేడపాటి వెంకటరెడ్డి పిల్ దాఖలు చేశారు.వివిధ సంస్థలకు చేసే భూకేటాయింపుకు టెండర్/ఆక్షన్ విధానాన్ని అనుసరించేలా ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలని.. 2023లో ఏపీఐఐసీ తీసుకొచ్చిన నిబంధనలను అనుసరించి లీజు విధానంలో ఏపీఐఐసీ, ఎస్ఐపీబీ ద్వారా భూకేటాయింపులు జరిపేలా ఆదేశాలివ్వాలని కోరారు. సంబంధిత జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ)ఎస్.ప్రణతి వాదనలు వినిపిస్తూ... వివిధ కంపెనీలు/సంస్థలకు భూకేటాయింపులను సవాల్ చేస్తూ ఇప్పటికే ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం స్పందిస్తూ... భూకేటాయింపుల కారణంగా పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి కదా అని ప్రశ్నించింది. పొన్నవోలు బదులిస్తూ.. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, భూకేటాయింపులు జరుగుతున్న విధానాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూకేటాయింపు పాలసీని సవాల్ చేస్తామని.. పిటిషన్‌లో సవరణకు అనుమతించాలని కోరారు.

బీచ్‌శాండ్ మైనింగ్‌పై వివరాలు సమర్పించండి

- రాష్ట్ర ప్రభుత్వం, ఖనిజాభివృద్ధి సంస్థకు హైకోర్టు ఆదేశం

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం, శ్రీకాకుళం జిల్లా గార పరిధిలో ఇంటిగ్రేటెడ్ బీచ్‌శాండ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రైవేటు సంస్థ అల్లూవియల్ మినరల్స్‌కు అప్పగించడం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమని పేర్కొంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థను హైకోర్టు ఆదేశించింది. మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో ప్రైవేటు సంస్థకు ఎంత శాతం చెల్లిస్తున్నారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. విచారణను వాయిదా వేశారు. పల్నాడు జిల్లా, పిడుగురాళ్లకు చెందిన పొన్నెకంటి మల్లికార్జునరావు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. ఇది బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘బీచ్‌శాండ్ మైనింగ్‌ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆధీనంలోనే మైనింగ్ కార్యకలాపాలు జరగాలి. ఈ ప్రాజెక్ట్ కోసం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ 2023 డిసెంబరు 14న జారీ చేసిన టెండర్‌లో బిడ్డింగ్‌లో విజయం సాధించిన కంపెనీకి మినరల్ షేర్‌లో 92శాతం, ఖనిజాభివృద్ధి సంస్థ 8శాతం పొందొచ్చని పేర్కొంది. ఈ నిర్ణయం ప్రైవేటు సంస్థకు లబ్ధి చేకూర్చి, రాష్ట్ర రెవెన్యూకు నష్టం చేస్తుంది’ అని వివరించారు.ఏపీఎండీసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘బీచ్‌శాండ్ మైనింగ్‌ను పూర్తిగా ప్రైవేట్ సంస్థకు అప్పగించామన్న పిటిషనర్ వాదనలో వాస్తవం లేదు. ప్రాజెక్ట్ ప్లానింగ్ విషయంలో ప్రైవేటు సంస్థ ఏపీఎండీసీకి సహాయకారిగా మాత్రమే వ్యవహరిస్తుంది. ఏపీఎండీసీ పర్యవేక్షణలోనే బీచ్‌శాండ్ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతాయి’ అని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు.

చెవిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను విచారించండి

- ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో మరో నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకునేదాకా బెయిల్ పిటిషన్లపై విచారణ జరుపవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. హైకోర్టు నిర్ణయాన్ని చెవిరెడ్డి ఈ నెల 10న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. వాదనల అనంతరం.. హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేసింది. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారించి.. కేసు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మరో నిందితుడి బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మెరిట్‌పై కొనసాగించవచ్చని తెలిపింది. ఆ విచారణలోని అంశాలు, పరిశీలనలు చెవిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి ప్రభావం చూపవంటూ విచారణను ముగించింది.

ఏసీబీకి చిక్కిన అమలాపురం తహసీల్దార్

- సర్వే, ఆన్‌లైన్‌కు రూ.50 వేలు డిమాండ్

అమలాపురం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం తహశీల్దార్‌తోపాటు మరో ఉద్యోగి బుధవారం లంచం తీసుకుంటూ కార్యాలయంలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్‌కుమార్ వెల్లడించిన వివరాల మేరకు.. అమలాపురం పట్టణంలోని నల్లవంతెన సమీపంలో క్రైస్తవ శ్మశానవాటిక వైపు గంధం వెంకట సత్యనారాయణ అనే వ్యక్తికి కొంత భూమి ఉంది. ఆ భూమి సర్వే కోసం కొంతకాలంగా అతని కుమారుడు దుర్గా కొండలరావు అమలాపురం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఆ భూమిని సర్వే చేసి ఆన్‌లైన్ చేయడానికి తహశీల్దార్ పలివెల అశోక్ ప్రసాద్ రూ.లక్ష లంచం డిమాండ్ చేయగా, ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ రాము ద్వారా రూ.50 వేలకు సెటిల్ చేసుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టంలేక దుర్గా కొండలరావు రాజమహేంద్రవరంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం అశోక్ ప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఆయన్ను, రామును అదుపులోకి తీసుకుని వారినుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో సోదాలు చేయగా కార్యాలయంలో రూ.5,88,500 అదనంగా నగదు లభ్యమైందని డీఎస్పీ తెలిపారు.

జగన్ ఆనందం కోసమే కుట్రపూరిత ఆరోపణలు

- గూగుల్‌ను తెచ్చింది జగనే అని చెప్పుకోవడం సిగ్గుచేటు: మంత్రి కొలుసు

నూజివీడు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ‘జగన్ కళ్లల్లో కనిపించే క్రూరమైన ఆనందం కోసం వైసీపీ నాయకులు కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారు. దీనికి మాజీ మంత్రి జోగి రమేశ్, నకిలీ మద్యం కేసు సూత్రధారి జనార్దనరావు ఉదంతం ఒక మచ్చుతునక’ అని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. బుధవారం ఏలూరు జిల్లా నూజివీడు క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘వైసీపీలో పైనుంచి కింది వరకూ క్రిమినల్ మైండ్‌తోనే వ్యవహరిస్తారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి తట్టుకోలేక ప్రభుత్వంపై బురద చల్లడానికి జగన్ అండ్ కో కల్తీ మద్యం వంటి వికృత క్రీడకు తెరలేపారు. విశాఖకు గూగుల్ సంస్థను తేవడంలో మంత్రి లోకేశ్, సీఎం చంద్రబాబు చేసిన కృషిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ఆ సంస్థను జగనే తీసుకువచ్చారని చెప్పుకోవడం సిగ్గుచేటు. వైసీపీ పాలనలో వైజాగ్, రాష్ట్రం నుంచి ఎన్ని సంస్థలను తరిమేశారో ప్రజలు ఇంకా మరిచిపోలేదు. వైసీపీ దుష్ట పన్నాగాలను కూటమి ప్రభుత్వం ఎదుర్కొని తగిన బుద్ధి చెబుతుంది’ అని మంత్రి కొలుసు పేర్కొన్నారు.

జీఎస్‌టీ 2.0 ఉత్సవ్.. ఈ దశాబ్దపు జోక్

- ఈసారైనా ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలి: షర్మిల

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ‘మోదీ జీఎస్‌టీ 2.0 ఉత్సవ్ ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్. గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్‌టీ) పేరుతో 2017-25 మధ్య ఎనిమిదేళ్లలో దోపిడీ చేసింది రూ.55,44,897 కోట్లు. జీఎస్‌టీ సంస్కరణల పేరుతో ఇప్పుడు తగ్గించింది రూ.2.5 లక్షల కోట్లు’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రధాని మోదీ శ్రీశైలానికి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఆమె బుధవారం ఎక్స్‌లో స్పందించారు. ‘ఇన్నాళ్లు ఎడాపెడ పన్నుల మోత మోగించి, సామాన్యుల నడ్డి విరిచిన మోదీ... గోరంత తగ్గించి, కొండంత చెప్పుకుంటున్నారు. జీఎస్‌టీ తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందనేది పచ్చి అబద్ధం. ఉత్సవాల పేరిట సభలు నిర్వహించడం హాస్యాస్పదం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ 2014లో ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ప్రత్యేక హోదాపై ఈసారైనా మోదీ ప్రకటన చేయాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.

మీ అన్న చేసింది రాష్ట్ర విధ్వంసం...

- మోదీ చేస్తోంది దేశ వికాసం.. షర్మిలపై బీజేపీ ఆగ్రహం


అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ‘మీ అన్న ధ్వంసం చేసిన రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులిచ్చారు. మీ అన్న పాలనలో గోదావరిలో కొట్టుకుపోయిన పోలవరం నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు సామాన్యులపై జీఎస్‌టీ భారాన్ని తగ్గించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ప్రజలు ఘన స్వాగతం పలుకుతుంటే మీ బాధ ఏంటి?’ అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను బీజేపీ నిలదీసింది. ప్రధాని మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై పలువురు రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడ్డారు. ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ... “నరేంద్ర మోదీ భారత దేశాన్ని ప్రపంచంలోనే బలమైన నాలుగో ఆర్థిక శక్తిగా నిలిపారు. ఆయన పాలనలోని జీఎస్టీ సంస్కరణలను పీసీసీ అధ్యక్షురాలు ‘దోపిడీ’ అని మాట్లాడుతున్నారు. తన తండ్రి హయాంలో తన అన్న దోచుకున్న సొమ్ములో వాటా కోసం పడుతోన్న ఆరాటం వెనకున్న వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. దళిత కాలనీల్లో హిందూ భక్తుల విరాళాలతో ఆలయాలు నిర్మిస్తే ఏడుస్తావు. మీ అన్న ధ్వంసం చేసిన రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం నిధులిస్తుంటే ఏడుస్తావు. మీ అన్న దోచుకున్న ఆస్తుల్లో మీకు వాటా ఇవ్వలేదన్న అక్కసుతో రాష్ట్రం బాగుపడొద్దు.. దళిత వాడల్లో హిందూ ఆలయాలు నిర్మించొద్దు.. అంటే భారత దేశ ప్రగతి, సనాతన ధర్మ వ్యాప్తి ఆగవు” అని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకొంటున్న ప్రధాని మోదీని ఏపీ ప్రజలు ఘనంగా స్వాగతిస్తే షర్మిలకు వచ్చిన ఇబ్బందేంటని రాష్ట్ర మైనార్టీ నాయకుడు షేక్ బాజీ ప్రశ్నించారు. దేశ ప్రజలపై 17 రకాల గజిబిజి పన్నులతో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ పాలన నుంచి దేశాన్ని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దిన మోదీపై షర్మిల చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ వ్యాఖ్యానించారు.






పరమపావన గంగ.. పాతాళగంగ


అక్కమహాదేవి గుహలు


ఇష్ట కామేశ్వరీ దేవి కొలువైనది ఇక్కడే

శ్రీశైలం వెళ్లారా.. ఇవన్నీ చూశారా?

దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో శ్రీశైలం క్షేత్రానిది ప్రత్యేక స్థానం! ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు శక్తి పీఠంగా విరాజిల్లుతున్న ఏకైక క్షేత్రం ఇదే కావడం విశేషం. ఇక్కడ వెలసిన మల్లన్న స్వామి, భ్రమరాంబికా దేవి అమ్మవారిని దర్శించడాన్ని పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. వేలసంఖ్యలో ప్రతిరోజూ తరలివస్తుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (16)న శ్రీశైలం క్షేత్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఈ క్షేత్రం వైపు చూస్తోంది. శ్రీశైలం అంటే కేవలం మల్లన్న స్వామి, భ్రమరాంబికాదేవి ఆలయాలు, శ్రీశైలం ప్రాజెక్టు, అడవులు, కృష్ణానది మాత్రమేనని అందరికీ తెలుసు. కానీ ఈ ప్రాంతంలో ఎన్నో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ప్రాంతాలు, ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగిన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో క్లుప్తంగా..

శక్తి పీఠాల్లో ప్రత్యేక స్థానం..: ఆదిశక్తి కొలువుదీరిన పద్దెనిమిది శక్తి పీఠాల్లో భ్రమరాంబ వెలసిన శ్రీశైలానికి ప్రత్యేక స్థానం ఉంది. అష్టాదశ పురాణాల్లోనూ, రామాయణ ఇతిహాసాల్లో శ్రీశైల వైభవం గురించి ప్రస్తావించారు. ఇక్కడ పాదప్రక్షాళనతో పనిలేకుండా ఆలయంలోకి నేరుగా ప్రవేశించి ధూళి దర్శనం చేసుకోవచ్చు. భక్తిశ్రద్ధలతో శివుడిని ఆలింగనం చేసుకుని మనలోని కోరికలను స్వామివారికి చెప్పుకోవచ్చు.

పరమ పావన గంగ.. పాతాళ గంగమ్మ

శ్రీశైలంలో పాపాలను పోగొట్టే పరమపవిత్ర ప్రదేశంగా భక్తులు పాతాళగంగను భావిస్తారు. నల్లమల అడవుల్లోని వనమూలికలతో నిండిన ఈ నీటికి అనేక రోగాలను దూరం చేసే శక్తి ఉందని భక్తుల విశ్వాసం. పాతాళ గంగకు మెట్ల మార్గం ఉంది. పర్యాటకశాఖ ఏర్పాటు చేసిన రోప్‌వే ద్వారా అయితే 5 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.

చెంచులక్ష్మి మ్యూజియం

నల్లమలకు, చెంచులకు ఉన్న అనుబంధాన్ని గుర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల కోసం చెంచులక్ష్మి పేరిట మ్యూజియాన్ని ఏర్పాటు చేశాయి. ఆదివాసీ తెగల జీవన విధానాలు ఎలా ఉంటాయో ఇందులో చూడొచ్చు. గిరిజనుల దేవతా విగ్రహాలు, ఆయుధాలు, రోజువారీ ఉపయోగించే వస్తువులు, సంగీత వాయిద్యాలు తదితర గిరిజన వస్తువులను ఇందులో ఉంచారు. ఈ మ్యూజియం సందర్శన మంచి అనుభూతిని కలిగిస్తుంది.

టైగర్ రిజర్వ్ ఫారెస్ట్... జలపాతాల సవ్వడి: దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా పేరొందిన ఈ ప్రాంతం కోర్, బఫర్‌తో కలిపి 3,727.82 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో బెంగాల్ పులులు, చిరుతలు, జింకలు, విభిన్న జాతుల పక్షులు ఉన్నాయి. వీటిని చూడాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరి. శ్రీశైలం నుంచి 58 కి.మీ. దూరంలోని మల్లెల తీర్థం, 85 కి.మీ. దూరంలో ఉమామహేశ్వర జలపాతం, శ్రీశైలానికి సమీపంలోనే మద్దిమడుగు జలపాతం అందాలను ఒక్కసారైనా చూడాల్సిందే. చివరగా చెప్పుకోవాల్సింది ఆక్టోపస్ వ్యూ పాయింట్ గురించే. శ్రీశైలం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోమలపెంటలో ఈ ఆక్టోపస్ వ్యూ ఉంది. **- నంద్యాల-ఆంధ్రజ్యోతి**

శివయ్య క్షేత్రంలో శిఖరేశ్వరం

శ్రీశైలంలో మరో అద్భుత ప్రాంతం సముద్ర మట్టానికి 2,830 అడుగుల ఎత్తులో.. మల్లికార్జున ఆలయానికి 8కి.మీ. దూరంలో ఉన్న శిఖరేశ్వరం(శిఖరం). శివయ్య ఇక్కడ వీర శంకరస్వామి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడి నుంచి శ్రీశైల ఆలయ ప్రధాన గోపురాన్ని సందర్శిస్తే మోక్షం లభిస్తుందని స్కాందపురాణంలో ఉన్నట్లు చెబుతారు.

ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయం

దేశంలో ఇష్టకామేశ్వరీ దేవి పేరుతో శ్రీశైలంలో తప్ప మరెక్కడా మరో ఆలయం లేదు. భక్తులు మన స్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలు అయినా నెరవేరుతాయని నమ్మకం. శ్రీశైలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో డోర్నాల మార్గంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్ట కామేశ్వరీ అమ్మవారి ఆలయం ఉంటుంది. అయితే అటవీ శాఖ వారు ఏర్పాటు చేసే జీపుల్లో మాత్రమే అక్కడికి వెళ్లగలరు.

ఔరా అనిపించే అక్కమహాదేవి గుహలు

శ్రీశైలంలోని అక్కమహాదేవి గుహలనే సున్నపు రాయి గుహలని కూడా అంటారు. కృష్ణానదిలో పడవ ప్రయాణం ద్వారా మాత్రమే ఈ గుహలను చేరుకోవచ్చు. ఈ గుహల్లో సహజసిద్ధంగా ఏర్పడిన శివ లింగం ఉంది. ఈ ప్రాంతంలో సెల్‌ఫోన్లు పనిచేయవు.

ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి

- మూడు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేయాలి
- నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని శ్రీశైలం, కర్నూలు పర్యటనల సందర్భంగా నాయకులను అప్రమత్తం చేసేందుకు ఆయన గురువారం మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లా కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 'డబుల్ ఇంజన్ సర్కార్‌తో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఏపీలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో మంగళవారం గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఇది చారిత్రాత్మక నిర్ణయం. ఏపీకి గూగుల్ డేటా హ బ్ రావటంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ చొరవ ఉంది. గూగుల్ రావడానికి ఐటీ మంత్రి లోకేశ్ ప్రధాన పాత్ర పోషించారు. దేశంలోనే ఇది అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి. విభజనతో ఎదుర్కొన్న ఇబ్బందులకంటే గత పాలకులు చేసిన విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. పాలనా పరంగా అనేక తప్పులు చేశారు. వాటిని సరిచేయడానికి చాలా సమయం పట్టింది. యోగాంధ్ర, అమరావతి రీస్టార్ట్ లాంటి కార్యక్రమాలను విజయవంతం చేశాం. ఇప్పుడు ప్రధాని మోదీ పాల్గొనే సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్నీ విజయవంతం చేద్దాం. రాయలసీమకు పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం. సీమ జిల్లాలు ఉద్యానవన పంటలకు కేంద్రంగా మారాయి. రాష్ట్రంలో పోర్టులు, రైల్వే కనెక్టివిటీ ద్వారా సంపద సృష్టి జరుగుతుంది. గత పాలకులు సీమలోని సాగునీటి ప్రాజెక్టులను కనీసం రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. రాయలసీమను టూరిజం డెస్టినేషన్‌గా మారుస్తాం. తిరుపతి, శ్రీశైలం, గండికోట లాంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నాం. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ సాధనే లక్ష్యంగా మనం అంతా పనిచేయాలి. గురువారం కూడా ప్రధాని రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కర్నూలులో జీఎస్టీపై ప్రధాని సభకు వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. కూటమి నేతలంతా కలసి ఓ మోడల్ స్టేట్‌గా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపాలి. ప్రధాని మోదీ రాకతో శ్రీశైల క్షేత్రానికి ఒక మహర్దశ రాబోతుంది. తిరుమల తర్వాత జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఉన్న క్షేత్రంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం' అని చంద్రబాబు అన్నారు. గూగుల్ సంస్థను ఏపీకి తీసుకురావడంలో సీఎం, మంత్రి లోకేశ్ కృషి ప్రశంసనీయమని టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నేతలు పలువురు పేర్కొన్నారు.

మోదీ @ ఏపీ

(మొదటి పేజీ తరువాయి)


ప్రధాని మోదీ సభ కోసం ఏర్పాటు చేస్తున్న వేదిక

ఉద్దేశం. రాష్ట్రమంతటా జీఎస్టీ 2.0 సంస్కరణలపై విస్తృత ప్రచారం చేసేలా.. వేర్వేరు థీమ్స్‌తో ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేశారు. జాతీయ స్థాయి ప్రాధాన్యంతో కర్నూలులో జరిగే సభకు స్వయంగా ప్రధాని హాజరవుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. శ్రీశైలం, కర్నూలులో మోదీ పర్యటన కోసం పది రోజులుగా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు బుధవారం అధికారులు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రధాని పర్యటన ఇలా...

ప్రధాని మోదీ తొలుత శ్రీశైలానికి చేరుకుని జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలు దర్శించుకుంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్నూలు నగర శివారులోని రాగమయూరి గ్రీన్ హిల్స్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లతో కలసి అక్కడికి సమీపంలోనే ఉన్న సభా వేదిక వద్దకు వెళతారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న డ్రోన్ సిటీకి మోదీ శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు రూ.13 వేల కోట్లకుపైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం... 'సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్' సభలో పాల్గొంటారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు, ప్రయోజనాలను వివరిస్తారు. మొత్తంగా ఆరున్నర గంటలపాటు మోదీ పర్యటన ఉంటుంది.

చంద్రబాబు సమీక్ష

ప్రధాని మోదీ కర్నూలు, శ్రీశైలం పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు బుధవారం మంత్రులు, కర్నూలు, నంద్యాల ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. "గూగుల్ ప్రాజెక్టు రాష్ట్రానికి రావడంలో ప్రధాని మోదీ చొరవ ఎంతో ఉంది. ఈ సమయంలో జరుగుతున్న పర్యటనను దిగ్విజయం చేసి కృతజ్ఞత చాటుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేలా చూడాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి" అని చంద్రబాబు ఆదేశించారు. పీఎం ప్రోగ్రాం స్పెషల్ ఆఫీసర్ వీరపాండియన్, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ క్వామర్‌లు ప్రధాని పర్యటన ఏర్పాట్లను సీఎంకు వివరించారు. "పార్కింగ్ ప్రదేశాల్లో టాయిలెట్స్, విద్యుత్, తాగునీరు, హెల్ప్ డెస్క్‌లు, సభకు వచ్చిన వారికోసం 20 పడకలు, వీఐపీలకు మరో పది పడకలతో కూడిన తాత్కాలిక ఆసుపత్రులు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేశాం" అని తెలిపారు. భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరించారు.

భద్రతా ఏర్పాట్లు సమీక్షించిన డీజీపీ

ప్రధాని మోదీ కర్నూలు పర్యటన భద్రతా ఏర్పాట్లను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గూగుల్ జియో మ్యాప్ ద్వారా ప్రధాని పర్యటన మినిట్ టు మినిట్, రూట్ మ్యాప్, సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌లు, పార్కింగ్ స్థలాల్లో బందోబస్తు వివరాలు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ డీజీపీకి వివరించారు. అదనపు డీజీ స్థాయి నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ వరకు 7,500 మందికి పైగా పోలీసులు పర్యవేక్షణ, బందోబస్తు, భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు.

ఇదీ డ్రోన్ సిటీ...

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు వద్ద 350 ఎకరాల్లో డ్రోన్ సిటీ తొలిదశను చేపట్టాలని రాష్ట్ర డ్రోన్ కార్పొరేషన్ నిర్ణయించింది. డ్రోన్ సిటీ ఏర్పాటుతో దాదాపు రూ.1,000 కోట్లు పెట్టుబడులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఏటా రూ.3,000 కోట్ల మేర ఆదాయం వస్తుందని, డ్రోన్‌సిటీ నుంచి దాదాపు రూ.1,000 కోట్లకు పైగా ఎగుమతులు ఉంటాయని వివరించారు. దీనిద్వారా ప్రత్యక్షంగా 15వేల మందికి, పరోక్షంగా 25వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. డ్రోన్ సిటీలో ఇన్నోవేషన్, ఆర్అండ్‌డీ హబ్‌తో పాటు మాన్యుఫాక్చరింగ్, ఎమ్మార్వో (మెయింటెనెన్స్, రిపేర్, ఆపరేషన్), టెస్టింగ్, సర్టిఫికేషన్ సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించారు.

ప్రధాని పర్యటన సాగేది ఇలా...

గురువారం ఉదయం 7:50: ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరుతారు.
10:20: కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:25: ఎంఐ-17 హెలికాప్టర్‌లో బయలుదేరి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
11:15: సున్నిపెంట నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుని, కొద్దిసేపు విరామం తీసుకుంటారు.
11:45: శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకుని... భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.
1:35: సున్నిపెంట నుంచి హెలికాప్టర్‌లో కర్నూలుకు బయలుదేరతారు.
2:20: కర్నూలు నగర శివారులో రాగమయూరి గ్రీన్‌హిల్స్‌లో సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు.
2:30 నుంచి 4:05: అభివృద్ధి పనులకు శంకుస్థాపన, బహిరంగ సభలో పాల్గొంటారు.
4:20: హెలికాప్టర్‌లో కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు.
4:45: విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు.

మంత్రులంతా అక్కడే...

ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయడం కోసం రాష్ట్ర మంత్రులంతా కర్నూలుకు చేరుకున్నారు. తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్, ఎన్ఎండీ ఫరూక్, నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, వంగలపుడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రాంప్రసాద్‌రెడ్డి, సహా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. **- కర్నూలు, ఆంధ్రజ్యోతి**

ఐపీఎస్‌లలో 36 శాతానికి పెరిగిన మహిళల వాటా

- ఏపీ నుంచి తగ్గుతున్న ప్రాతినిధ్యం..
- 5 శాతం నుంచి 3 శాతానికి చేరిక
- 25 ఏళ్లలోపే ఐపీఎస్‌లో చేరుతున్నవారు 12%
- రేపు 77వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్

హైదరాబాద్, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): దేశంలో ఐపీఎస్‌లో చేరుతున్న మహిళల సంఖ్య ఐదేళ్లుగా పెరుగుతూ వచ్చి, ప్రస్తుతం 36 శాతానికి చేరిందని సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ పోలీసు అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ వెల్లడించారు. ఈ నెల 17న అకాడమీలో 77వ బ్యాచ్ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహిస్తున్న క్రమంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 77వ బ్యాచ్‌లో మొత్తం 190 మందికి ఇన్‌డోర్, అవుట్‌డోర్ శిక్షణ ఇచ్చామని, వారిలో 174 మంది డైరెక్ట్ ఐపీఎస్‌లు కాగా.. 16 మంది నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారని చెప్పారు. దేశానికి చెందిన 174 మందిలో 65 మంది మహిళా అధికారులని.. ఐదేళ్ల క్రితం మహిళా అధికారులు 20.66 శాతంకాగా, ఈసారి 35.63 శాతానికి పెరిగిందని తెలిపారు.

పెరుగుతున్న యువ ఐపీఎస్‌ల సంఖ్య

ఐపీఎస్‌లో చేరుతున్న వారిలో గతంలో ఇంజనీరింగ్ చదివినవారు 69 శాతం ఉండేవారని, ప్రస్తుతం 50 శాతానికి తగ్గిందని.. ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల నుంచి చేరుతున్న వారి సంఖ్య పెరిగిందని అమిత్‌గార్గ్ తెలిపారు. 25 ఏళ్ల వయసులోపు ఐపీఎస్ సాధిస్తున్న యువత శాతం పెరుగుతోందని.. ఐదేళ్ల క్రితం ఇలాంటివారు 4శాతమే ఉంటే, ఈసారి 12శాతం ఉన్నారని తెలిపారు. మరోవైపు 28 ఏళ్లు దాటిన తర్వాత ఐపీఎస్‌లో చేరుతున్నవారి సంఖ్య బాగా తగ్గిపోయిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఐపీఎస్‌కు ఎంపికవుతున్న వారి సంఖ్య గత ఐదేళ్లలో గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు. ఐదేళ్ల క్రితం 5 శాతం ఉంటే అది ప్రస్తుతం 3 శాతానికి పడిపోయిందని చెప్పారు. తెలంగాణకు సంబంధించి కూడా 4 శాతం నుంచి ఒక్క శాతానికి పడిపోయిందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పెను సవాళ్లలో ఒకటైన సైబర్ నేరాలపై యువ ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చామని గార్గ్ తెలిపారు. ప్రస్తుత ఐపీఎస్ బ్యాచ్‌లో ఏపీకి చెందిన కొయ్యే చిట్టిరాజు, కాకుమాను అశ్విన్ మణిదీప్, కె.శ్రీనివాసులు, మర్రిపాటి నాగభరత్, మన్నం సుజిత్ సంపత్, తెలంగాణకు చెందిన అభిజిత్ పాండే, ఎస్.దీప్తి చౌహాన్ ఉన్నట్టు తెలిపారు. ఇక ఏపీకి రానున్న ఐపీఎస్‌లలో.. కాకుమాను అశ్విన్ మణిదీప్ (ఏపీ), జాదవ్‌రావ్ నిరంజన్ (మహారాష్ట్ర), జయశర్మ (ఢిల్లీ), తరుణ్ (హరియాణ), తెలంగాణ కేడర్‌కు రానున్న వారిలో.. ఆయేషా ఫాతిమా (ఎంపీ), సోహం సునీల్ (మహారాష్ట్ర), మనీషా నెహ్రా (రాజస్థాన్), రాహుల్ కాంత్ (జార్ఖండ్) ఉన్నారు.

గూగుల్ రాకతో ప్రపంచం చూపు.. ఆంధ్రా వైపు



(మొదటి పేజీ తరువాయి)

పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి మరిన్ని పెట్టుబడుల ప్రకటనలు ఉంటాయని చెప్పారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌తో ఢిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. గూగుల్ సహా ఇతర కంపెనీల రాక సమష్టి కృషికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కార్యసాధకుడని, చరిత్రాత్మక నిర్ణయాలను అమలు చేస్తారని ప్రశంసించారు. మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ దాకా కొందరు వ్యతిరేకిస్తూనే ఉంటారని, వాటిని చంద్రబాబు పట్టించుకుని వదిలేస్తే ఈరోజు హైదరాబాద్‌లో ఇంత అభివృద్ధి జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ఢిల్లీలో గూగుల్ ఒప్పందం వేదికే రుజువని లోకేశ్ అన్నారు. తమది చంద్రబాబు 4.ఓ యువ మంత్రుల టీమ్ అని అన్నారు. చంద్రబాబు ఆదేశిస్తారు.. తాను అమలు చేస్తానని చెప్పారు.

అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం

"ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, సమతుల్య అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. కియ మోటార్స్‌ను అనంతపురానికి తీసుకువచ్చాం. అనంతపురం, కర్నూలు జిల్లాలకు పెద్దఎత్తున రెన్యువబుల్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ పెట్టుబడులు వస్తున్నాయి. కర్నూలులో రెండు కొత్త సిమెంట్ కంపెనీలకు ఆమోదం తెలిపాం. ఇంకా మరికొన్ని వస్తున్నాయి. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ ఎకోసిస్టమ్ వచ్చింది. నెల్లూరు, శ్రీసిటీలకు భారీ పెట్టుబడులు వస్తున్నాయి. స్పేస్ సిటీ రావాలన్న ఉద్దేశంతో ఇండియా స్పేస్ సంస్థ స్కైరూట్‌కు 300 ఎకరాలను ఎకరా ఐదు లక్షల రూపాయల చొప్పున కేటాయించాం. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సంస్థ సీబీజీపై పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతుంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తుంది. జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ తీసుకువస్తున్నాం. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వాడిఫెన్స్ సంస్థలు వస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమాంతర అభివృద్ధి చేసి 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీని తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నాం" అని లోకేశ్ అన్నారు.

ఉత్తరాంధ్రకు భారీ పెట్టుబడులు

"చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యం. 2014-19లో దేశంలో భారీ విదేశీ పెట్టుబడులతో కియ మోటార్స్‌ను అనంతపురానికి తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రపంచ స్థాయి గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ రప్పించారు. అమెరికా వెలుపల గూగుల్ అతి పెద్ద డేటా సెంటర్ విశాఖలో పెడుతోంది. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చినట్లుగానే.. ఇప్పుడు గూగుల్ విశాఖ ముఖచిత్రాన్ని మార్చేస్తుంది. ఈ ఒక్క పెట్టుబడితో 1,88,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇంకా అనేక అనుబంధ కంపెనీలు విశాఖకు తరలివస్తున్నాయి. గూగుల్‌తో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, రహేజా వంటి సంస్థలు విశాఖకు వస్తున్నాయి. ఔషధ తయారీ సంస్థలు రాబోతున్నాయి. గ్రేటర్ విశాఖను భారీ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కార్యాచరణను అమలు చేస్తున్నాం. విశాఖలో ఆరు గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటే లక్ష్యం. ఉత్తరాంధ్రకు భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయి" అని అన్నారు.

వైసీపీతో రాష్ట్రానికి హానికరం

"వైసీపీతో రాష్ట్రానికి హానికరం. 2019-24 మధ్యకాలంలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చారా? ఒక వైపు పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేస్తూ.. మరో వైపు రూ.500 కోట్లతో తన ఒక్కడి కోసం విశాఖలో భవంతిని కట్టారు. బెంగళూరులో ఉంటున్న జగన్ రాష్ట్రానికి అవసరమో కాదో ప్రజలే నిర్ణయిస్తారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను గ్లోబల్ స్థాయి పెట్టుబడులపై ప్రశ్నిస్తే.. కోడి గుడ్డు కథలు చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటుంది. వైసీపీ హయాంలో ఒకాయన ఉన్నట్లుగా నేను సకల శాఖా మంత్రిని కాను. మా మంత్రి వర్గంలో ఇగోలు లేవు. అందరూ కలసి చర్చిస్తాం. నాకు డౌట్ ఉంటే రెవెన్యూ మంత్రిని అడుగుతా. విద్యుత్తు మంత్రి నాతో మాట్లాడుతారు. గత ప్రభుత్వంలో విశాఖలో థర్మల్ ప్రాజెక్టును చంపేశారు. యూనిట్‌కు 18 రూపాయలు పెట్టి కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే యూనిట్‌కు 13 పైసలు తగ్గించాం. నవంబరు నెల బిల్లులో తగ్గుదల కనిపిస్తుంది" అని చెప్పారు.

అన్నీ ఆలోచించే పీపీపీ..

"గత ప్రభుత్వంలో పీపీపీలను రద్దు చేయడం వల్ల రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. పెట్టుబడులు వెనక్కిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలను కట్టాలంటే ఆర్థిక కష్టాలు వస్తాయి. క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. అందుకే పీపీపీ (పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం)విధానంలో చేపట్టాలని నిర్ణయించాం. అంటే.. ఈ ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం బయటకు రావట్లేదు. పార్ట్నర్‌ను తీసుకువచ్చి పూర్తి చేస్తాం. గతంలో 42 శాతం మెడికల్ సీట్లు పేద కుటుంబాలకు ఇస్తామని చెప్పారు. మేం 50 శాతం సీట్లు ఇస్తాం. క్యాబినెట్‌లో ప్రస్తావించాను. మెడికల్ కాలేజీల నిర్మాణ విషయంలో నాణ్యత పెంచడం, పేద పిల్లలకు అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తున్నాం. ఇది పబ్లిక్-ప్రైవేటు పార్ట్నర్‌షిప్. ప్రభుత్వం ఎక్కడా ఆస్తులు అమ్మడం లేదు. ఆస్తులను అప్పగించడం లేదు" అని స్పష్టం చేశారు.

గూగుల్ కోసం ఎంతో కృషి చేశాం

"గతేడాది సెప్టెంబరులో విశాఖలో గూగుల్ ప్రతినిధులను నేను కలిశాను. డేటా సెంటర్ కోసం స్థలం చూపించాను. తర్వాత నెల రోజుల్లో అమెరికా వెళ్లి అక్కడ గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిశాను. నవంబరులో గూగుల్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి సీఎంతో సమావేశమయ్యారు. ఏపీలోనే గాక దేశంలో కొన్ని చట్టాల్లో సవరణలు తీసుకురావాలని ఈ సందర్భంగా చర్చించారు. దీనిపై స్పష్టత కావాలని వారు కోరారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను నేను కలిసినపుడు ఆయన దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాను. చంద్రబాబు కూడా ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించారు. గూగుల్ పెట్టుబడులపైనే ప్రధాని మోదీని రెండుసార్లు కలసి చర్చించారు. ఆ తర్వాతే చట్టాల్లో అవసరమైన సవరణలు చేశారు. అందువల్లే దేశానికి, అందులోనూ ఏపీకి ఇంత పెద్ద పెట్టుబడి వచ్చింది." అని అన్నారు.

వైజాగ్ పేరులో గూగుల్.. చంద్రబాబు పోస్టు వైరల్

అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): విశాఖలో గూగుల్ పెట్టుబడులపై ఆకట్టుకునేలా, ఆసక్తికరంగా సీఎం చంద్రబాబు ఎక్స్‌లో స్పందించారు. వైజాగ్ పేరులో గూగుల్ లోగో ప్రతిబింబించేలా డిజైన్ చేసిన పోస్టర్‌ను ఆయన పోస్ట్ చేశారు. ఇంగ్లీషు అక్షరాలు వైజాగ్‌లో 'జీ' స్థానంలో గూగుల్ లోగోను చేర్చి సముద్ర తీరాన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంచి పోస్టర్ విడుదల చేశారు. 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాకతో దేశం చూపు వైజాగ్ వైపు పడింది. దీనిని ప్రతిబింబించేలా వైజాగ్‌కు గూగుల్ అంటూ... వైజాగ్ పేరును, గూగుల్ లోగోను కలిపి సీఎం చేసిన పోస్టు వైరల్ అయింది.

గూగుల్ అంటే...
గుడ్లు, బొబ్బట్లు పరిశ్రమ కాదు: విప్ యార్లగడ్డ



అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో గుడ్లు, బొబ్బట్లు పరిశ్రమలు తెస్తే ... టీడీపీ ప్రతిష్ఠాత్మకమైన గూగుల్‌ను తీసుకొచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బుధవారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 'విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వల్ల 1.50 లక్షల నుండి 1.80 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ కేంద్రం ఏర్పాటు వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. గూగుల్ డేటా సెంటర్ అంటే కోళ్ల ఫారం షెడ్డు అనుకుంటున్నట్లున్నారు. జగన్ పార్టీ నేతలు విరక్తితో మాట్లాడుతున్నట్లున్నారు. ఈ కేంద్రం ఏర్పాటుపై జగన్ తన వైఖరి ఏమిటో ప్రజలకు చెప్పాలి. డేటా సెంటర్ ప్రయోజనాలపై గుడ్డు, గంట, అరగంట నాయకులు కాకుండా వైసీపీలో ఐటీ నిపుణులతో చర్చకు నేను సిద్ధం' అని సవాల్ విసిరారు.

మార్కెటింగ్ కోసమే మజుందార్ వ్యాఖ్యలు!

- బెంగళూరులాంటి నగరం దేశంలో మరొకటి లేదు
- బయోకాన్ ఎండీ కిరణ్ షా ట్వీట్‌పై మండిపడ్డ డీకే

బెంగళూరు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): "సొంత మార్కెటింగ్ కోసం బెంగళూరు నగరంలో సమస్యలు పెరిగిపోయాయని వ్యాఖ్యలు చేస్తున్నవారు రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడే పరిశ్రమల ద్వారా అభివృద్ధి చెందారు" అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. బెంగళూరులో రహదారులు, పారిశుద్ధ్యం గురించి పోస్టు పెట్టిన బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్‌షాపై పరోక్షంగా ఆయన మండిపడ్డారు. విధానసౌధలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, స్టార్టప్‌లు, పరిశోధనలు, ఆవిష్కరణలకు సంబంధించి దేశంలో బెంగళూరులాంటి నగరం మరొకటి లేదన్నారు. బెంగళూరు విషయమై ఏపీ ఐటీ మంత్రి లోకేశ్ వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా మాట్లాడేది లేదన్నారు. బెంగళూరులో 25 లక్షల మంది ఐటీ నిపుణులు ఉన్నారని, 2 లక్షల మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. కిరణ్ మజుందార్ షా ట్వీట్‌పై స్పందిస్తూ.. ఆమె దేశం, రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రోడ్లపై గుంతలను పూడ్చేందుకు శక్తికి మించి పనిచేశామని, రోజుకు వెయ్యి గుంతలు పూడ్చిన దాఖలాలు కూడా ఉన్నాయన్నారు.

ఏపీ భారీ రాయితీలు ఇస్తోంది

గూగుల్ ఏఐ హబ్ ఏపీతో ఒప్పందం చేసుకున్న విషయంపై స్పందిస్తూ.. "వారు ఏపీకి వెళతామంటే మేం వద్దని ఎలా చెబుతాం. ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలు ఇస్తోంది" అని డీకే శివకుమార్ అన్నారు. సింగపూర్ పారిశ్రామివేత్తలు త్వరలోనే వస్తున్నట్లు మంత్రులు ఎంబీ పాటిల్, ప్రియాంక్ ఖర్గే తనకు తెలిపారని చెప్పారు. ఎవరూ ఈ ప్రాంతాన్ని వదులుకోరని అన్నారు.

Printed and Published by Koganti Venkata Seshagiri Rao on behalf of Aamoda Publications Pvt. Ltd., Printed and Published at Aamoda Press, Andhra Jyothi Buildings, Survey No: 70/1 & 2, Vedurupavuluru Village, Mustabad Gramapanchayathi, Gannavaram Mandal, Krishna District, PIN : 521 107, Editor : N.Rahul Kumar, RNI No:3470/1960, Managing Director : Vemuri Radha Krishna, Founder : K.L.N. Prasad.

స్వాగతం - సుస్వాగతం







పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల కోసం కర్నూలు, నంద్యాలకు..
శ్రీ మల్లిఖార్జున స్వామి దర్శనార్థం, శ్రీశైలంకు విచ్చేయుచున్న
మన భారత ప్రధానమంత్రి **శ్రీ నరేంద్ర మోదీ** గారికి స్వాగతం సుస్వాగతం

NAVAYUGA

NAVAYUGA ENGINEERING COMPANY Ltd.

AN ISO 9001:2015 - (QMS), ISO 14001:2015 - (EMS), ISO 45001:2018 - (OHSMS) COMPANY
Corp Office: 379, Road No.10, Jubilee Hills, Hyderabad- 500033
Tel: +91-40-44557789, Email: nec@navayuga.com